

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 16+16 వెల: ₹ 5.00

సంపుటి: 10
సంచిక: 358

మంగళవారం 20-3-2018

SIMULTANEOUSLY PRINTED AT NALGONDA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR| KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VIJAYAWADA | VISAKHAPATNAM | WARANGAL



ఫెడరర్‌కు షాక్

ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్లో డెల్‌పొట్రో చేతిలో ఓటమి -స్పోర్ట్స్‌లో



రష్యా పీఠంపై మళ్లీ పుతిన్

అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం. రిగ్గింగ్ జరిగిందన్న ప్రతిపక్షాలు -5లో

ఫ్చ్.. అదే సాకు!

- సభ సజావుగా లేదు.. సభ్యులను లెక్కించలేకపోతున్నా
- 'అవిశ్వాసం'పై లోక్‌సభ స్పీకర్ ప్రకటన
- తీర్మానం తీసుకోకుండానే సభ వాయిదా
- అవిశ్వాసానికి మద్దతుగా సభలో నిల్చున్న ప్రతిపక్షాలు
- చర్చకు సిద్ధమన్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
- మూడోసారి నోటీసు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

3 లో



లోక్‌సభ వాయిదా అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు. చిత్రంలో పార్టీ నేత బొత్స

వాట్సాప్‌లో టెన్త్ పేపర్

- ఫొటోలు తీసి పంపిన ఇన్విజిలేటర్, మరో వ్యక్తి
- పరీక్ష మొదలైన గంటకు బయటకొచ్చిన ఇంగ్లిష్ పేపర్-1
- పరీక్ష పూర్తయ్యేలోపే అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు
- పేపర్ లీక్ కాదు.. మాల్ ప్రాక్టీసే: పాఠశాల విద్య కమిషనర్

2 లో




ఆదిలాబాద్ జిల్లా తాడిహత్నూర్ పరీక్ష కేంద్రం నుంచి లీకైన ప్రశ్నపత్రం ఇదే..

- బ్యాలెట్ బంధం

కాంగ్రెస్-టీడీపీ డీల్!

వచ్చే ఎన్నికల కోసం పొత్తు ఖరారు?



- టీడీపీ, సీపీఐతో కలసి రాష్ట్ర స్థాయిలో ఫ్రంట్‌కు నిర్ణయం
- పాతిక అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలు కావాలన్న టీడీపీ
- 15 అసెంబ్లీ, 1 లోక్‌సభ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖం
- ఢిల్లీలో రాహుల్‌కు టీడీపీ ప్రతిపాదనలు అందించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు
- ఫ్రంట్‌లో మంద కృష్ణ కూడా.. ఎన్నికల్లో పోటీకి అవకాశం

సాక్షి, హైదరాబాద్

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కాంక్షతో ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. తెలుగుదేశం పార్టీని ఇందులో కలుపుకునేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో పొత్తుకు టీడీపీ నుంచి కూడా సానుకూల సంకేతాలు వెలువడినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేందుకు టీపీసీసీ నాయకత్వం నుంచి వచ్చిన ఈ పొత్తు ఆలోచనకు టీడీపీ అధినేత చంద్రబాబు సుముఖంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్‌కు వర్తమానం అందించారు. అప్పటికే టీడీపీ నేతలతో సీట్లపై సాగించిన చర్చలు, ప్రతిపాదనలపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు కొందరు సోమవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించినట్లు సమాచారం. ఎన్‌డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రాకముందే తెలంగాణలో

మిగతా 6వ పేజీలో ▶



సోమవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో ఎంపీలు కేకే, కవిత

మార్పుకు నాంది

'ఫెడరల్ ఫ్రంట్' దిశగా ఇది తొలి అడుగు..

బెంగాల్ సీఎం మమతతో భేటీ తర్వాత కేసీఆర్

- మాది ప్రజల ఎజెండా.. నిజమైన సమాఖ్య స్ఫూర్తిని అందించే ప్రయత్నం
- దేశంలో ఎన్నో వనరులు, అవకాశాలు ఉన్నాయి
- పాలనా వైఫల్యాలతో ప్రయోజనం లేకుండా పోయింది..
- అందుకే ప్రత్యామ్నాయ ఎజెండా, రాజకీయ శక్తి అవసరమని వ్యాఖ్య
- దేశంలో విప్లవాత్మకమైన మార్పు రావాలి: మమతా బెనర్జీ
- కేసీఆర్ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్టు వెల్లడి
- కోల్‌కతాలో రెండు గంటల పాటు చర్చించిన ముఖ్యమంత్రులు
- భావ సారూప్యత కలిగిన పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని వెల్లడి

కోల్‌కతా

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు దిశగా, ప్రత్యామ్నాయం దిశగా నాంది పడిందని, 'ఫెడరల్ ఫ్రంట్'వైపు అడుగులు మొదలయ్యాయని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ప్రత్యామ్నాయ ఎజెండా అత్యవసరమని వ్యాఖ్యానించారు. తమది ప్రజలందరి ఫ్రంట్ అని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని అందించేందుకు

మిగతా 2వ పేజీలో ▶

ప్రత్యేక మతంగా లింగాయత్!

- కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం -5లో

ఇక 'కల్యాణలక్ష్మి'కి రూ.1,00,116


శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటన

- షాదీ ముబారక్‌కు కూడా వర్తింపు..
- బాల్య వివాహాలకూ అడ్డుకట్ట పడుతోంది
- ఇది పథకం సాధించిన సామాజిక విజయం
- ఇప్పటివరకు 3.60 లక్షల మందికి లబ్ధి

3 లో



కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట



- వారి నియోజకవర్గాల ఖాళీ అంశంపై 6 వారాల పాటు ఎలాంటి చర్యలొద్దు
- కేంద్ర ఎన్నికల సంఘానికి న్యాయమూర్తి ఆదేశం
- గవర్నర్ ప్రసంగం ఒరిజినల్ వీడియో ఫుటేజీ సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచన
- మొత్తం వ్యవహారంపై కౌంటర్లు వేయాలని స్పష్టీకరణ
- విచారణ ఈ నెల 27కి వాయిదా

- వివరాలు 6లో

సంధి ముగిసింది.. ఇక సమరమే

- 43 శాతం పీఆర్సీ తప్ప ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు
- సీపీఎస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమూ ఉంది
- సభకు ముందే సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలి
- ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల డిమాండ్
- హన్మకొండలో సకల ఉద్యోగుల సన్నాహక సభ

14 లో

కాలేజీ హాస్టళ్లలో గదికి ఇద్దరే..!

- అంతకు మించి విద్యార్థులను ఉంచడానికి వీల్లేదు..
- ఉదయం 6 గంటల తరువాతే విద్యార్థిని నిద్ర లేపాలి
- రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్ బంద్
- ప్రతి 8 మంది విద్యార్థులకో టాయిలెట్ తప్పనిసరి
- భోజనం నాణ్యతపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో కమిటీ
- నిబంధనలు సిద్ధం చేసిన ఇంటర్ బోర్డు

- వివరాలు 3లో

11 రాష్ట్రాలు.. 17 నగరాలు.. 30 చోరీలు

చిట్టావిప్పుతున్న పార్క్‌హయత్ దొంగ

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లోకి దర్జాగా ప్రవేశించి నూతన జంట బస చేసిన గదిలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితుడి అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. పార్క్‌హయత్ చోరీకి పాల్పడిన జయేశ్ రావ్‌జీ సేజ్‌పాల్(45)ను బంజారాహిల్స్ పోలీసులు ముంబైలోని థానే రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని జామ్‌నగర్ జోడియా ప్రాంతానికి చెందిన జయేశ్ ఈ నెల 6న రాత్రి పార్క్‌హయత్ హోటల్‌లోకి ప్రవేశించి హిమాయత్‌నగర్‌కు చెందిన యువ వ్యాపారి వెంకట్ కోనారావుకు చెందిన బంగారు ఆభరణాలు తస్కరించాడు. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని దర్యాప్తులో తేలింది. నిందితుడు దేశంలోని 11 రాష్ట్రాల్లో 17 నగరాల్లోని పలు స్టార్ హోటళ్లలో ప్రవేశించి 30 దొంగతనాలు చేసినట్లు తేలింది. గత 20 సంవత్సరాలుగా స్టార్ హోటళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి చోరీని ప్రారంభించిన నిందితుడు హైదరాబాద్‌లో మూడు హోటళ్లలో, విశాఖపట్నంలో నోవాటెల్ హోటళ్లలో దొంగతనాలు చేశాడు.





సోమవారం కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ ● మమతా బెనర్జీ, కేసీఆర్‌లతో సెల్ఫీ తీసుకుంటున్న ఎంపీ కవిత ● కోల్‌కతాలోని కాళీమాత ఆలయంలో కేసీఆర్

మార్పుకు నాంది

▶ మొదటి పేజీ తరువాయి

ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. సమ్మిళిత, ఉమ్మడి నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో 'ఫెడరల్ ఫ్రంట్'ఏర్పాటు అంశంపై ఆమెతో చర్చించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం కేసీఆర్, మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.

మార్పు దిశగా ప్రారంభం..

దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఇది ప్రారంభమని, తాము సమాఖ్య స్ఫూర్తికి నిజమైన అర్థమిచ్చే ఫెడరల్ ఫ్రంట్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ''ఈ రోజు సమావేశానికి ప్రత్యేకత ఉంది. ఇది ఫెడరల్ ఫ్రంట్‌కు, మొత్తం మార్పుకు మొదలు. ఆ దిశగా ఈ రోజు ఫలవంతమైన చర్చలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం దిశగా మాతో కలసి వచ్చే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం.. దేశంలో అద్భుతమైన మార్పు రావాల్సి ఉంది. మంచి మార్పు కావాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. ఏదైనా అద్భుతమైన మార్పు జరుగుతుందా? జరగదు.. ఇప్పుడు దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ప్రత్యామ్నాయ ఎజెండా అత్యవసరం..''అని స్పష్టం చేశారు.

అందరితో చర్చించాక నిర్ణయం

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, తామిద్దరమే (కేసీఆర్, మమతా బెనర్జీ) అంతా నిర్ణయించలేమని కేసీఆర్ చెప్పారు. ఇంకా భావ సారూప్యత ఉన్న మిత్రులతో చర్చించాల్సి ఉందని.. అందరితో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించాక ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. మొత్తంగా శుభారంభం జరిగిందని, దీనిని మరింత ముందుకు తీసుకుపోగలమనే విశ్వాసముందని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన అద్వితీయంగా జరుగుతోందని ప్రశంసించారు.

ఇది శుభారంభం: మమతా బెనర్జీ

మారుతున్న భారత రాజకీయాల నేపథ్యాన్ని, ఫ్రంట్ అంశాన్ని చర్చించామని.. ఇదొక శుభారంభమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. కేసీఆర్ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. ''దేశంలో రాష్ట్రాలు బలంగా ఉంటే.. కేంద్రం కూడా బలంగా ఉంటుంది. ఏదో ఒక పార్టీ దేశాన్ని ఏలాలంటే.. దానికిష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే ఎలా? దేశంలో బలమైన ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉంది. మేం ఇప్పుడే చర్చను ప్రారంభించాం. ఇతర పార్టీలతో చర్చించాల్సి ఉంది. మేమందరం ఒక ఉమ్మడి కుటుంబంగా కలసి పనిచేయాల్సి ఉంది. అయితే ఇప్పుడే ఏదో జరగాలనే తొందరేమీ లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్ధం చేసేందుకు, ప్రజాసంక్షేమం కోసం ముందుకు వెళతాం. ఇతర పార్టీలతో కూడా చర్చిస్తాం. దేశం కోసం కలసి పనిచేయడం కన్నా గొప్ప కార్యం ఏముంటుంది..''అని మమత చెప్పారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సి ఉందని.. దేశం కోసం పనిచేసే ఉమ్మడి, ఫెడరల్ నాయకత్వం ఉండాలని పేర్కొన్నారు. కాగా.. కోల్‌కతా పర్యటనలో కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, ఎంపీ కవిత, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఉన్నారు.

ఇది ప్రజల ఫ్రంట్..

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ ఫ్రంట్ కడుతున్నట్లు అపార్థం చేసుకుంటున్నారని, అయితే తమది సాదాసీదా ఎన్నికల ఫ్రంటు కాదని కేసీఆర్ చెప్పారు. తమది దేశ ప్రజల కోసం ఏర్పాటు కానున్న ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ''మాది ప్రజల ఎజెండా.. ఏదో నాలుగైదు రాజకీయ పార్టీల పొత్తు కాదు. భారత ప్రజాస్వామ్య శక్తులను ఐక్యపరిచే ప్రక్రియ. దేశం గుణాత్మక దిశగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఎన్నో సహజ వనరులు, యువతతో మన దేశం అద్భుతమైన అవకాశాలను కలిగి ఉంది. కానీ కాంగ్రెస్, బీజేపీల మూస పాలనతో ప్రయోజనం లేకుండా పోతోంది. అందువల్ల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో కూడిన ఎజెండా కావాలి. దానిని ముందుకు తీసుకెళ్లే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి. భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం..'' అని వెల్లడించారు.

మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీపై ఆసక్తి!

'థర్డ్ ఫ్రంట్'పై పార్లమెంటు లాబీల్లో చర్చ

సాక్షి, న్యూఢిల్లీ

సీఎం కేసీఆర్ కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తి కనిపించింది. సోమవారం పార్లమెంటు లాబీల్లో చాలా మంది ఎంపీలు ఈ అంశంపైనే చర్చించుకోవడం కనిపించింది. ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలవారితోపాటు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్‌లపై అభిప్రాయాలు వెల్లడించారు. కొంతకాలంగా బీజేపీ పరిస్థితి దిగజారుతుండటం, అటు కాంగ్రెస్ పార్టీ కూడా మెరుగుపడేలా లేకపోవడం వల్ల రాజకీయ శూన్యత కనిపిస్తోందనే భావన వచ్చింది. కానీ మూడో ఫ్రంట్ అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేవలం నలుగురైదుగురి నుంచి ముప్పై మంది వరకు ఎంపీలున్న ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు కలసి ఫ్రంట్‌గా నిలవడం కష్టమని సీపీఐ ఎంపీ డి.రాజా పేర్కొన్నారు. వామపక్షాలు లేకుండా ఏర్పడే మూడో ఫ్రంట్‌కు రాజకీయ హేతుబద్ధత ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే స్థితిలో లేకపోవడంతో దేశంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తోందని బీజేడీ ఎంపీ భర్తృహరి మెహ్తాబ్ పేర్కొన్నారు. ఇక బీజేపీ ఎంపీలు మూడో ఫ్రంట్ యోచనను పూర్తిగా కొట్టిపారేశారు. అది విఫల యత్నమని త్వరలోనే వెల్లడవుతుందని వ్యాఖ్యానించారు.



వాట్సాప్‌లో టెన్త్ పేపర్

- ఫొటోలు తీసి బయటకు పంపిన ఇన్విజిలేటర్, మరో వ్యక్తి
- పరీక్ష మొదలైన గంటకు ఘటన
- బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు

సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్-1 లీక్ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. రెండు జిల్లాల్లో పరీక్ష మొదలైన గంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇన్విజిలేటరే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో బయటకు పంపగా, మహబూబ్‌నగర్ జిల్లాలో బయటి వ్యక్తి గోడ దూకి వచ్చి కిటికీ పక్క నుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసుకొని వాట్సాప్‌లో బయటకు పంపారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్‌లో, మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో విద్యార్థుల్లో కొంత గందరగోళం నెలకొనడంతో అక్కడున్న పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్షలు పూర్తయ్యేలోపు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. శాఖాపరంగా కూడా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఎలాంటి జవాబులు పరీక్షల హాల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని, వారితో పాటు వారి పాఠశాలలపైనా చర్యలు చేపడతామన్నారు.



పరీక్ష కేంద్రంలో డీఈవో, ఆర్డీవో, సీఐల విచారణ

గుర్తించిందిలా..

విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలపాలని ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఈవో జనార్దన్‌రావులను ఆదేశించారు. దీంతో అక్కడికి వెళ్లిన వారు పరీక్ష కేంద్రంలో పేపర్ లీకైనట్లు నిర్ధారించారు. ప్రశ్నపత్రం కింద విద్యార్థి హాల్‌టికెట్ నంబర్‌తో పాటు ఫొటోలో ఇన్విజిలేటర్ చీరను బట్టి అదే గదిలో పేపర్‌లీకైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

ఆదిలాబాద్‌లో నలుగురి సస్పెన్షన్

ప్రశ్నపత్రం బయటకు పంపిన వ్యవహారంలో ఆదిలాబాద్‌లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, అడిషనల్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, సదరు ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు కిషన్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న అందరినీ పరీక్ష విధుల నుంచి రిలీవ్ చేసినట్లు వెల్లడించారు. రెండు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. మరికల్‌లోని ప్రైవేట్ పాఠశాలలైన గౌతమి పాఠశాల, ప్రతిభ పాఠశాల బాధ్యులు కాపీయింగ్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు డీఈఓ సోమిరెడ్డి వెల్లడించారు. అలాగే పరీక్ష విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

పరీక్ష రద్దు కాదు..

పరీక్ష ప్రారంభానికి ముందు బయటకొస్తే లీక్ అంటామని, రెండు జిల్లాల్లో జరిగిన ఘటనలు మాల్‌ప్రాక్టీస్ కిందకే వస్తాయని తెలిపారు. అందుకే మాల్‌ప్రాక్టీస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 407 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, రానున్న సంవత్సరాల్లో అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం జవాబులేవీ పరీక్ష హాల్లోని విద్యార్థులకు చేరలేదని, రెండు కేంద్రాలకు సంబంధించిన సంఘటనలు మాత్రమే కావడంతో ఈ పరీక్షను రద్దు చేసేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కంటే ముందుగా లీక్ అయితే ఆ పరిస్థితి ఉండేదన్నారు. ఇక 20న జరగాల్సిన ఇంగ్లిష్ పేపర్-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని వివరించారు.

ఆర్టీసీ సిబ్బందికి ఉపశమనం!

- 25 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్?
- మంత్రులు హరీశ్, మహేందర్‌రెడ్డి, పద్మారావు భేటీలో చర్చ

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు మంత్రులు నడుంబిగించారు. వేతన సవరణ గడువు తీరడంతో తాత్కాలిక చర్యలకు ఉపక్రమించారు. వేతన సవరణ గడువు గత మార్చితో తీరిపోయింది. మళ్లీ కొత్త వేతన సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేతన సవరణ చేయాలని కొంత కాలంగా కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీంతో మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, పద్మారావు సోమవారం శాసనసభ సమావేశ మందిరంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, కార్మికసంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ అనుబంధ సంఘం ఓటమి పాలైంది. కార్మికులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవటంతోనే ఓడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై మంత్రుల కమిటీ భేటీ కావటం గమనార్హం. మూడేళ్ల క్రితం 44% ఫిట్‌మెంట్ ప్రకటించటంతో ఆర్టీసీ కుదేలైంది. కార్మికులు కోరిన దాని కంటే అదనంగా ఫిట్‌మెంట్ ప్రకటించటంతో దాదాపు రూ.800 కోట్ల భారం పడింది. ఈ నేపథ్యంలో వేతన సవరణను తట్టుకునే స్థితిలో ఆర్టీసీ లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఇప్పుడిప్పుడే సంస్థ గాడిలో పడుతోందని, వేతనాలు పెంచితే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పినట్టు తెలిసింది. దీంతో పూర్తిస్థాయి వేతన సవరణ కాకుండా తాత్కాలిక ఉపశమనంగా కొంతమేర ఫిట్‌మెంట్ ప్రకటించే అంశం చర్చకు వచ్చింది. 30% ఫిట్‌మెంట్ ఉండాలని కార్మిక సంఘాలు కోరగా 25 శాతానికి తగ్గకుండా ప్రకటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు సంస్థపై రూ.300 కోట్ల భారం పడుతుందని లెక్కలేశారు. మంగళవారం మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. ఆ తర్వాత సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఏ నెలకానెల జీతాల కోసం దిక్కులు చూస్తున్న ఆర్టీసీపై ఈ అంశం తీవ్ర ప్రభావం చూపనుంది.



కనీసం మీ 'చక్రం'
ఎక్కడుందో గుర్తయినా ఉందా..!?

మే 8న డిగ్రీ ప్రవేశాల
నోటిఫికేషన్
10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: 2018–19 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల (దోస్త్) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను మే 8న జారీ చేయాలని దోస్త్ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం దోస్త్ సమావేశం జరిగింది. ఇందులో ప్రవేశాల నిబంధనలు, షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇంటర్మీడియట్ వొకేషనల్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. అన్ని వర్సిటీల్లో కామన్ షెడ్యూల్ అమలు చేయనుంది. ఇంటర్‌లో కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా చదివిన విద్యార్థులకు బీకాంలో 60 శాతం సీట్లు, హెచ్‌ఈసీ చదివిన వారికి బీఏలో 50 శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించింది.

డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్..

8-5-2018: ప్రవేశాల నోటిఫికేషన్ జారీ
10-5-2018 నుంచి 26-5-2018 వరకు: రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు
27-5-2018 నుంచి 29-5-2018 వరకు: రూ.400 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్
4-6-2018: మొదటి దశ సీట్లు కేటాయింపు
5-6-2018 నుంచి 12-6-2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు
13-6-2018, 14-6-2018: రెండో దశ వెబ్ ఆప్షన్లు
19-6-2018: రెండో దశ సీట్లు కేటాయింపు
20-6-2018 నుంచి 25-6-2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు
26, 27-6-2018: మూడో దశ వెబ్ ఆప్షన్లు
30-6-2018: మూడో దశ సీట్లు కేటాయింపు
2-7-2018 నుంచి 4-7-2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు
2-7-2018 నుంచి: మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం.

అదే సాకు!

సభ సజావుగా లేదు.. సభ్యులను లెక్కించలేకపోతున్నా..
'అవిశ్వాసం'పై లోక్‌సభ స్పీకర్ ప్రకటన.. • తీర్మానం తీసుకోకుండానే సభ వాయిదా


సోమవారం లోక్‌సభలో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే సభ్యులు

సాక్షి, న్యూఢిల్లీ:

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తీసుకోకుండానే లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. సభ సజావుగా లేనందున మద్దతిచ్చే సభ్యులను లెక్కించడానికి వీలుకాదనే కారణంతో సోమవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదావేశారు. ఇదే కారణం చెప్పి శుక్రవారం కూడా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోని విషయం తెలిసిందే. అదే రోజు సభ వాయిదా పడ్డ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి వారు అవిశ్వాసం నోటీసులిచ్చారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12.06 గంటలకు సభాపతి అవిశ్వాసం నోటీసులను ప్రస్తావించారు. 'కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం, గల్లా జయదేవ్ నుంచి నోటీసులు అందాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు లేచి నిలుచుంటే వారిని లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. అప్పుడే నేను వారిని లెక్కించి ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించగలను' అని పేర్కొన్నారు. తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్ సీపీతో పాటు విపక్షాల సభ్యులంతా మద్దతుగా వారి స్థానాల్లో నిలబడ్డారు. ఇందులో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు ఉన్నారు. శివసేన తటస్థంగా ఉంటామని గతంలోనే ప్రకటించింది.

టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే ఆందోళన..

స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రస్తావన తెచ్చిన సమయంలో రిజర్వేషన్ల కోటా పెంపు కోసం టీఆర్ఎస్, కావేరీ నదీ బోర్డు ఏర్పాటు కోసం ఏఐఏడీఎంకే ఎంపీలు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. వారిని వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సభ ఆర్డర్‌లో లేనందున తీర్మానపు నోటీసును సభ దృష్టికి తేలేకపోతున్నాను.. ఐ ఆమ్ సారీ అని చెబుతూ స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

మరోసారి నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి, తోట

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీ పీ ఎంపీ తోట నరసింహం మరోసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. 'కేంద్ర మంత్రి మండలిపై ఈ సభ అవిశ్వాసం ప్రకటి స్తోంది' అన్న తీర్మానాన్ని మంగళవారం నాటి బిజినెస్ లిస్ట్‌లో చేర్చాలని విన్నవించారు. తీర్మానం వస్తున్నందున పార్టీ ఎంపీలంతా హాజరై తీర్మానం ప్రవేశపెట్టేందుకు మద్దతుగా నిలబడాలని, తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని పేర్కొంటూ వైఎస్సార్ సీపీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి త్రీలైన్ విప్ జారీచేశారు.

చర్చకు సిద్ధం: హోం మంత్రి

స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చిన విషయాన్ని ప్రస్తావించక ముందు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. 'పార్లమెంటు సమావేశాలు ప్రా రంభమైనప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. ఏ అంశంపైన అయినా, ఏ సభ్యుడు లేవనెత్తినా దానిపై పూర్తిగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారపక్షం తరపున చెబుతున్నా. కొందరు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఈ తీర్మానం పై చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. సభ్యులంతా సహకరించాలని కోరుతున్నా. ఈ తీర్మానంపై చర్చ జరిగేందుకు సహకరించండి' అని అన్ని పక్షాలను కోరారు.

హోదాకు మా మద్దతు: డీఎంకే

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని డీఎంకే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ సోమవారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నాడీఎంకే పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు.

టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో చర్చిస్తున్నాం: మేకపాటి

లోక్‌సభ ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పీవి మిథున్‌రెడ్డి పార్లమెంటు భవనం ప్రధాన ద్వా రం వద్ద ధర్నా నిర్వహించారు. 11 గంటలకు సభ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. ధర్నా వద్ద మీడి యాతో మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడు తూ.. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో కూడా మాట్లాడుతున్నామని, సహకరించాలని బతి మాలామని చెప్పారు. వాళ్ల రాజకీయ కోణాలు వాళ్లవని, చంద్రబాబును మించినవారు అని అన్నారు. బాబు నాలుగేళ్లుగా నిమ్మకునీరెత్తిన ట్టు ఉన్నారని, హోదా ఉద్యమాన్ని హేళన చేశారని విమర్శించారు. హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేశారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోరాడుతున్నానంటున్నారని విమర్శించారు.

కాలేజీ హాస్టళ్లలో
గదికి ఇద్దరే!
జూనియర్ కాలేజీల హాస్టళ్లకు నిబంధనలు సిద్ధం చేసిన ఇంటర్ బోర్డు

సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీల యాజమాన్యాల ఇష్టారాజ్య వైఖరికి ఇక చెక్ పడనుంది. ఒక్కో గదిలో పది మంది వరకు విద్యార్థులను కుక్కే కాలేజీ హాస్టళ్ల తీరుపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. రెసిడెన్షియల్ పేరుతో రూ. లక్షల్లో వసూలు చేసినా సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందుల పాల్జేసే యాజమాన్యాలపై కొరడా ఝుళిపించనుంది. ఇందుకు పక్కాగా నిబంధనలను సిద్ధం చేసింది. జూనియర్ కాలేజీలు, హాస్టళ్లలోని విద్యార్థుల ఇబ్బందులు, ఒత్తిడిని దూరం చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో...

అరకొర వసతులున్న హాస్టళ్లలో ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలుకొని అర్ధరాత్రి 12 వరకు చదువులతో ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో హాస్టళ్లలో సదుపాయాలు, అక్కడి పరిస్థితులపై తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల అభిప్రాయాలు సేకరించింది. వసతుల లేమితో హాస్టళ్లలో ఉండలేక, ఇంటికి వెళ్లలేక, నిద్రలేక, చదువే లోకంగా ఉంటున్న విద్యార్థులు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితులను మార్చేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లు బోర్డు పరిధిలో లేని కాలేజీ హాస్టళ్లను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తమ పరిధిలోకి తెచ్చుకుంది. వాటి నియంత్రణకు నిబంధనలు సిద్ధం చేసింది.

ముందుగానే దరఖాస్తుల ఆహ్వానం..

జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, హాస్టళ్లకు గుర్తింపు ఇచ్చేందుకు నిబంధనల జారీ కంటే ముందుగానే ఆయా యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,667 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో 700 వరకు హాస్టళ్లు కలిగిన కాలేజీలు ఉన్నట్లు బోర్డు అంచనా. కానీ ఇంతవరకు 267 కాలేజీలే హాస్టళ్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా కాలేజీలు ఇంకా ముందుకు రాలేదు. గత నెల 22తోనే దరఖాస్తుల గడువు ముగిసినా కాలేజీల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20 వరకు గడువును బోర్డు పొడిగించింది. అయినా ఇంతవరకు ఇంకా 400కు పైగా హాస్టళ్లు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. మరి వాటిపై బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఇక కాలేజీల గుర్తింపు ఫీజును గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఇపుడు హాస్టళ్లు కలిగిన కాలేజీలకు మొత్తంగా రూ.ఆరు లక్షలు గుర్తింపు ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. వాటిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఇవీ ప్రధాన నిబంధనలు

- హాస్టల్‌లోని గదిలో ఇద్దరు విద్యార్థులనే ఉంచాలి.
- బాలురైతే 8 మందికి ఓ బాత్‌రూమ్, బాలికలైతే ఆరుగురికి ఓ బాత్‌రూమ్ ఉండాలి. • ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగుల ప్రదేశం ఉండేలా చూడాలి.
- 360 మంది విద్యార్థులను ఓ యూనిట్‌గా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మరో యూనిట్ ఏర్పాటు చేయాలి.
- ప్రతి యూనిట్‌కు వంట సిబ్బంది ఆరుగురు ఉండాలి. పరిశుభ్రతకు సిబ్బందిని నియమించాలి. దాన్ని మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించాలి.
- భోజనం నాణ్యతపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించాలి.
- ప్రతి నెలా పేరెంట్, టీచర్ మీటింగ్ ఉండాలి. సెలవుల్లో విద్యార్థులను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలి.
- క్వాలిఫైడ్ కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాలి. ఒత్తిడితో ఇబ్బంది పడే విద్యార్థులకు సలహాలివ్వాలి.
- విద్యార్థులను ఉదయం 6 గంటల లోపు నిద్ర లేపకూడదు. రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్ కొనసాగించొద్దు. నిబంధనలను అతిక్రమిస్తే యాజమాన్యాల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది.
- నిబంధనలు ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలకు (ఫీజులు మినహా) వర్తిస్తాయి.

'కల్యాణలక్ష్మి'కి రూ.1,00,116
శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటన



సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.75,116గా ఉన్న మొత్తాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్టు ప్రకటించింది. సోమవారం ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట అందజేస్తున్న సాయాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

వారి ఆశీర్వాదమే కొండంత అండ

'అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించి మరో శుభవార్తను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని రూ.లక్షా నూట పదహార్లకు పెంచుతున్నట్టు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచే కాకుండా.. సమాజహితం కోరే వారందరి నుంచి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నా. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నా'అని సీఎం పేర్కొన్నారు. ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లని.. గుండెల మీద కుంపటిగా భావించే మానసిక స్థితికి నిరుపేదలు మారుతున్నారని, కడుపులో ఉండగానే భ్రూణహత్యలకు పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని సభ దృష్టికి తెచ్చారు. 'కొన్ని ఇళ్లల్లో ఆడపిల్లలు పెళ్లి కాకుండానే ఉండిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కల్యాణలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రారంభించాం. ఆడపిల్లల కన్నీరు తుడుస్తున్న ఈ పథకం వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది'అని వివరించారు.

ఇప్పటిదాకా 3.60 లక్షల మందికి లబ్ధి

'తొలుత కల్యాణలక్ష్మి పేరుతో ఎస్సీ, ఎస్టీలకు, షాదీముబారక్ పేరుతో మైనారిటీ వర్గాలకు రూ.51 వేలు అందించటం ప్రారంభించాం. తర్వాత ప్రజల అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపజేశాం. గతేడాది ఈ మొత్తాన్ని రూ.75,116 పెంచాం. ఇప్పటి వరకు 3.60 లక్షల మందికి లబ్ధి చేకూరింది'అని సీఎం తెలిపారు. ఈ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను కూడా సాధించిందని, లబ్ధి పొందేవారి అర్హత వయసు 18 ఏళ్లుగా నిర్ణయించినందున ఈ ప్రయోజనం పొందేందుకు ఆడపిల్లకు ఆ వయసు వచ్చే వరకు పెళ్లిచేయకుండా ఆపుతున్నారని కేసీఆర్ తెలిపారు. ఫలితంగా బాల్య వివాహాల నిరోధానికి దోహదపడుతోందని వెల్లడించారు. ఈ పథకం కింద జరిగే వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తోందని, ఇది పథకం సాధించిన మరో ప్రయోజనమన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయగానే సభలోని అధికార పక్ష సభ్యులు పెద్దపెట్టున బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు.

ఫీజు నియంత్రణ చట్టం తేవాలి: ఆర్.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించడానికి చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని విద్యానగర్ బీసీ భవన్‌లో జరిగిన వివిధ బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేటు విద్యాసంస్థలు కేవలం వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కార్పొరేటు విద్యాసంస్థల దోపిడీ కూడా ఓ కారణమని ఆరోపించారు. తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించాలని రైతులు అప్పులు చేసి కార్పొరేటు కాలేజీల్లో చేర్పిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర పట్టణాల్లో ప్రైవేటు కాలేజీలు డొనేషన్ల పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయన్నారు. కార్పొరేటు విద్యాసంస్థలను కట్టడి చేసేందుకు ఒక యాజమాన్యం కింద ఒకే విద్యాసంస్థ ఉండేలా నిబంధనలను రూపొందించాలని సూచించారు.

GOVERNMENT OF INDIA
Department of Posts
TELANGANA POSTAL CIRCLE

List of Awardees selected for Deen Dayal SPARSH Yojana (Philately Scholarship Scheme) for the year 2017-18

S.No	Hall Ticket No	Name of the Candidate	Class	School Name	Postal Division
1	0207060052	Karukonda Bhavyasri	VI	Kennedy School	Nizamabad
2	0209060042	SK Akhira	VI	Littele Flower High School	Suryapet
3	0202060009	Nishanth Sirvi	VI	St.Gabriel's High School	Hanamkonda
4	0106060078	B Srihari	VI	Life Line e-Techno School	sangareddy
5	0204060072	G Srihitha	VI	Anglo Vedik Convent High School	Karimnagar
6	0103060137	G Sigma Raghavardhani	VI	Sanskriti-The School	Hyd South East
7	0103060139	P Varshitha	VI	Sanskriti-The School	Hyd South East
8	0102060159	S N Rishika Reddy	VI	St.Ann's Girls High School	Hyd City
9	0101060108	Vennu Tanav	VI	Narayana High School	Hyd GPO
10	0103060063	M Sricharith Reddy	VI	Ramadevi Public School	Hyd South East
11	0101070621	S Rithwik Reddy	VII	G.Pullareddy Memorial School	Hyd GPO
12	0103070037	A Rahul	VII	GMR Chinmaya Vidyalaya	Hyd SE
13	0107070009	R Rathna Sai Kireeti	VII	Geetha High School	Medak
14	0208070002	Ch Rishi Chand	VII	Kakatiya High School	Peddapalli
15	0102070050	B Sai Sangeeth	VII	Krishnaveni High School	Hyd City
16	0107070021	Mohd Adnan Mohinuddin	VII	Siddarth Model High School	Medak
17	0204070147	B Lahari	VII	Rainbow English Medium School	Karimnagar
18	0206070002	Ch Sai Charan	VII	St.Alphonsus High School	Nalgonda
19	0106070125	K Rusheeshwar	VII	Dr.RLR School	Sangareddy
20	0210070080	P Pranay	VII	Annu's Academy High School	Wanaparthy
21	0101080300	M Sai Akhila	VIII	D.A.V. Public School	Hyd GPO
22	0107080033	Gopiraj Akkith	VIII	Siddarth Rural High School	Medak
23	0208080005	B Sriharshitha	VIII	Kakatiya High School	Peddapalli
24	0103080049	B Shivathmika	VIII	Dilsukhnagar High School	Hyd South East
25	0202080001	G Sai Chidvilas	VIII	St.Gabriel's High School	Hanmakonda
26	0104080189	P Bunny	VIII	Siva Vidya Niketan High School	Secunderabad
27	0107080038	K R Avinash Reddy	VIII	Siddarth Rural High School	Medak
28	0107080042	B Deekshitha	VIII	Siddarth Rural High School	Medak
29	0204080139	A Shruthi	VIII	Buds And Flowers E/M School	Karimnagar
30	0207080001	B Raghu	VIII	Satya Shodhak Patashala	Nizamabad
31	0204090003	D Vaishnovi	IX	Kendriya Vidyalaya	Karimnagar
32	0107090013	Vattam Sai Sharanya	IX	Siddarth Model High School	Medak
33	0102090167	Saniya Mahreen	IX	Alliance International School	Hyd City
34	0106090011	L Sathvika	IX	Scholars' Model High School	Sangareddy
35	0209090068	R Susheel Tagore	IX	Little Flower High School	Suryapeta
36	0211090013	Mirza Waseem Baig	IX	Indian VVR High School	Warangal
37	0104090048	Y Madhuri Reddy	IX	CRPF Public School	Secunderabad
38	0211090028	Md Reshma	IX	M.P.U.P.School	Warangal
39	0107090027	K Amarnath	IX	Siddarth Rural High School	Medak
40	0204090095	D Sathvik	IX	Buds And Flowers E/M School	Karimnagar

Chief Postmaster General
Telangana Postal Circle
Dak Sadan, Abids, Hyderabad-500 001

సాక్షి
మంగళవారం, మార్చి, 20

రాహుల్ నేర్వాల్సిన పాఠం

గత సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తర్వాత అస్తిత్వ సంక్షోభంలో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీ తన 84వ ప్లీనరీ సమావేశాలను న్యూఢిల్లీలో మూడు రోజులపాటు జరుపుకుంది. కాంగ్రెస్ ఇప్పుడున్నంత బలహీనంగా గతంలో ఎప్పుడూ లేదు. లోక్‌సభలో ఆ పార్టీ బలం పట్టుమని 50 కూడా లేదు. దేశంలో ఇప్పుడు కేవలం మూడంటే మూడుచోట్ల మాత్రమే అధికారంలో ఉంది. అందులో కర్ణాటక ఒక్కటే చెప్పుకోదగ్గ రాష్ట్రం. మిగిలిన రెండూ–పుదుచ్చేరి, మిజోరం చిన్న రాష్ట్రాలే. ఇటీవలే ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఊరట. ఈ నేపథ్యంలో ప్లీనరీ చివరిరోజైన ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ్యులనుద్దేశించి గంటకుపైగానే మాట్లాడారు. కొన్ని కీలక సందర్భాల్లో తన ప్రవర్తనాశైలితోనూ, తోచినట్టు మాట్లాడే తన వైఖరితోనూ గతంలో పార్టీని ఇబ్బందులపాలు చేసిన రాహుల్‌గాంధీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చాక క్రమేపీ మారుతూ వచ్చారు. అంతర్గతం ఆయన్ను 'పప్పు' అని సంబోధించినవారి నోళ్లు మూతబడే స్థాయిలో ఈ మార్పు కనబడటం మొదలైంది. స్వయంగా నేర్చుకుంటున్న పాఠాలో, సలహాదారుల చలవో... ఆయన తీరుతో దిగాలుపడి ఉన్న కాంగ్రెస్‌కు ఎంతో కొంత ఉత్సాహం పుట్టుకురావడమైతే నిజం. ముగింపు ప్రసంగం కూడా ఆ కొత్త ఒరవడినే చూపించింది. బీజేపీ, ఆరెస్సెస్‌లను కౌరవులుగాను తమ పార్టీని పాండవులుగాను అభివర్ణించి, వచ్చే సార్వత్రిక ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. అది సత్యానికి, అసత్యానికి మధ్య జరిగే సంగ్రామమని అభివర్ణించారు.

అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో ప్రయోజనాలు, అనుకూలతలు ఉన్నట్టే ఇబ్బందులు కూడా అధికమే. కీలక బాధ్యతల్లో ఉన్నవారు నిరంతరం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎక్కడేం జరుగుతున్నదో గమనించుకుంటూ దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ఉంటే నష్టాలను పరిమిత స్థాయికి తగ్గించుకోవచ్చు. అందుకు భిన్నంగా ఉంటే ఎదురు దెబ్బలు తప్పవు. గత సార్వత్రిక ఎన్నికల నాటికి వరసగా పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ కన్నూ, మిన్నూ కానని స్థితికి చేరుకుంది. పార్టీ ఎదుగుదల కాంక్షించి పనిచేసినవారిని శత్రువులుగా పరిగణించడం, భజనపరులను ప్రోత్సహించడం, వారు చెప్పినట్టల్లా నిర్ణయాలు తీసుకోవడం పెరిగిపోయింది. కనీసం వార్డు సభ్యులుగా గెలవలేనివారు సైతం సోనియా విధేయులమని చెప్పుకుని ఓ వెలుగు వెలిగారు. అదే సమయంలో తన నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణల జోరు పెరుగుతున్నా పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి, సమర్థించుకోవడానికి అది అప్పుడప్పుడు ప్రయత్నించక పోలేదుగానీ... అవి ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఉన్న సమస్యలు వేరు. గోరక్షణ పేరిట, దేశభక్తి పేరిట, సంస్కృతి పేరిట పలు రాష్ట్రాల్లో మూకల దాడులు పెరిగిపోతున్నా వాటిని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అది విఫలమైంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని వాటికి వ్యతిరేకంగా ప్రకటనలిచ్చేవరకూ కింది స్థాయి నాయకులు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో సమర్థించారు. ఇక పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వగైరాల వల్ల పౌరులు పడిన యాతనల విషయంలోనూ సరైన స్పందన లేదు. నీరవ్‌మోదీ తదితరులు దేశం విడిచి వెళ్లిపోవడంలాంటి ఉదంతాలు అప్రదిష్ట కలిగించాయి. ఈ నేపథ్యంలో సహజంగానే రాహుల్‌గాంధీ విమర్శల పదును పెరిగింది. అధికారంలోకొస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, పేదలకు చేకూరే లబ్ధిని ఆధార్‌తో అడ్డుకోకుండా చూస్తామని ప్లీనరీ భరోసా ఇచ్చింది.

విపక్షంలో ఉన్నందువల్ల వచ్చిన వెసులుబాటు వల్ల విమర్శలు కురిపించడం బాగానే ఉన్నా... ప్రస్ఫుటమైన రీతిలో ఆత్మ విమర్శ కూడా అవసరమని, అది నోటిమాటగా మాత్రమేకాక ఆచరణలోనూ కనబడాలని గుర్తించడంలో మాత్రం రాహుల్ విఫలమయ్యారు. తాము ప్రస్తావించిన కుంభకోణాలకైనా, నిరుపేద జనాన్ని ఇబ్బందులపాలు చేస్తున్న ఆధార్‌కైనా మూలాలు తమ పాలనలోనే ఉన్నాయని రాహుల్ గుర్తించినట్టు లేదు. ఆధార్ ప్రాజెక్టును ప్రారంభించినానాడు నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అదొక గుర్తింపు కార్డు మాత్రమేనని చెప్పారు. తీరా దాన్ని తప్పనిసరి చేస్తూ పోయింది ఆనాటి యూపీఏ ప్రభుత్వమే. రైతుల రుణాలు తాము అధికారంలోకొస్తే మాఫీ చేస్తామని చెబుతున్నారుగానీ... సాగుబడి వ్యయానికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిషన్ నివేదికను యూపీఏ పాలనలో చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే వేలాదిమంది రైతుల విలువైన ప్రాణాలు దక్కేవి. వ్యవసాయం ఇంత గడ్డు స్థితికి చేరుకునేది కాదు. మరోసారి రుణమాఫీ అవసరమే వచ్చేది కాదు.

పార్టీలో యువ రక్తాన్ని నింపి సంస్థాగతంగా దాన్ని బలోపేతం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలూ కృషి చేసే యువనాయకులకు ఇకపై అగ్ర ప్రాధాన్యమిస్తామని... వారికి వృద్ధతరం నేతలు మార్గదర్శకులుగా ఉంటారని కూడా చెప్పారు. రివాజుకు భిన్నంగా ప్లీనరీ వేదికపై తాను తప్ప ఎవరూ లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతను కులాలు, మతాలకు అతీతంగా ఇక్కడకు తీసుకొస్తానని చెప్పారు. తీరా 24 మందితో కూడిన పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు కాకుండా నామినేట్ చేసే సంస్కృతినే కొనసాగిస్తూ ప్లీనరీ తీర్మానించింది. కేవలం గంభీరమైన ఉపన్యాసాలిచ్చి, ప్రత్యర్థులపై విమర్శలు కురిపించి తిరిగి గత వైభవాన్ని సాధించవచ్చునుకుంటే పార్టీ పొరబడినట్టే. మాటలకు తగ్గ చేతలు, విమర్శల్లో తగినంత ఆత్మ విమర్శ ఉన్నప్పుడే పార్టీ పట్ల జనంలో విశ్వాసం పెరుగుతుంది. అధికారం దక్కడం మాట అటుంచి ముందు సంస్థాగతంగా బలోపేతమవుతుంది. ఆ సంగతి రాహుల్ గ్రహించాలి.



వైఫల్యాల పట్ల పశ్చాత్తాపం చెందనివాడు, స్వీయలోపాల పట్ల కలికానికైనా ఆత్మ విమర్శ చేసుకోని వాడు మంచి నేత కాడు.

– రాయ్ క్రోక్
అమెరికన్ వాణిజ్యవేత్త

గ్రహం అనుగ్రహం

శ్రీ విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం తిథి శు.తదియ సా.5.02 వరకు, తదుపరి చవితి, నక్షత్రం అశ్విని రా.8.04 వరకు తదుపరి భరణి, వర్జ్యం సా.4.05 నుంచి 5.40 వరకు, తదుపరి తె.5.24 నుంచి 6.57 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం ఉ.8.32 నుంచి 9.20 వరకు, తదుపరి రా.10.55 నుంచి 11.43 వరకు, అమృతఘడియలు ప.12.56 నుంచి 2.30 వరకు.


సూర్యోదయం : 6.09
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు



నమాజ్ వేళలు

ఫజర్ : 5.09
జొహర్ : 12.24
అసర్ : 4.45
మగ్రీబ్ : 6.27
ఇషా : 7.39

వీల్‌చైర్ నుంచి విశ్వదర్శనం



ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు

మానవజాతి క్రమంగా రోదసిని నివాసయోగ్యం చేసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదంలో చిక్కుకోవచ్చని హాకింగ్ ఊహించాడు. 'ఆకస్మికంగా భూగోళం వేడెక్కిపోవడం, అణ్వస్త్ర యుద్ధాలు, కృత్రిమ పద్ధతుల ద్వారా జన్యుకణాలలో వ్యాప్తి చెందే వైరస్ తదితర ప్రమాదకర ప్రయోగాలతో భూప్రపంచంపై జీవరాశి ప్రమాద స్థితికి చేరువ కావచ్చునని హెచ్చరించాడు. సైన్స్, టెక్నాలజీ, రోదసీ, సౌరమండల వ్యవస్థ పరిణామాలను సాధారణ పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన బహుకొద్దిమంది శాస్త్రవేత్తలలో హాకింగ్ ఒకరు.

'నేను నాస్తికుడిని. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తను. ఖగోళ శాస్త్రవేత్తను. ప్రపంచ ఆవిర్భావం, దాని ఉనికికి సంబంధించిన విశ్వదర్శనంలో శిథిల శరీరంతోనే దూర తీరాలు ప్రయాణించి శాస్త్ర పరిశోధనలు కొనసాగించిన నేను సృష్టికి కారకుడు దేవుడు కాదు, దేవుడే లేడన్న నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే విజ్ఞానశాస్త్రాన్ని (సైన్స్) అర్థం చేసుకోవడానికి ముందు మానవుడు ఈ విశ్వసృష్టికి కారకుడు దైవం అని భావించడం సహజం. కానీ శరవేగాన దూసుకుపోతూ ప్రగతిమార్గంలో ఉన్న విజ్ఞానశాస్త్రం అనేక పరిశోధనల తరువాత విశ్వసృష్టికి కారణాన్ని మరింత విశ్వసనీయతతో, వైజ్ఞానికంగా వివరించసాగింది. దైవ భావన ఉద్దేశం మాకు (శాస్త్రవేత్తలు) తెలుసునంటే అర్థం ఆ దైవానికి తెలిసిన ప్రతి విషయమూ మాకు తెలుసునని చెప్పడమే, దేవుడనేవాడుంటే, గింటే! నిజానికి అతడు లేడు. కనుకనే నేను నిరీశ్వరవాదిని, నాస్తికుడిని. దైవం ఉనికిని నా శిథిల శరీరమే ప్రశ్నిస్తోంది.'

– *స్టీఫెన్ హాకింగ్ (విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త. ఇటీవల కన్నుమూశారు)*

'రెండు ప్రశ్నలు: 1. భగవంతుడు సృష్టికి కారకుడా? 2. కనీసం దేవుడికి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా? నిజం చెప్పాలంటే సృష్టి జరిగిన తరువాత వచ్చినవాడు భగవంతుడు. కాబట్టి దేవుడు సృష్టికర్త కాజాలడు. ఈ కారణం చేతనే ఈ సృష్టి ఎలా జరిగిందన్న విషయం కూడా భగవంతుడికి తెలియదు.'

– *నాసదీయ సూక్తం (రుగ్వేదం, 10వ మండలం, 129వ సూక్తి)*

అంటే రుగ్వేదకాలం నాటికే భారతీయ భౌతికవాదం ప్రచలితమవుతోందన్నది సుస్పష్టం. వివేచనతో, హేతుబద్ధతతో కూడిన వ్యాఖ్యానాలు ఈ భౌతికవాద ప్రపంచానికి అందుతూనే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2–4 శతాబ్దాలలోనే గణితశాస్త్రంలో ప్రసిద్ధుడైన యూక్లిడ్‌కు ఎంతో ముందే ఈ శాస్త్రంలో కొత్త పుంతలు తొక్కి, కొత్త భావధారకు రూపురేఖలు అద్దిన త్రయం– జీనో (క్రీ.పూ. 495–435), యూడోక్సిస్ (క్రీ.పూ. 408–355), ఆర్కిమెడిస్ (క్రీ.పూ. 287–212). ముగ్గురూ గ్రీకులే. ఇక ఆర్యభట్టు (క్రీ.శ.490–599), భాస్కరాచార్య (క్రీ.శ. 6వ శతాబ్దం) భారతీయ మహా గణిత, భౌతికశాస్త్రవేత్తలు. వీరంతా ఆధునిక ప్రపంచ భౌతిక విజ్ఞాన, ఖగోళ శాస్త్రవేత్తలు, అణు విజ్ఞానశాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్, పెన్‌రోజ్ వీలర్, స్టీఫెన్ హాకింగ్‌లకు గౌరవనీయులైన మార్గదర్శకులే. ప్రపంచం పరస్పర ఆధారంతో ప్రభావితమవుతుందని తన సాధారణ సాపేక్ష, విశుద్ధ (ప్రత్యేక) సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అణు శాస్త్ర విజ్ఞాన పరిధిని విస్తరించిన ఐన్‌స్టీన్ ఇటీవల దివంగతుడైన హాకింగ్‌కు గురుతుల్యుడే. కౌమారం దాటక ముందే దారుణమైన నరాల వ్యాధితో, శిథిల దేవాలయంగా మిగిలిన శరీరంతో దాదాపు 50 ఏళ్లు బతికాడు హాకింగ్. వీల్‌చైర్‌కు పరిమితమై రోదసీ, నక్షత్ర సౌర మండల పరిశోధనలను కొనసాగించడంలోని విశేషం– ఆయన మేధస్సు నిరంత పరిశోధనా తృష్ణతో ప్రకాశిస్తూ ఉండడమే. అందుకే ఇటీవలనే దక్షిణ కొరియాలో (ప్యాంగ్‌చాంగ్) జరిగిన పారాలింపిక్స్‌లో అంగ వైకల్యం కలిగిన కొందరు క్రీడాకారులు హాకింగ్‌కు ఘన నివాళి అర్పించారు. దివ్యాంగులకు హాకింగ్ గొప్ప స్ఫూర్తి. అంతకు ముందు హాకింగ్ దివ్యాంగులైన క్రీడాకారులకు ఆర్ద్రమైన సందేశం ఇచ్చారు: 'మీరు చూడవలసింది అంతరిక్షంలో తారాడుతున్న నక్షత్రాలకేసే. నాలా వైకల్య స్థితిలో ఉన్న మీ పాదాల కేసి మాత్రం మీ చూపులను నిలపకండి!'

విశ్వవీక్షకుడు

విశ్వవీక్షణ ఫలితాలకు అక్షర రూపమిస్తూ హాకింగ్‌తో పాటే ఉంటూ, తుది పత్ర రచనకు రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ థామస్ హెర్టాగ్. ఈ తుది పత్రంలోనే తన 'బ్లాక్ హోల్స్(కృష్ణబిలాలు) సిద్ధాంతాన్ని హాకింగ్ సమర్థించుకోవడానికి కొన్ని భావనలు చేశారు. ఈ పరిశోధనలకు అంతుండదు. అందుకే వాటిని శాస్త్రవేత్తల సమ్మతి పొందేవరకు సమాజానికి విడుదల చేయరు. మూఢ విశ్వాసులకు, మత ఛాందసులకు, వారి సంఘ వ్యతిరేక ధోరణులకు; హేతువాదానికి మధ్య తేడా, అసలు ఘర్షణ ఈ బిందువు దగ్గరే ఆరంభమవుతుందని గ్రహించాలి. భౌతిక ప్రపంచానికి పరిణామవాదమనే విలువైన కానుకను అందించిన చార్లెస్ డార్విన్‌ను ఇటీవలే కేంద్ర మంత్రి ఒకరు గేలి చేశారు. అలా తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. తాజాగా పదార్థ సాంద్రత, దానిలోని శక్తి గురించి వెల్లడిస్తూ ఐన్‌స్టీన్ వెల్లడించిన (ఇ=ఎంసి స్క్వేర్) సిద్ధాంతాన్నీ, హాకింగ్ కృష్ణబిలాల సిద్ధాంతాన్ని విమర్శిస్తూ 'అన్నీ వేదాలలోనే ఉన్నాయిష' రీతిలో మరో కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అసలు సాపేక్ష సిద్ధాంతం కన్నా విశిష్టమైన సిద్ధాంతం వేదాలలోనే ఉందని హాకింగ్ చెప్పాడని కూడా ఆ మంత్రి చెప్పారు. దీనికి ఆధారాలు ఏమిటని అడిగితే అడ్డదిడ్డమైన సమాధానం చెప్పి తప్పించుకున్నారాయన. రేపు ఇలాంటి వాదనలు ఇంకా పుట్టవచ్చు. ఎందుకంటే డార్విన్ పరిణామవాదాన్ని కనీసం దశావతారాల కోణం నుంచి కూడా చూడలేని అంధులయ్యారు ఈ మూర్ఖశిఖామణులు.

రెండో మాట



గొప్ప హెచ్చరిక

ముందు ముందు మానవజాతి క్రమంగా రోదసిని నివాసయోగ్యం చేసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదంలో చిక్కు కోవచ్చని హాకింగ్ ఊహించాడు. ఇందుకు కారణాన్ని కూడా పేర్కొన్నాడు: 'ఆకస్మికంగా భూగోళం వేడెక్కిపోవడం, అణ్వస్త్ర యుద్ధాలు, కృత్రిమ పద్ధతుల ద్వారా జన్యుకణాలలో వ్యాప్తి చెందే వైరస్ తదితర ప్రమాదకర ప్రయోగాలతో భూప్రపంచంపై జీవరాశి ప్రమాద స్థితికి చేరువ కావచ్చునని హెచ్చరించాడు. 'కృత్రిమ మేధస్సు' (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యంత్రాన్ని సృష్టించుకోవడం ద్వారా కొన్ని రోగాలను, దారిద్ర్యాన్ని అదుపు చేయడానికి తోడ్పడవచ్చునేమోగానీ, దాని వల్ల చాలా ప్రమాదాలు, పొంచి ఉంటాయని ముందస్తుగా హెచ్చరించినవాడు హాకింగ్. సైన్స్, టెక్నాలజీ, రోదసీ, సౌర మండల వ్యవస్థ పరిణామాలను సాధారణ పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన బహుకొద్దిమంది శాస్త్రవేత్తలలో హాకింగ్ ఒకరు.

రాజకీయ పరిణామాలపై కూడా నిశిత వ్యాఖ్యలు చేయగల నిపుణ శాస్త్రవేత్త ఆయన. కనుకనే 'బుద్ధి జాడ్య జనితోన్మాది'గా పలువురు ప్రపంచ వ్యాఖ్యాతలు, నాయకులు ప్రెసిడెంట్ ట్రంప్‌ను అంచనా కడుతున్న పరిణామాన్ని గమనించిన హాకింగ్, 'తన ఎన్నికకు ముందు ట్రంప్ పేదవాళ్ల ప్రతినిధిగా తనను చిత్రించుకోడానికి ప్రయత్నించిన పచ్చి వదరుబోతు' అన్నాడు. నిజానికి మానవజాతిలో, దేశ దేశాల పాలకుల్లో 'బ్లాక్ హోల్స్' ఉంటారని ఊహించిన హాకింగ్ నిరంతరం ప్రజా బాహుళ్యాన్ని హెచ్చరిస్తూ సామాజిక చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నించిన కమ్యూనిస్టు– సోషలిస్టు మానవతావాది. ఆయన కుటుంబ పునాదులే సమాజవాదం, సమానత్వ సిద్ధాంతాలు. ఆయన 'బ్లాక్ హోల్స్' సిద్ధాంతం, ఆ 'కృష్ణబిలాలు' ఎంత ఆకర్షణీయమైన అంశంగా మారాయంటే అవి భౌతిక విజ్ఞాన శాస్త్రానికి చెందిన ప్రాథమిక భావనలకు నాటికీ నేటికీ పెద్ద సవాళ్లుగా మారాయి.

అంతు చిక్కనివి అనేకం

ఆకాశంలో మన కంటికి కనిపించేవి కొన్ని వస్తువులే. కానీ టెలిస్కోప్స్‌లో కనిపించేవి మరికొన్ని, అలాగే ఏ దృష్టికీ అంతు చిక్కనివి అనేకం. అలాంటి వాటిని కనిపెట్టే యత్నంలో లాప్లాస్, హాకింగ్‌ల పరిశోధనల్లో అందినవని భావిస్తున్న 'కృష్ణ బిలాలు' ఒక భాగం. 'బ్లాక్ హోల్' పదంలో అర్థవంతమైన ఆంతర్యం ఉంది. ఆ 'కృష్ణ బిలం ప్రాంతం దిశగా చివరికి కాంతి కిరణం ప్రయాణించినా ఆ కిరణాన్ని పట్టుకుని బ్లాక్ హోల్ తనలోకి గుంజేసుకుంటోంది'. పదార్థం లేదా శక్తీ నశించటం ఉండదు, కానీ ఒక రూపం నుంచి మరో రూపంలోకి (రూప పరివర్తన) మారుతుంది.

'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత లాగా వేదాల్లో లేనిది లేదు, సర్వం వేదమయం, ప్రపంచ విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ వైజ్ఞానిక కేంద్ర భూమిక వేద వాఙ్మయం– నిజమే ఒప్పుకుందాం. కానీ ఆ మహత్తర వాఙ్మయం వృద్ధిలోకి రాకుండా అడ్డుకున్నవాడెవడు? అడ్డుకునే స్వార్థపరులైన బ్రిటిష్ సామ్రాజ్య పాలకులకన్నా ముందు వైదిక శాస్త్రవాదులు మన స్వీయప్రతిభను ఎందుకు విస్తరించలేకపోయారు? వేల సంవత్సరాల వేద కాలం నాటికే చార్వాకుడు, కపిలుడు, వాత్సాయనుడు, బుద్ధుడు లాంటివారు ప్రవేశపెట్టిన హేతువాదాన్ని, భౌతికవాదాన్ని ఎందుకు ఎదగనివ్వకుండా అడ్డుకట్టలు వేయాల్సి వచ్చింది? అణువును బద్దలుకొట్టలేమని ఒకప్పుడు పాశ్చాత్యులే నిర్ణయించి నిస్తేజులై ఉన్న సమయంలో ప్రాచీన కాలంలోనే మన కపిలుడు అణువు రహస్యాన్ని ఛేదించి 'పేలవః పేలవః పేలవః' సిద్ధాంతం రూఢి పరచగా, ఆ తరువాత ఆ సిద్ధాంతం ఆచరణలో ముందుకు సాగకుండా అడ్డుకున్న వారెవరు? స్వార్థ ప్రయోజనాల కోసం, ఉచితంగా ప్రజల శ్రమశక్తిని దోచుకుని సంపదను అనుభవిస్తూ యాచక వృత్తిని ఒక ఉపాధి మార్గంగా భావించి ప్రోత్సహించిన స్వార్థపర శక్తులే దేశంలో భౌతికవాద వినాశనానికి క్రమంగా గోతులు తవ్వాయి. మైథిలీ భాషావేత్త, సుప్రసిద్ధ సాహితీ, తాత్విక, భౌతికవాద ఆచార్యుడయిన పండిత హరిమోహన్ ఝా 'దుర్గా స్తోత్ర పారాయణం' గురించి పురాణ కాలక్షేపం చేస్తూ ''రూపం 'దేవి'/ జయం 'దేహి'/ యశో 'దేహి'/ ద్విషో దేహి'' అంటూ స్తోత్రం చదువుతున్నారు. ఒకరు ప్రశ్నించాడట. అసలు ఈ యాచించే ప్రవృత్తి, సంస్కృతి ఎక్కడినుంచి వచ్చిందని. అందుకు సమాధానంగా పండితుడు ''అరె అబ్బీ! ఈ రోగం చాలా పాతదిరా. వేద కాలం నుంచీ మన నాలుకల మీద 'ద' కూర్చుని ఉంది'' అన్నాడు. 'దేహి/దేహి/దేహి!' అందరి దేవతలతో మన కున్న సంబంధం ఒకే ఒక అక్షరం ద్వారానే– 'దే'. చివరికి ఉపనిషత్తు కూడా 'ద, ద, ద' (దానం/దయ/దమనం) అనే గురు మంత్రమే తీసుకొచ్చింది.


ఇలా వేదం, ఉపనిషత్తు రెండింటి ముగింపు 'ద'అక్షరంతోనే మొదలవుతుంది. చివరికి దర్శనం కూడా 'ద'అక్షరంతోనే ఆరంభమవుతుంది. అసలు మన సంస్కృతే 'దానం' పైన ఆధారపడి ఉంది. అంటే, శ్రమ చేసుకోకుండా ఇలా యాచక ప్రవృత్తి (దేహి)నే బతుకులు చాలించుకోమన్న సిద్ధాంత బోధ వల్లనే దేశంలో భౌతికవాదం ఎదగకుండా స్వార్థపరులు జాగ్రత్త పడ్డారని ఝా నిర్ధారించాడు. చివరికి ప్రాచీన సాహిత్యంలో జాబాలి రాముడికి చేసిన బోధలు భౌతికవాదమే. చార్వాకాచార్యుడు భారతీయ భౌతికవాద ఆది పురుషులలో ఒకరు. హేతువును ఆశ్రయించని, నిరూపణకు నిలబడని వాదనను తిరస్కరించమన్నవాడు వివేకానంద.

abkprasad2006@yahoo.co.in

ప్రజారోగ్యంలో వ్యత్యాసాలు

మన రాజకీయ నేతలు వైద్య చికిత్సల కోసం దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకూ, విదేశీ ఆసుపత్రులకూ వెళుతుండటం నిత్యకృత్యమే. తాము ఏర్పర్చిన ప్రజారోగ్య వ్యవస్థలు అత్యంత నాసిరకంగా ఉన్నాయన్న ఎరుకే దీనికి కారణం.

విశ్లేషణ



మహేశ్ విజాపుర్కర్

మనం మొదట ఈ నాలుగు ఉదంతాలను అర్థం చేసుకుందాం. 1. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు చెన్నైకి ఎయిర్ అంబులెన్స్‌లో హుటాహుటిన బయలు దేరారు. అక్కడే ఆయన తర్వాత మరణించారు. ఆయనకు లివర్ కేన్సర్ ఉంది. 2. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవలే చెన్నయ్ ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్ష చేయించుకున్నారు. 3. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చికిత్స కోసం మొదట ముంబై ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత వెల్లడి కాని వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లారు. 4. సోనియా గాంధీ కూడా ఇదే విధంగా అమెరికా వెళ్లారు. ఆమె వ్యాధి స్వభావం గురించి కానీ, ఆమె చికిత్స చేయించుకున్న ఆసుపత్రి వివరాలు కానీ దాచి ఉంచారు.

పై ఉదంతాలను కింది వాటితో పోల్చి చూద్దాం.

1. ప్రసవానికి చేరువైన ఒక గర్భిణిని ఉదంపూర్‌లోని ఆసుపత్రిలో చేర్చడానికి అంబులెన్స్ సౌకర్యాన్ని నిరాకరించారు. దీంతో ఆమె ప్రైవేట్ అంబులెన్స్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. తర్వాత ఆసుపత్రిలో ఆమెను మూడుగంటల పాటు ఏ డాక్టరూ పట్టించుకోలేదు. గర్భంలోనే పాప మరణించింది. ఆ పాప మృతదేహాన్ని ఒక అట్టపెట్టెలో ఉంచి వెనక్కు పంపించారు.

2. ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ బ్రిడ్జిలో తొక్కిసలాట ఘటనలో రైలు ప్రయాణికుల విషాద మరణం తర్వాత చనిపోయిన వారి నుదుటిపై స్కెచ్ పెన్‌తో మృతుల సంఖ్యను వరుసగా రాశారు. మృతుల గౌరవానికి భంగం కలిగించినందుకు హైకోర్టు ఆగ్రహం ప్రదర్శించింది.

3. ఒక వ్యక్తి, వైద్యులు తొలగించిన తన కాలిని పరుపుపై దిండుగా ఉపయోగించుకున్న ఘటన ఝాన్సీ ఆసుపత్రిలో సంభవించింది.

4. పాట్నాలో తొమ్మిదేళ్ల కుమార్తె మృతదేహాన్ని ఆమె తండ్రి తన భుజాలపై మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెను గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు. ఆమెను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించడానికి చేపట్టాల్సిన విధివిధానాల విషయంలో చాలా జాగు చేశారు. (మున్నాబాయ్ సినిమాలో దీనిపైనే నిరసన తెలిపారని గుర్తుంచుకోవాలి).

ఈ రెండు రకాల ఉదంతాలు కొట్టొచ్చినట్లుగా మన ఆరోగ్య సంరక్షణ సంపన్నులకు, శక్తిమంతులకు అనుకూలంగా ఉందనే ఒక దయనీయ కథనాన్ని చెబుతున్నాయి. అత్యంత మొరటైన విషయం ఏమిటంటే, తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో వైద్యపరమైన అసౌకర్యాలను పట్టించుకోని ముఖ్యమంత్రులు బయటి రాష్ట్రాలకు వెళ్లి వైద్య సహాయం కోసం ప్రయత్నించడమే.

ఇటీవలే అమితాబ్ బచ్చన్ భుజం నొప్పికి చికిత్స చేయడానికి వైద్యుల బృందం ఒకటి జైపూర్‌కు హుటాహుటిన చేరుకుంది. ఇంత సూపర్ సంపన్నుడికి అందుబాటులో లేనిదంటూ ఏదీ ఉండదు. వారు పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. సగటు మనిషి తన బాధలతో కుములుతుంటాడు. మనలాంటి వారి బాధలు, ఇబ్బందులు మన చేతులకంటే పొడవుగా కొనసాగుతుంటాయి. నిజానికి వాటికి అంతం అనేది ఉండదు.



ఇక్కడ వర్ణించిన రెండు రకాల ఉదంతాలూ అవేవో సర్వసాధారణం అన్నరీతిలో ప్రధాన శీర్షికల్లో వస్తుండటం ఒక మినహాయింపు. అదే సమయంలో దేశం ఇలాంటి వ్యత్యాసాలను ప్రదర్శించే తదుపరి ఉదంతాల వైపు సాగిపోతుంటుంది. గుర్తించాల్సింది ఏమిటంటే రాజకీయ ప్రముఖులు తమ రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి ఏ ప్రయత్నమూ చేస్తున్నట్లు కనిపించదు.

ఎందుకంటే దేశంలోని రాజకీయ ప్రముఖులంతా సంపన్నులూ, శక్తిమంతులూ కాబట్టే వీరిలో ఏ ఒక్కరికీ సగటు మనిషి బాధలు, వ్యధలు పట్టవు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఆసుపత్రుల్లో వైద్యసేవలు మెరుగొందుతున్నట్లుగా మంచి గణాంకాలను మాత్రం చూపుతుంటారు. మనుషులు గణాంకాలుగా మాత్రమే కనబడుతున్న వైనాన్ని ఇది సూచిస్తుంది.

ఆందోళన, ఆగ్రహం తప్పిస్తే ప్రజానీకం దీనిపట్ల పెద్దగా స్పందించడం జరగదు. ప్రముఖులు భారత్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళతారని, పారికర్, సోనియా వంటి కొందరు విదేశాలకు వెళతారని ప్రజలకు తెలుసు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ ప్రముఖులకు ఏమాత్రం నమ్మకం లేదని ఇది సూచిస్తుంది. ప్రజావైద్య వ్యవస్థను మెరుగుపర్చడానికి తాము పెద్దగా ప్రయత్నించలేదని వారికి తెలుసన్న వాస్తవం మనకు బోధపడుతుంది కూడా.

సంవత్సరానికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున బీమాను పది కోట్ల కుటుంబాలకు కల్పిస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను కూడా పై నేపథ్యంలో అనుమానాస్పదంగానే చూడాలి. ఎందుకంటే దేశంలో ప్రైవేట్ రంగం మాత్రమే మెరుగైన సౌకర్యాలను కలిగి ఉంది.

ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆసుపత్రుల్లోనే పేదలకు కొన్ని విభాగాలను ఏర్పర్చి ఉంచారు కానీ కార్పొరేట్ ఆసుపత్రుల్లోలాగా నడుస్తున్న ఈ విభాగాలు సైతం పేదలకు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. ఎదుగుతున్న మధ్యతరగతితో సహా ఇలాంటి విభాగాల్లో వైద్యసేవలు పొందడానికి కూడా శక్తిలేని వారు శిలకు, బండరాయికి మధ్య నలిగిపోతుంటారు.

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com

వెన్నుపోటును మర్చిపోవాలా?

కొన్నిసార్లు పట్టుకుని ఉండటం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా? సర్వ ధ్వంసం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా పట్టుకోకుండా వదిలివేస్తామా?



సామాన్య


నిన్న దినపత్రికలో తల్లిని హత్య చేసి తలనుపట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయిన కొడుకు వార్త ఒకటి చదివాను. ఎందుకనో మన సంతా దిగులు, చిరాకు కమ్ముకున్నాయి. ఎప్పుడో చదివిన ఎస్.ఎల్ భైరప్ప ''గృహ భంగం'' నవలలో పనికిమాలిన ఇద్దరు కొడుకుల భారాన్ని భుజాలపైకి ఎత్తుకున్న వితంతు తల్లి పాత్ర జ్ఞాపకం వచ్చింది. అదే రోజు రాత్రి హోటల్లో బస చేసిన వెంటనే అలవాటుగా పక్కనే వున్న పత్రికను చేతిలోకి తీసుకున్నాను తిరగేద్దామని. పత్రిక పేరు ''పాస్'' ప్రకటనలతో నిండిన నాలుగైదు ముందు పేజీలు తిప్పాక, చక్కటి అమ్మాయి ఫొటో. పేరు శర్వాణి పొన్నం, చీఫ్ ఎడిటర్. ప్రారంభ వాక్యాలు ''క్రూర విమర్శ, నిజాయితీరాహిత్యం, వెన్నుపోటు.. వంటి పలు అంశాలను అలాగే పట్టుకోకుండా వదిలేయడమే కొన్నిసార్లు ఉత్తమంగా ఉంటుంది'' అని రాశారు ఆమె.

ఎందుకనో మనసు పదే పదే ఆ వాక్యాల చుట్టూ భ్రమించడం మొదలు పెట్టింది. అంతకు ముందే వస్తూ వస్తూ ప్రయాణంలో చదవడానికి పట్టుకొచ్చిన చువాంగ్ త్సు పుస్తకపు పరిచయ వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. 815వ సంవత్సరంలో చైనా ఆస్థానకవి ''చు ఈ''ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, రాజ్యం పనితీరుని నిలదీసే ప్రశ్నలు వేస్తున్నాడని దేశబహిష్కారం చేసిందట అక్కడి రాజ్యం. భార్యను మాత్రమే తన వెంట రానిచ్చారు. ఊరు కాని ఊరు, అంతవరకు పొందిన సౌకర్యాలు, మానసిక సౌఖ్యాలు, ఆనందాలు ఏవీ లేని, ఉన్న అన్నిటినుంచి తరిమివేసిన దూరాభారం. ఎలా ఆ దుఃఖం నుంచి బయటపడటం. అప్పుడు చువాంగ్ త్సును చదవటం మొదలు పెట్టాడట చు ఈ.

ఆ చదువు నుంచి అతను ''స్వస్థలాన్ని వదిలేయడం, బంధువులకు దూరంకావడం, ఎరుగని కొత్త ప్రాంతంవైపు బహిష్కరణకు గురికావడంతో, నా హృదయం ఎంతో పరితాపానికి, బాధకు గురవుతోంది. చువాంగ్ త్సును సంప్రదించాక, నేను దేనికి చెందినవాడినో కనుగొన్నాను. కచ్చితంగా నా స్థలం కనీసం భూమి కాని చోటే ఉంది'' అంటూ ''రీడింగ్ చువాంగ్ త్సు'' అనే పేరుతో ఒక కవితను రాశాడు. చువాంగ్ త్సు ఇంకా అంటాడు ''ఏం జరిగినా దాని వెంట సాగిపో, నీ మనస్సును స్వేచ్ఛగా ఉంచుకో: నీవు ఏం చేస్తున్నావో దాన్ని ఆమోదించడం ద్వారా సమస్థితిలో ఉండు. ఇదే అంతిమమైనది'' అని.

నిజంగా దుర్మార్గమైన విమర్శలనూ, నిజాయితీలేని వ్యక్తులనూ, వెన్నుపోట్లనూ మనసులో పెట్టుకోకుండా సరే లెమ్మని పోనియ్యడం సాధ్యమేనా? అనర్హులై ఉండీ అర్హులను చూసి అసూయపడే మనుష్యులూ, మనం ముందుండాలంటే ముందుండేవాళ్ళని క్రిందికి లాగడమే మార్గం అని నమ్మే వ్యక్తులూ.. కులాలనీ, మతాలనీ, ఉందనీ, లేదనీ ఇంకా అదనీ ఇదనీ, అర్థం కాకనో అర్థం చేసుకునే స్థాయి లేని స్థోమత లేని వ్యక్తులు చేసే ఎన్నెన్ని గాయాలు?

ఆలోచనం



కొన్నిసార్లు హృదయానికయ్యే ఈ గాయపు పోట్లు చాలా తీవ్రంగా ఉంటాయి, మానాయనుకున్నా మచ్చలు మరీ భయంకరంగా పడి మిగిలిపోతాయి కదా, అటువంటపుడు మరచిపోదామనుకున్నా మచ్చలు కనిపిస్తున్నపుడు మరి చువాంగ్ త్సు నో, జిడ్డు కృష్ణమూర్తినో చదువుకుంటూ, స్మరించుకుంటూ ఈ గాయాల నదిని దాటివేయగలమా? మళ్ళీ శర్వాణి జ్ఞాపకం వస్తుంది నాకు. కొన్నిసార్లు పట్టుకుని ఉండటం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా?

పేజీలు తిప్పుతూ వెళితే రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ కనిపించింది అదే పత్రికలో. 'మన జీవనమంతా ఉదయరాత్రాల మధ్యన ఉంచి చూసుకోవడం. ఈ పొద్దు గడిస్తే ఈ రాత్రికి మరణిస్తాం. అందరమూ మరణిస్తాం. మనల్ని మోసం చేసిన వాళ్ళు, వెన్నుపోటుదారులు, అసత్యవంతులు, తప్పు చేస్తూనే దబాయించే దుర్మార్గులూ అందరమూ మరణిస్తాం' ఆర్జీవీ చెప్పిన ఈ పొట్టి వాక్యం సులభంగా వుంది కదా.

ఇలా ఆలోచించుకుంటూ ఉన్నానా.. హఠాత్తుగా క్రైస్తవ మత ప్రేమిక అయిన నా బిడ్డ వచ్చి ''అమ్మా.. అమ్మా!'' నీ యుద్ధాన్ని నా యుద్ధంగా భావించి నేనే నీ బదులుగా పోరాడుతాను, నిన్ను అవమానపర్చిన వారిని వారి స్వమాంసం వారు తినేట్లు చేస్తాను' అని వచ్చిందమ్మా ఇవాళ్టి వాక్యం, ఇట్స్ కూల్'' అంది. నవ్వొచ్చింది. కనుక శర్వాణి చెప్పినట్టు కొన్నింటిని పట్టుకోకుండా వదిలేయడంలో నిజంగానే చాలా సుఖం వుంది కదా. జీవితంలో దమ్ముతో నిలబడి పోరాడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. పోరాడాలి. అలాగే వదిలేసి ముందుకు నడిచిపోవాల్సిన అంశాలూ చాలా ఉంటాయి. ఆగిపోకూడదు. ముందుకెళ్లిపోవాలి. ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు పోరాడాలో మన బుద్ధి మనకు తప్పక చెపుతుంది. అందులో మనసును తల దూర్చనీయకపోతే చాలు. కాలం ముందుకే వెళుతుంది. వెనకకు ఎప్పుడూ రాదు. అన్నింటికన్నా ముందుండి ఎప్పుడూ నన్ను నడిపించే హేతువు, నాలో మొలకెత్తే భావ నిస్సత్తువను కాలితో మట్టం చేసే హేతువు ఇదే నిజమని చెప్తుంది.

వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి । 80196 00900

ఐ యామ్ వెరీ సారీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మరో ఇద్దరు ప్రత్యర్థులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశాననీ, తనను క్షమించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కొడుకు అమిత్ సిబల్‌లకు ఆయన లేఖలు రాశారు. దేశంలోనే తొలి 20 మంది అత్యంత అవినీతిపరుల్లో గడ్కారీ ఒకరంటూ గతంలో కేజ్రీవాల్ ఓ జాబితాను ప్రచురించారు. అమిత్ సిబల్‌పై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వారు కేజ్రీవాల్‌పై వేర్వేరుగా పరువునష్టం కేసులు వేయగా ప్రస్తుతం విచారణ నడుస్తోంది. కేజ్రీవాల్ క్షమాపణ లేఖలను ఆయన తరపు న్యాయవాదులు సోమవారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. అమిత్ సిబల్‌కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా క్షమాపణలు చెప్పారు. అనంతరం పరువునష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గడ్కారీ, కేజ్రీవాల్ సంయుక్తంగా ఒక దరఖాస్తును, కేజ్రీవాల్, అమిత్ సిబల్‌లు మరో దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ రెండు కేసుల నుంచి కేజ్రీవాల్‌కు కోర్టు విముక్తి కల్పించింది. కాగా, కోర్టు కేసుల నుంచి బయటపడటానికి కేజ్రీవాల్ న్యాయవాదులు అమలు చేస్తున్న వ్యూహం



కొనసాగుతున్న కేజ్రీవాల్ క్షమాపణల పర్వం
- క్షమించాలంటూ తాజాగా గడ్కారీ, సిబల్‌లకు ఢిల్లీ సీఎం లేఖలు
- కేజ్రీపై ఉన్న మరో 30 పరువునష్టం కేసులు

ఇదని విశ్లేషకులు అంటున్నారు. సిసోడియా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన సమయాన్ని అహంభావంతో కోర్టుల చుట్టూ తిరిగి వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పామన్నారు. 'మా వ్యాఖ్యలతో ఎవరైనా బాధకు గురైతే మేం క్షమాపణలు చెప్తాం. అహంకారంతో దాన్ని వైరంగా మార్చం. ప్రజల కోసం పనిచేయడానికి మేం ఇక్కడున్నాం. కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు' అని ఆయన అన్నారు. మరోవైపు తనపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువునష్టం కేసును కేజ్రీవాల్ కోర్టులో వ్యతిరేకించారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆయన న్యాయవాది రాం జెఠ్మలానీ తనను అభ్యంతరకర పదాలతో దూషించాడంటూ జైట్లీ ఈ కేసు వేశారు.

మూడు పోయి.. మరో 30 ఉన్నాయి

కేజ్రీవాల్‌పై ఇంకా 30 పరువునష్టం కేసులున్నాయి. శిరోమణి అకాలీదళ్ నేత విక్రమ్ సింగ్ మజీథియాకు మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆయన పరువునష్టం కేసు వేయడం, ఇటీవలే ఆయనకూ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి కేసును ఉపసంహరించుకునేలా చేయడం తెలిసిందే. కేజ్రీవాల్ వైఖరిని ఆప్ నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ క్షమాపణ కోరడంతో ఆప్ పంజాబ్ చీఫ్ పదవికి ఎంపీ భగవంత్ మన్ రాజీనామా కూడా చేశారు. గడ్కారీ, సిబల్‌కు కేజ్రీ క్షమాపణ చెప్పడంతో మరో రెండు కేసుల నుంచి ఆయన బయటపడనున్నారు.అయినా మరో 30 పరువునష్టం కేసులు ఆయనపై ఉన్నాయి.

ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

20 మంది అత్యంత అవినీతిపరుల జాబితాను ప్రచురించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు వెనక్కు జారుకుంటున్నారని ఆప్ మాజీ నాయకురాలు అంజలి దమానియా ప్రశ్నించారు. గడ్కారీ అవినీతిపరుడనే ఆనేందుకు తన వద్ద ఉన్న ఆధారాలను అప్పుడే కేజ్రీవాల్‌కు ఇచ్చానని, అవినీతిపరులకు శిక్ష పడేలా చేయకుండా ఆయన ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారన్నారు. అంజలి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున గడ్కారీపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2015లో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో ఆమె ఆప్‌ను వీడారు.

రైతు సమస్యలపై కాంగ్రెస్‌తో పనిచేస్తాం

స్వాభిమాన్ షేత్కారీ సంఘటన చీఫ్ రాజు శెట్టి

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తానని స్వాభిమాన్ షేత్కారీ సంఘటన చీఫ్, లోక్‌సభ సభ్యుడు రాజు శెట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సోమవారం నాడిక్కడ భేటీ అనంతరం శెట్టి మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై దృష్టిసారించనున్నట్లు రాహుల్ కాంగ్రెస్ ప్లీనరీలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 29న మహారాష్ట్రలో నిర్వహించనున్న రైతు సదస్సుకు హాజరు కావాల్సిందిగా రాహుల్‌ను ఆయన ఆహ్వానించారు. గతేడాది ఆగస్టులో ఎన్డీఏ నుంచి శెట్టి బయటికొచ్చిన సంగతి తెలిసిందే.



అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు సోమవారం ప్రధాని మోదీ తరఫున చాదర్ సమర్పిస్తున్న కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ

శాంతి, సామరస్యాలు దేశ సైద్ధాంతిక మూలాలు: మోదీ

జైపూర్: శాంతి, సామరస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అజ్మీర్‌లోని సూఫీ మతగురువు హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. ప్రధాని తరఫున కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాను సందర్శించి, చాదర్‌ను సమర్పించారు. 806వ వార్షిక ఉర్సు సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనుచరులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'శాంతి, సామరస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలు. సూఫీయిజం కూడా భారతీయ తత్వమే. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నంగా సూఫీ తత్వవేత్త ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ నిలుస్తారు' అని మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు.

జేఎన్‌యూలో అధ్యాపకుడి లైంగిక వేధింపులు



పోలీస్‌స్టేషన్ వద్ద నినాదాలిస్తున్న జేఎన్‌యూ విద్యార్థినులు

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్న అతుల్ జోహ్రి అనే అధ్యాపకుడిని పోలీసులు రక్షిస్తున్నారంటూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ వరకు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. జోహ్రి తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎనిమిది మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల అనంతరం కూడా పోలీసులు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారనీ, కనీసం ఆయనను విచారించలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థినుల ఫిర్యాదులపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని 54 మంది అధ్యాపకులు కూడా పోలీసులను డిమాండ్ చేశారు.

టెక్సస్‌లో సీరియల్ బాంబర్!

హూస్టన్: అమెరికాలోని టెక్సస్ రాజధాని ఆస్టిన్‌లో ఈ నెలలో నాలుగోసారి పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆస్టిన్‌లో వరుసగా పేలుళ్లు సంభవిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి వెనుక సీరియల్ బాంబర్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 350 మంది ప్రత్యేక ఏజెంట్లను, బాంబు స్క్వాడ్‌లను ఆస్టిన్‌కు పంపింది.

భారతీయ సీనియర్లు వేధించారు!

లాస్‌ఏంజెలెస్: తమను బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, ఆ స్థానంలో తక్కువ అర్హతలున్న దక్షిణాసియా వాసుల్ని నియమించుకున్నారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌పై లాస్ ఏంజెలెస్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో ముగ్గురు మాజీ ఉద్యోగులు కేసు దాఖలు చేశారు. భారత్‌కు చెందిన పై అధికారులు, సహ ఉద్యోగులు అవమానించారని, తక్కువ రేటింగ్ ఇవ్వడంతో పాటు ప్రమోషన్లు నిరాకరించారని తమ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. అయితే తమపై దాఖలైన కేసు చట్టపరంగా చెల్లదని హెచ్–1బీ వీసాదారులు అత్యధికంగా పనిచేస్తున్న జాబితాలో రెండో స్థానంలో ఉన్న కాగ్నిజెంట్ కోర్టుకు తెలిపింది. ఆ ఆరోపణలు అమెరికా పౌర హక్కుల చట్టం కిందకు రావని ఆ కంపెనీ వాదిస్తోంది. 'పౌర హక్కుల చట్టం 1964 ప్రకారం.. జాతి ఆధారంగా వివక్ష నిషేధం. అయితే దేశం ఆధారంగా వివక్ష చూపారని ఈ కేసులోని కక్షిదారులు ఆరోపించారు. అందువల్ల ఆరోపణలు చెల్లవు' అని కోర్టుకు వెల్లడించింది. గురువారం కోర్టు తన నిర్ణయం వెలువరించనుంది.

ప్రత్యేక మతంగా లింగాయత్!

వీరశైవులకూ మతపరమైన మైనారిటీ హోదా
- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం
- త్వరలోనే కేంద్రానికి సిఫారసు
- 17 శాతం లింగాయత్‌ల ఓట్లకోసం కాంగ్రెస్ ప్రయత్నాలు
- నిప్పుతో ఆడొద్దు: రిజర్వేషన్లపై మండిపడ్డ బీజేపీ

సాక్షి, బెంగళూరు: ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. మతపరమైన మైనారిటీ హోదాను కల్పించే వ్యూహంపై ముందడుగేసింది. సోమవారం సమావేశమైన కర్ణాటక కేబినెట్.. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మతపరమైన మైనారిటీ హోదా కల్పించాలన్న రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించింది. ఈ సిఫారసు లను త్వరలో కేంద్రానికి పంపనుంది. కన్నడ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ.. 'రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా తదుపరి విస్తృతమైన సంప్రదింపులు, చర్చలు జరుపుతాం' అని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రస్తుతం మైనారిటీ హోదాను అనుభవిస్తున్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. కొందరు లింగాయత్ స్వాములు.. సోమవారం సీఎం సిద్దరామయ్యను కలిసి కమిటీ రిపోర్టు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు. కేబినెట్ నిర్ణయంతో హర్షిస్తూ.. లింగాయత్‌లు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోగా.. వీరశైవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్బుర్గీతోపాటు దావణగెరె, బిజాపుర ప్రాంతాల్లో లింగాయత్‌లు, వీరశైవులకు మధ్య ఘర్షణలు జరిగాయి. కాగా, ఈ రిజర్వేషన్‌పై తమ వైఖరిని వెల్లడించాలని బీజేపీ చీఫ్ అమిత్‌షా, యడ్యూరప్పలు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.

నిప్పుతో ఆటలొద్దు.. బీజేపీ: లింగాయత్‌లు, వీరశైవుల రిజర్వేషన్ల వివాదానికి బీజేపీ సహా పలు హిందూ సామాజిక వర్గాలు మొదటినుంచీ దూరంగా ఉంటున్నాయి. అయితే.. సిద్దరామయ్య సర్కారు తీసుకున్న తాజానిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రాజకీయ అవసరాలకోసం సిద్దరామయ్య ప్రభుత్వం కులాలు, మతాలను విభజిస్తోందని మండిపడింది. ఓటుబ్యాంకు రాజకీయాలకోసం సిద్దరామయ్య నిప్పుతో ఆడుతున్నారని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధర్ రావు విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు.. విభజించు–పాలించు అన్న బ్రిటిషర్ల విధానాన్నే కాంగ్రెస్ అమలుచేస్తోందన్నారు. 'వీరశైవులు, లింగాయత్‌లు ఒక్కటే. ఈ రెండు సామాజిక వర్గాలూ హిందుత్వంలో భాగమే. రాజకీయ లాభం కోసం వీరిని విడగొడుతున్నారు' అని కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప మండిపడ్డారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.



సోమవారం బెంగళూరులో సంబరాలు చేసుకుంటున్న లింగాయత్ వర్గీయులు

చాలాకాలంగా డిమాండ్

లింగాయత్‌లు చాలాకాలంగా ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉంది. ఇలాంటి కీలకమైన అంశాన్ని.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లేవనెత్తడం కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. యడ్యూరప్ప కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో ఆయన్ను, బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ఉన్నపళంగా ప్రత్యేక మతం, మతం పేరుతో మైనారిటీ అంశాలను తెరపైకి తెచ్చింది.

17 శాతం లింగాయత్‌ల ఓట్లకోసం..

అఖిల భారత వీరశైవ మహాసభ.. లింగాయత్‌లు, వీరశైవులు ఒక్కటేనని అందరికీ ప్రత్యేక మత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. మరో గ్రూపు కేవలం లింగాయత్‌లకు మాత్రమే ఈ హోదాను ఇవ్వాలని పట్టుబడుతోంది. కొందరు లింగాయత్‌లు ఓ అడుగు ముందుకేసి.. వీరశైవులను తమలో కలుపుకునేందుకు సిద్ధమేనని.. అయితే వీరశైవులంతా లింగాయత్‌లేనని చెప్పుకోవాలనే షరతుపెట్టారు. దీనిపై కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో 17 శాతం ఉన్న వీరశైవులు, లింగాయత్‌ల ఓట్ల కోసం సిద్దరామయ్య సర్కారు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి హెచ్ ఎన్ నాగమోహన్‌దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మార్చి 2న తన నివేదికను అందజేసింది. 'కర్ణాటకలోని లింగాయత్, వీరశైవ లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వవచ్చు' అని ఈ కమిటీ సూచించింది.

లింగాయత్ X వీరశైవం!

కర్ణాటక రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండే లింగాయత్‌లు చాలాకాలంగా మతపరమైన మైనారిటీ హోదా కోసం పోరాడుతున్నారు. లింగాయత్‌లు రెండు వర్గాలు. ఇందులో ఒకరు లింగాయత్‌లు, రెండోవారు వీరశైవ లింగాయత్‌లు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు (బసవణ్ణ) లింగాయత్ సిద్ధాంతాన్ని ఏర్పాటుచేశారు. 'అనుభవ మంటపం' అనే వేదికను ఏర్పాటుచేసి అందరినీ ఆదరించారు. విగ్రహారాధన లేకుండా.. నిరాకారుడైన శివుడినే పూజించాలని ప్రబోధించారు. అందరూ ఇష్టలింగం పేరుతో లింగాన్ని మెడలో వేసుకోవాలని, చేసే పని ద్వారానే దైవాన్ని చేరతామని (కాయకేవ కైలాస) ప్రబోధించాడు. ఆయన తర్వాత తరతరాలుగా పలువురు గురువులు మఠాలను స్థాపించి బసవణ్ణ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ మఠాలు విద్యాసంస్థలతో బాటు, అనేక సంస్థలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలంగా వున్నాయి. గతంలోనే కర్ణాటక ప్రభుత్వం లింగాయత్‌లు, వీరశైవులను (గతంలో వీరంతా ఒకటేననే భావన ఉండేది) 5% రిజర్వేషన్‌తో బీసీ 3–బి కేటగిరీలో వీరిని చేర్చారు. ప్రస్తుతం వీరంతా హిందువులుగానే పరిగణించబడుతున్నారు.

ఇతర మైనారిటీల్లాగే..: లింగాయత్‌లు తాము హిందువులం కాదని.. బౌద్ధులు, జైనులు, సిక్కుల్లాగా తామూ గురువులనే అనుసరిస్తామనీ, కాబట్టి తమను కూడా వారిలాగే మైనారిటీలుగా గుర్తించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. లింగాయతులు, తాము ఒకటే సమూహమని వీరశైవులంటున్నారు. వీరశైవులు తమను లింగాయత్‌లుగా చెప్పుకోవడం కొందరు లింగాయత్‌లకు నచ్చటం లేదు. నిజానికి వీరశైవం బసవణ్ణ కంటె ముందు నుంచే అస్తిత్వంలో వుంది. హిందూమతంలోని ఓ శాఖే వీరశైవం అంటారు. అయితే శివుణ్ని తప్ప విష్ణువుని కొలవరు వాళ్లు. శివుడికి బలులిస్తారు. వైదికకర్మలను, ఆగమ శాస్త్రాన్ని ఆచరిస్తారు. లింగాయతులు వీటికి వ్యతిరేకం. దీంతో వివిధ లింగాయత్ వర్గాలు తమను వీరశైవుల్లో కలిపి లెక్క వేయవద్దని, తమకు మైనారిటీ హోదా యిచ్చి తీరాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించాయి.

కర్ణాటకలో లింగాయత్‌లు రాజకీయంగా కూడా కీలక స్థానాలు అలంకరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 15 ఏళ్లపాటు లింగాయతులే ముఖ్యమంత్రులుగా వున్నారు (నిజలింగప్ప, బిడి జత్తి, ఎస్‌ఆర్ కాంతి, వీరేంద్ర పాటిల్). ఆ తర్వాత కూడా లింగాయత్ వర్గానికి చెందిన ఎస్‌ఆర్ బొమ్మయ్, జెహెచ్ పాటిల్, యడ్యూరప్ప సీఎంలయ్యారు. కన్నడనాట వీరి జనాభా 17 శాతం. దాదాపు 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే స్థానంలో ఉన్నారు.

చైనా రక్షణమంత్రిగా మిస్సైల్ ఎక్స్‌పర్ట్!

భారత్‌తో చర్చలకు వాంగ్ యి



వాంగ్ యి

బీజింగ్: ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటుచేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు. ఇక ఉప ప్రధాని ల్యూ హీ చైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 30 ఏళ్ల అనంతరం 2016లో వృద్ధి రేటు మందగించింది. చెన్ వెన్‌కింగ్‌కు అంతర్గత భద్రత వ్యవహారాలు అప్పగించగా.. సంస్కరణ వాదిగా పేరొందిన యీ గ్యాంగ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్‌గా నియమితులయ్యారు. 15 ఏళ్లుగా గవర్నర్‌గా ఉన్న ఝౌ స్థానంలో గ్యాంగ్‌కు ఈ అవకాశం దక్కింది.

విదేశాంగ మంత్రికి స్టేట్ కౌన్సిలర్ పదవి

చైనా అత్యున్నత దౌత్య పదవి అయిన స్టేట్ కౌన్సిలర్‌గా విదేశాంగ మంత్రి వాంగ్ యిను నియమించారు. భారత్‌తో సరిహద్దు వివాదంలో చైనా ప్రతినిధిగా చర్చలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. చైనాలో విదేశాంగ మంత్రి కన్నా స్టేట్ కౌన్సిలర్ పదవి పెద్ద ర్యాంకు. ఇటీవల కాలంలో చైనాలో ఏకకాలంలో రెండు పదవులను నిర్వహిస్తున్న మొదటి వ్యక్తి వాంగ్ కావడం గమనార్హం.

నాలుగో కేసులోనూ లాలూ దోషే

శిక్ష ఖరారుపై 21 నుంచి వాదనలు



రాంచీ: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. దుమ్కా ఖజానా నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో లాలూ పాత్ర ఉందని నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి శివ్‌పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతోపాటు మరో 18 మందిని దోషులుగా తేల్చారు. ఇక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతోపాటు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ఈ నెల 21 నుంచి జడ్జి వాదనలు వింటారని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.



మీరట్‌లో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు మహాయజ్ఞం నిర్వహిస్తున్న దృశ్యం. తొమ్మిది రోజులపాటు నిర్వహించే యజ్ఞంలో భాగంగా 500 క్వింటాళ్ల మామిడి కలపను హోమంలో మండించనున్నారు.

నోట్ల రద్దుతో పన్ను ఉగ్రవాదం: యశ్వంత్ సిన్హా

న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఉగ్రవాదానికి దారి తీసిందని బీజేపీ అసమ్మతి నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రధాని మోదీని పిచ్చి తుగ్లక్‌గా పేరుమోసిన 16వ శతాబ్దపు ఢిల్లీ రాజు మహ్మద్ బిన్ తుగ్లక్‌తో పోల్చారు. ఆర్థిక వేత్త అరుణ్ కుమార్ రాసిన 'డీమానెటైజేషన్ అండ్ ద బ్లాక్ ఎకానమీ' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. పెద్దనోట్లను ఉపసంహరించడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయని మోదీ చెప్పారో వాటిలో ఏ ఒక్కటీ జరగలేదన్నారు.

రష్యా పీఠంపై మళ్లీ పుతిన్

మాస్కో: అమెరికా, బ్రిటన్‌లతో తీవ్రమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రష్యన్లు మరోసారి వ్లాదిమిర్ పుతిన్(65)కే పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ నేత పావెల్ గ్రుడినిన్‌కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో 2024 వరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా నియంత జోసెఫ్ స్టాలిన్ (24 ఏళ్లు) తర్వాత అత్యధికకాలం రష్యాను పాలించిన నేతగా పుతిన్ రికార్డు సృష్టించారు. 2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో పుతిన్‌కు 92 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీపై రష్యా ఎన్నికల సంఘం వేటు వేయడంతో పుతిన్ విజయం లాంఛనప్రాయమైంది. నాలుగోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవితాంతం రష్యా అధ్యక్షుడిగా కొనసాగబోనని పుతిన్ స్పష్టం చేశారు. 2030లో మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. 'ఏంటి.. నాకు వందేళ్లు వచ్చేవరకూ ఇక్కడే(అధ్యక్ష పీఠంపై) కూర్చోవాలా? అది జరగదు' అని పుతిన్ జవాబిచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాటు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, బొలీవియా అధ్యక్షుడు ఇవో మోర్లెస్‌లు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపు కోసం సెల్ఫీ పోటీలు, ఉచిత బహుమతులు, ఫుడ్ ఫెస్టివల్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించిన రష్యా ప్రభుత్వం ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. ఈ ఎన్నికల్లో తాము అనుకున్న దానికంటే ఎక్కువ పోలింగ్ జరిగిందనీ, ఇందుకు కారకులైన వివిధ దేశాధినేతలకు ధన్యవాదాలని ఫలితాల అనంతరం రష్యా ఎన్నికల సంఘం చీఫ్ ఎల్లా పాంఫిలోవా ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పుతిన్ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న అమెరికా నిఘా సంస్థ ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఓ స్కూల్‌లో రిగ్గింగ్ జరుగుతున్న చిత్రాన్ని ట్వీటర్‌లో పోస్ట్ చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం
- రిగ్గింగ్ జరిగిందన్న ప్రతిపక్షాలు



కేజీబీ టు క్రెమ్లిన్

- రష్యాపై మరింత పట్టుపెంచుకున్న పుతిన్
- దేశ ఆర్థికవ్యవస్థ, పాశ్చాత్యదేశాలతో సత్సంబంధాలే ప్రధాన సవాలు

రష్యా నేత పుతిన్ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన ఘన విజయం 2024 వరకూ ఆయన పదవిలో కొనసాగడానికి అవకాశమిచ్చింది. రష్యా రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండు సార్లు మించి ఏ నేతా అధ్యక్ష పదవి చేపట్టకూడదు. దాని ప్రకారం 2024 ఎన్నికలు వదిలేసి 2030లో ఆయన అధ్యక్ష పదవికి పోటీచేయొచ్చు.

వ్యూహ రచనలో దిట్ట!

నిఘా సంస్థ కేజీబీలో ఓ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సెనెట్ వరకూ సాగిన పుతిన్ ప్రయాణం అసామాన్యం. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి ఎనిమిదేళ్లలో (2000–2008) రష్యా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఆ రోజుల్లో భారీగా పెరిగిన ముడి చమురు, సహజ వాయువు ధరల ఫలితంగా సంపన్నులు సహా రష్యన్ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయన తన అధికారం సుస్థిరం చేసుకోగలిగారు. ప్రభుత్వంపై తిరుగులేని పట్టు సంపాదించారు. మొదట రాజకీయ పలుకుబడి ఉన్న బడా పారిశ్రామికవేత్తలను, తర్వాత ప్రతిపక్ష నేతలను నిరాధార ఆరోపణలతో దెబ్బతీశారు. వారిలో కొందరిని దేశం నుంచి బహిష్కరించారు. రష్యాలో రాజకీయాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పుతిన్ చేసిన ప్రయత్నం ఫలించింది. 'ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తా. మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి' అన్న పుతిన్ మాటలను సామాన్య ప్రజానీకం, కార్మికవర్గం నమ్మడంతో పుతిన్ అధికారానికి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే, గత ఆరేళ్లలో పాశ్చాత్యదేశాల ఆంక్షల ఫలితంగా రష్యా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అయినప్పటికీ సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, క్రిమియా ఆక్రమణ ద్వారా దేశాన్ని పుతిన్ అగ్రరాజ్యం దిశగానే నడిపిస్తున్నారని రష్యన్లు విశ్వసిస్తున్నారు. కాగా, పుతిన్‌కు తొలినాళ్లలో ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు, పరిశీలకులు ఆరోపిస్తున్నారు.

అణచివేయడంలో ఘటికుడు

ప్రధాన ప్రత్యర్థులను అణచివేయడం, అక్రమంగా జైలుకు పంపడం, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులను చేయడం పుతిన్‌కు కొట్టిన పిండి. 1952లో లెనిన్‌గ్రాడ్‌లో జన్మించిన పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1975లో కేజీబీలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉద్యోగంలో చేరి వేగంగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి మకాం రాజధాని మాస్కోకు మార్చారు. యునైటెడ్ రష్యా పార్టీ నేత అయిన పుతిన్‌కు ప్రధానిగా తొలి అవకాశం అధ్యక్షుడు బోరిస్ ఎలిత్సిన్ ఇచ్చారు. 1999లో అప్పటి ప్రధాని సెర్జీ స్టెపాషిన్‌ను బర్తరఫ్ చేసి పుతిన్‌ను ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో రాజీనామా చేసిన ఎలిత్సిన్ తాత్కాలిక అధ్యక్షునిగా పుతిన్‌ను నియమించారు. 2000 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తన సమీప కమ్యూనిస్ట్ ప్రత్యర్థి గెనడీ జ్యుగనోవ్‌పై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో 72 శాతం ఓట్లు సాధించి రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2008లో ప్రధానిగా నియమితులయ్యారు. 2011లో అధ్యక్ష పదవీకాలాన్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు. ఈ చట్ట సవరణ చేశాక 2012లో పుతిన్ మూడోసారి అధ్యక్షపదవికి పోటీచేసి 64 శాతం ఓట్లతో గెలిచారు. తాజా విజయంతో పుతిన్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను ఎక్కువ కాలం పాలించిన నేతగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

–సాక్షి నాలెడ్జ్ సెంటర్

రాష్ట్రంలో నేరాలు తగ్గాయి

శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: నేరాల్లో కదలికలపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించడం, పట్టుబడిన వారికి శిక్షలు పడేలా శ్రద్ధ తీసుకోవటంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పారు. ముఖ్యంగా పదేపదే నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడటంతో, కానీ పోక్సింగంగానే విజయం సాధించినందుకు పూర్తిగా నిరోధించేందుకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్టు సోమవారం శాసనసభలో వెల్లడించారు. నేరాలు జరిగినప్పుడు బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్న నిర్ణయంతో ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పీడీ చట్టం నియామకం కీలక అంశం కాబట్టి ఇందుకు త్వరలో సమీక్షించనున్నట్టు తెలిపారు. అదుపులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాజకీయాలకతీతంగా నిర్మాణం: హరీశ్

కొత్తగా ఏర్పడిన మండలాలు సహా కొన్ని పాత మండలాల్లోనూ గిడ్డంగులు నిర్మించనున్నట్టు మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొత్తంగా 164 గిడ్డంగులు నిర్మించాలని నిర్ణయించామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై అధ్యయనం చేసి నివేదికివ్వాలని నాబార్డును కోరామన్నారు. నివేదిక రాగానే రాజకీయాలకతీతంగా నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

✦ 'మావో'ల సమస్య పెరుగుతోంది.. జాగ్రత్త!



అక్బరుద్దీన్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య పెరుగుతోందని, దీని కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. మావోయిస్టుల చర్యల మీద దృష్టి సారించాలన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. మావోయిస్టులు విస్తరిస్తే కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఇటీవల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సందర్భంలో మావోయిస్టుల ప్రాబల్యం దృష్ట్యా తమ వాహనాలను మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు సాయం పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలుగుతోపాటు అరబిక్, ఉర్దూ భాషలను పరిరక్షించాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో పోరాడాల్సి ఉందని, ఒక్క రూపాయన్నా ఎక్కువ ఖర్చు చేయకుండా మైనార్టీలకు ఏం సమాధానం చెబుతామని ప్రశ్నించారు. పాతబస్తీలో అనేక సమస్యలున్నాయని, దీని అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు.

✦ బడ్జెట్ అంకెల గారడీ!: రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని.. భారీగా కేటాయింపులు చూపుతూ, తక్కువగా ఖర్చు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మండిపడ్డారు. సోమవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండున్నర లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ నిర్మించినది 9 వేల ఇళ్లేనని పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లోనూ డబుల్ ఇళ్లకు కేటాయించింది రూ.4 వేల కోట్లేనని.. ఈ నిధులతో ఎన్ని లక్షల ఇళ్లు కడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అందరు రైతులు ఖరీఫ్, రబీ రెండు పంటలు పండించడం సాధ్యం కాదని.. అలాంటప్పుడు రెండో పంటకు రూ.4 వేల చొప్పున ఏవిధంగా సహాయం అందిస్తారన్న దానిపై స్పష్టతలేదన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిస్తూ.. మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతోందని, ఈ ఏడాది జూలై, ఆగస్టు కల్లా కాళేశ్వరం ప్రాజెక్టుతో మరిన్ని లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతుందని చెప్పారు.

✦ సమావేశాలకు హాజరైన స్వామిగౌడ్

సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సోమవారం సమావేశాలకు హాజరయ్యారు. చైర్మన్ స్థానంలో కూర్చొని సభను నడిపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడిలో కన్నుకు గాయమై ఇప్పటివరకు చికిత్స పొందారు. సభకు వచ్చిన ఆయన్ను సభ్యులు పరామర్శించారు.

115వ రోజు

19–03–2018, సోమవారం
పెదనందిపాడు శివారు,
గుంటూరు జిల్లా



కోట్ల కంఠాలు ఒక్కటై హోదా ఆకాంక్షను
ఎలుగెత్తి చాటడం స్ఫూర్తిదాయకం

కాకుమాను దగ్గర రోషన్‌బీ అనే అక్క వచ్చి కలిసింది. ఆమెతో పాటు మరో 50 మంది అక్కచెల్లెమ్మలొచ్చారు. వారంతా రోజూ కూలీలుగా వెళతారట. వారి మేస్త్రిని నేనే అని చెప్పిన రోషన్‌బీ అక్క.. రోజుకు మాకు రూ.200 కూలీ అని, ఈ రోజు దాన్ని వదులుకుని మిమ్మల్ని చూడ్డానికి వచ్చామన్నా.. అని చెప్పింది. ఆ ఆప్యాయతకు మనసు చలించింది. ఆ అక్కచెల్లెమ్మలకు కూడా బాబుగారి సెగ తప్పలేదట. ఆయనగారి రుణ మాఫీ మాటలు నమ్మి మోసపోయామని చెప్పారు. కూలీనాలీ డబ్బుల్లో అంతోఇంతో మిగుల్చుకుని బ్యాంకుల్లో దాచుకుందామంటే.. ఆ డబ్బును వడ్డీల కింద బ్యాంకుల వాళ్లు జమ చేసుకుంటున్నారట. చంద్రబాబుగారిని నమ్మాలేగానీ.. నమ్మిన వారిని నట్టేట ముంచడంలో వారూవీరనే తేడానే లేదు.

అక్కడే గాయత్రీ అనే చిన్నారి ఎంతో ఉత్సాహంతో పరుగులు పెడుతూ కన్పించింది. జగనన్నా.. అంటూ గట్టిగా నినాదాలు చేస్తోంది. కాసేపయ్యాక చుట్టూ ఉన్న జనాన్ని తోసుకుని వచ్చి నా చెయ్యి పట్టుకుంది. నాతో పాటు దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచింది. నన్ను కలుస్తున్న వారందరితో.. మనందరి కష్టాలూ పోవాలంటే అన్నను గెలిపించాలంటూ పెద్ద ఆరిందలా.. ఆ చిట్టితల్లి చెబుతుంటే ఎంతో ముచ్చటేసింది.

పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంఘీభావంగా కొమ్మూరు గ్రామంలో చేయిచేయి కలిపి అక్కచెల్లెమ్మలు, సోదరులు, పార్టీ శ్రేణులతో మానవహారంగా ఏర్పడ్డాము. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వారు నినదిస్తుంటే.. నేనూ స్వరం కలిపాను. పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మానవహారాలుగా ఏర్పడి ప్రత్యేక హోదా ఆకాంక్షను.. కోట్ల కంఠాలు ఒక్కటై ఎలుగెత్తి చాటడం నిజంగా స్ఫూర్తిదాయకం.

'నేను బలహీనపడితే.. ఆంధ్రప్రదేశ్ బలహీనపడుతుంది.. ప్రజలకు నష్టం జరుగుతుంది' అంటూ చంద్రబాబుగారు తెగ బాధపడిపోయినట్లు ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్త చూడగానే చాలా విడ్డూరం అనిపించింది. నిజమే.. ఓటుకు కోట్లు లాంటి అనేక అవినీతి కేసులతో ఆయన బలహీనపడ్డారు. ఆయనగారు కేసుల్లో ఇరుక్కుని తన ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టడంతో నిజంగా రాష్ట్రమూ బలహీనపడింది. తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దగ్గర అడ్డంగా దొరికిపోయి.. బయట పడటం కోసం సాగర్ జలాలు మొదలుకుని.. ప్రత్యేక హోదా వరకూ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తాకట్టుపెట్టారు. బాబుగారి పాపాలు ప్రజలకు శాపాలుగా మారుతుంటే రాష్ట్రం బలహీనపడక మరేమవుతుంది? ఆయన చేసిన తప్పుడు పనులను నిలదీస్తే.. తెలుగు జాతిపై దాడి.. అంటున్నారు. 'ఓటుకు కోట్లు' చేయాలని ఆయనకేమైనా తెలుగు జాతి చెప్పిందా? తప్పుడు పనులేమైనా చేయాలని రాష్ట్ర ప్రజలేమైనా పురమాయించారా?!

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఓటుకు కోట్లు వంటి అవినీతి కేసుల్లో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి వాటి నుంచి బయట పడేందుకు.. కేవలం మీ ఒక్కరి స్వార్థం కోసం తెలుగు జాతి ప్రయోజనాలను తాకట్టుపెట్టడం నిజం కాదా? రాష్ట్రానికి న్యాయ సమ్మతంగా రావాల్సినవాటిని కూడా అడగలేని బలహీన స్థితిలోకి మీరు పడిపోయి.. తద్వారా రాష్ట్రం బలహీనం అవడానికి కారణం మీరు కాదా?

వైఎస్. జగన్

కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట

వారి నియోజకవర్గాల ఖాళీ అంశంపై 6 వారాల పాటు ఎలాంటి చర్యలొద్దు: హైకోర్టు

- కేంద్ర ఎన్నికల సంఘానికి న్యాయమూర్తి ఆదేశం
- గవర్నర్ ప్రసంగం నాటి ఒరిజినల్ వీడియో పుటేజీ ఇవ్వండి
- సీల్డ్ కవర్‌లో అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచన
- మొత్తం వ్యవహారంపై కౌంటర్లు వేయాలని స్పష్టీకరణ
- వారిని బహిష్కరించినది స్వామిగౌడ్‌ను గాయపర్చినందుకు కాదన్న ఏజీ
- అనుచిత ప్రవర్తనతో సభ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారు..
- శాసనసభే తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకుందని వెల్లడి
- విచారణ ఈ నెల 27కి వాయిదా



సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లుగా పేర్కొంటూ రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం తాలూకు మొత్తం ఒరిజినల్ వీడియో పుటేజీని 22న సీల్డ్ కవర్‌లో అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శులకు స్పష్టం చేస్తూ... విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

గాయపర్చినందుకు కాదు

కోమటిరెడ్డి, సంపత్‌లు తమను శాసనసభ నుంచి బహిష్కరించడం, తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పిటిషనర్ల వాదనలు పూర్తవగా.. సోమవారం ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శుల తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ''ఇయర్ ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను బహిష్కరించలేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అనుచితంగా.. సభ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించినందునే తీర్మానం ప్రవేశపెట్టి వారిని బహిష్కరించారు. ఇది సభ నిర్ణయమే తప్ప.. స్పీకర్‌ది కాదు. సభ నిర్ణయం మేరకు స్పీకర్ వ్యవహరించారు. సభ లోపల, వెలుపల ఎక్కడ సభ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించినా సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది. ఆ అధికారం మేరకే స్పీకర్ చర్యలు తీసుకున్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం సరికాదు. పిటిషనర్లు ఎక్కడా సభ కార్యకలాపాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించలేదని చెప్పలేదు. ఇయర్ ఫోన్ విసిరిన దానికి ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు..'' అని కోర్టుకు విన్నవించారు. సభలో సభ్యుల ప్రవర్తన ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని వివరించారు. ఇక బహిష్కరణ తీర్మానాన్ని పిటిషనర్లు సవాలు చేయలేదని, అందువల్ల తీర్మానం అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు విన్నవించారు.

ఆరు వారాల పాటు చర్యలు వద్దు..

వీడియో పుటేజీ అంశంపై అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ.. పిటిషనర్లు నిర్దిష్టంగా గవర్నర్ ప్రసంగం సందర్భానికి సంబంధించిన పుటేజీని అడుగుతున్నారని, తమ వద్ద ఏ పుటేజీ ఉంటే అదే ఇస్తామని కోర్టుకు చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఆరు కెమెరాలు పనిచేస్తాయని, అందులో రెండు పూర్తిస్థాయిలో గవర్నర్ ప్రసంగించే వేదికను ఫోకస్ చేసి ఉంటే, మిగతావి సభ్యులను ఫోకస్ చేసి ఉంటాయని వివరించారు. ఇయర్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపర్చడమే పిటిషనర్లను బహిష్కరించడానికి కారణంగా పేర్కొంటున్న నేపథ్యంలోనే.. తాము నిర్దిష్టంగా గవర్నర్ వేదికను ఫోకస్ చేసిన కెమెరాల పుటేజీని కోరుతున్నామన్నారు. దీంతో అందుబాటులో ఉన్న వీడియో పుటేజీని సమర్పించేందుకు ఏజీ అంగీకరించారు. నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫై చేసిన అంశాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ భజరంగ్ బహదూర్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా.. గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.



సోమవారం పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు

హామీ వస్తే కూర్చుంటాం..!

- 'రిజర్వేషన్ల'పై టీఆర్ఎస్ ఎంపీల స్పష్టీకరణ
- పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా

సాక్షి, న్యూఢిల్లీ: తమ న్యాయమైన డిమాండ్లపై హామీ ఇస్తే సభలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై, వాయిదా పడిన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. ధర్నా వద్ద టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మా డిమాండ్లను పార్లమెంటు ముందు పెట్టాం. రిజర్వేషన్లను రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్రాలు పని చేస్తాయి. కేంద్రంలో ఉన్న ఉద్యోగాల కోసం గానీ, విద్యా శాఖలో కానీ రిజర్వేషన్లు అడగడం లేదు. మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు, విద్యావకాశాల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచుకుంటాం. ఆ దిశగా బిల్లు తెచ్చాం. 9వ షెడ్యూలులో పొందుపరచాలని అడిగాం. నాలుగేళ్లుగా వేచిచూస్తున్నాం. కానీ కేంద్రం ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు' అని పేర్కొన్నారు.

ఆందోళన కొనసాగుతుంది: జితేందర్‌రెడ్డి

సరైన హామీ లభించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయని ప్రస్తావించగా 'వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈరోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. కానీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచి మేం పోరాడుతున్నాం. మా ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్దానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం'అని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి చెంపపెట్టు

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై కాంగ్రెస్ నేతల హర్షం

సాక్షి, న్యూఢిల్లీ: అప్రజాస్వామిక రీతిలో నిబంధనలకు విరుద్ధంగా తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌పై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. సభ్యత్వాల రద్దుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరిని ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కనీసం వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా సభ్యత్వం రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మల్లురవిలతో కలసి మీడియాతో మాట్లాడారు.

నా హత్యకు కుట్ర: మంద కృష్ణ

తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోందని, తనను జైల్లో పెట్టిన సమయంలోనే హత్యకు కుట్ర జరిగిందని, ఈ కుట్రలో సీఎం, ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. సోమవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, కుంతియా ఇతర నేతలను కలసి పార్లమెంటులో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తేలా కాంగ్రెస్ తరఫున చొరవ తీసుకోవాలని కోరారు. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ద్వారా కేంద్రానికి లేఖ రాయించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది కాబట్టి ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఆ పార్టీ నేతలను కోరానన్నారు. తన హత్యకు జరుగుతున్న కుట్రలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ, మంద కృష్ణను హత్య చేయించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఈ కుట్రలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితుల సంక్షేమం పట్టలేదని, దళితులపట్ల దారుణంగా, అవమానకరంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ ఆడుతున్న థర్డ్ ఫ్రంట్ నాటకాలు ఒక పెద్ద స్టంట్ అని కుంతియా విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.

గురుకులాల్లో 16 వేల మందికి ప్రవేశాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతుల్లో 16 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు మైనారిటీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.షఫీయుల్లా సోమవారం వెల్లడించారు. 2018–19 లో 5వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు గల విద్యార్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. ఆన్‌లైన్‌లో **tmreis.telangana.gov.in** వెబ్‌సైట్ ద్వారా ఫొటో, ఆధార్‌తో ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులు ఎక్కువ వస్తే ఏప్రిల్ 28న లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకు ఉంటుందన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాల కోసం 040–23437909ను సంప్రదించవచ్చన్నారు.

కౌలు రైతులకు 'పెట్టుబడి' ఇవ్వలేం

శాసన మండలిలో మంత్రి పోచారం స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్: రాళ్లూ రప్పలున్న భూముల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, టి.భానుప్రసాద్, భూపాల్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కౌలుదారులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. ఏ బ్యాంకులోనైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులను పంపిణీ చేస్తామని, చెక్కుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 1.42 కోట్ల ఎకరాలకు చెందిన 72 లక్షల మంది రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం చేస్తామని, రబీలో మాత్రం సాగైన భూములకే ఇస్తామని పేర్కొన్నారు. ఖరీఫ్ పెట్టుబడి సాయాన్ని వచ్చేనెల 19 నుంచి మే నెలాఖరు వరకు, రబీ సాయాన్ని నవంబర్ 20 నుంచి ఇస్తామన్నారు.

కాంగ్రెస్-టీడీపీ డీల్

▶ మొదటిపేజీ తరువాయి

కాంగ్రెస్–టీడీపీ మధ్య పలుమార్లు పొత్తు అంశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే జూన్ తర్వాత రెండు పార్టీల మధ్య అధికారికంగా చర్చలు జరుగుతాయని, ఆ తర్వాతే కాంగ్రెస్–టీడీపీ–సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ తెరపైకి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈపార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఫ్రంట్‌లో కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు ఫ్రంట్ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.

ఏడాది నుంచి నలుగుతున్న 'పొత్తు'

పొత్తు అంశం ఇప్పుడు తెరపైకి వచ్చిందేమీ కాదు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ముందే అంతర్గత చర్చలు జరిగాయి. అయితే రేవంత్ తెచ్చిన ఈ ప్రతిపాదనను తెలంగాణ టీడీపీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో రేవంత్ విజయవాడ వెళ్లి చంద్రబాబుతో సమాలోచనలు జరిపి వచ్చిన తర్వాత అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం ఇది మరుగున పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో మంచి సంబంధాలు ఉన్న ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు (టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు) టీఆర్ఎస్‌తో పొత్తు బాగుంటుందని ఒత్తిడి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుందని, టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటే తాము తిరిగి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తామని కూడా చెప్పారు. తమతో పాటు మరికొందరికి సీట్లు ఇప్పించుకుంటే తెలంగాణలో టీడీపీ ఉనికిని కాపాడుకున్నవారమవుతామని లోకేశ్‌కు నచ్చజెప్పారు. అయితే ఇది శ్రేయస్కరం కాదని, టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌తో వెళ్తేనే బాగుంటుందని తెలంగాణ టీడీపీ నేతలు కొందరు చంద్రబాబుకు నచ్చజెప్పారు. దీంతో ఇటీవల మళ్లీ అంతర్గతంగా చర్చలు ఊపందుకున్నాయి.

టీడీపీకి ఎన్ని సీట్లు?

కాంగ్రెస్ తమతో పొత్తు కావాలని అనుకుంటే 25 అసెంబ్లీ సీట్లు, 2 లోక్‌సభ స్థానాలు కావాలని టీడీపీ డిమాండ్ చేసింది. మల్కాజ్‌గిరి, నిజామాబాద్ లోక్‌సభ స్థానాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 25 అసెంబ్లీ సీట్లు అడిగింది. కాంగ్రెస్ మాత్రం ఒక లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ''ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా గత్యంతరమైన పరిస్థితి లేదు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి మేం టీడీపీ, సీపీఐతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇంకా చిన్నాచితకా పార్టీలను కూడా కలుపుకుపోతాం''అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. తెలంగాణలో టీడీపీ సంస్థాగతంగా ఐదారు శాతం ఓట్లు కలిగి ఉండొచ్చని, అవి తమ విజయానికి దోహదం చేస్తాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలు

టీడీపీతో పొత్తు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే అవగాహన అవసరమనే నిర్ణయానికి ఆ పార్టీ పెద్దలు వచ్చారు. ఓవైపు కోదండరాం పార్టీ ప్రకటనలు, కాంగ్రెస్‌తో జతకట్టేది లేదన్న సీపీఎం జాతీయ స్థాయి నిర్ణయంతోపాటు టీడీపీ కూడా విడిగా పోటీ చేస్తే అది అధికార పక్షానికి మేలు చేకూరుస్తుందనే భావనలో కాంగ్రెస్ నేతలున్నారు. ఒక్క సీపీఐ మాత్రమే తమతో పొత్తుకు సిద్ధంగా ఉన్నా.. మిగిలిన పక్షాలు విడిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని అంతర్గత చర్చల్లో కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు టీడీపీ–సీపీఐలతో కలిసి పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కచ్చితంగా రాబట్టుకోవచ్చనే అభిప్రాయానికి వచ్చామని, ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని, చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.

అబద్ధాల పునాదులపై చంద్రబాబు పాలన

పెదనందిపాడు సభలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపాటు

- తన స్వార్థం కోసం హోదాను తాకట్టు పెట్టారు
- ఎన్నికలొస్తున్నాయని మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నారు
- పూటకో మాటతో ప్రజలను మోసం చేస్తున్నారు
- ప్రతి విషయంలోనూ మోసం.. దగా చేస్తున్నారని ధ్వజం



సోమవారం గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అబద్ధాలు, అన్యాయం, అధర్మం అనే పునాదులపై రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, యువత.. ఎవరినీ వదలకుండా అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఈ పెద్దమనిషి పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 115వ రోజు సోమవారం గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, సాక్షాత్తు చంద్రబాబే దళారులకు నాయకత్వం వహిస్తూ రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..

ప్రత్యేక హోదాపై మొసలి కన్నీరు

''చంద్రబాబు చేసిన అన్నింటికంటే పెద్ద ఘోరం ఏంటో తెలుసా? కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా హక్కును తాకట్టు పెట్టడం. చేయాల్సిందంతా చేసి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. 2016 సెప్టెంబర్ 8న అరుణ్ జైట్లీ.. మేం ప్యాకేజీ ఇస్తాం అని చెప్పినప్పుడు ఇదే పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రి పదవుల నుంచి ఎందుకు వైదొలగలేదు? ఈ ప్రకటన చేసినందుకు చంద్రబాబు నాయుడు అరుణ్ జైట్లీని పొగిడారు. ఢిల్లీకి వెళ్లి శాలువా కప్పి సన్మానించి వచ్చారు. ఇటీవల అరుణ్ జైట్లీ మళ్లీ అదే ప్రకటన చేస్తే.. ఈ విషయం ఇప్పుడే కొత్తగా తెలిసిందన్నట్లు మొసలి కన్నీరు కారుస్తూ ప్లేట్ ఫిరాయిస్తాడు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని కేంద్రంలో ఉన్న తన మంత్రి పదవులను ఉపసంహరించుకొన్నాడు.

ప్రత్తిపాడులో సంకట పరిస్థితి

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉంటే కరువు ఉంటుంది. లేకపోతే వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు వచ్చే కాలువలు ఆధునీకీకరించకపోవడం వల్ల చివరి ఆయకట్టు భూములకు నీళ్లందని పరిస్థితుల్లో కరువుతో పంటలు ఎండిపోతాయి. డ్రెయిన్లు ఆధునీకరించకపోవడం వల్ల వరదలొచ్చి పంట పొలాలు ముంపునకు గురవుతాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్, అప్పాపురం చానల్ వస్తే, నాగార్జున సాగర్ నుంచి పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ వస్తుంది. గుంటూరు చానల్ కింద దాదాపు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆధునీకరణ పనులు వట్టిచెరుకూరు వద్దనే ఆగిపోవడంతో ఈ ఆయకట్టుకు నీరందడం లేదు. అక్కడ ఒక లిఫ్ట్ పెడితే చివరి భూముల దాకా నీళ్లందించగలుగుతామని రైతన్నలు నాలుగేళ్లుగా అడుగుతూ వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ కాలువను యామర్రు నుంచి పర్చూరు వరకు పొడిగించాలని, దీనితో 35 వేల ఎకరాలకు నీరు అదనంగా అందుతుందనే డిమాండ్‌ను పట్టించుకోవట్లేదు.

పొలాలు మునుగుతున్నా పట్టించుకోరు

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పాపురం చానల్‌కు రూ.65 కోట్లు మంజూరు చేశారు. పనులు మొదలు పెట్టారు. ఆ నేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నాగార్జున సాగర్ కెనాల్ నుంచి పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్‌ను తుర్లపాడు నుంచి పొడిగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. నాన్నగారి హయాంలోనే రూ.300 కోట్లతో ఈ పనులు చేపట్టాలని భావించారు. రూ.3 కోట్లతో సర్వే పూర్తి చేశారు. రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఈ కాలువే పూర్తయితే పెదనందిపాడు, ప్రత్తిపాడు, కాకుమాను, పర్చూరు, చిలకలూరిపేట రూరల్ పరిధిలో దాదాపుగా 30 వేల ఎకరాలకు సాగునీరందివచ్చని తెలిసి పట్టించుకునే పరిస్థితి లేదు. పొలాలు ముంపునకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని రైతన్నలు చెబుతున్నారు. నల్లమడ డ్రెయిన్ ఆధునికీకరించే కార్యక్రమంలో దాదాపు 115 కిలోమీటర్లకు సంబంధించి 80 కిలోమీటర్ల పనులు నాన్నగారి హయాంలో పూర్తి చేశారని రైతులు నాతో చెప్పారు. మిగిలిపోయిన 35 కిలోమీటర్ల పనులు ఈ ప్రభుత్వం చేయని కారణంగా పొలాలు మునకకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.'' అని జగన్ అన్నారు.

సాక్షి ఫ్యామిలీ
నల్లగొండ
మంగళవారం, 20-3-2018



ఎయిర్ ఇండియా తొలిసారిగా గత ఏడాది ఢిల్లీ నుంచి కాలిఫోర్నియాకు నడిపిన ‘ఆల్ ఉమెన్ క్రూ’ బోయింగ్ విమానంలోని మహిళా సిబ్బంది. (మెయిన్ ఫొటో). అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, స్పైస్ జెట్.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ‘ఆల్–ఉమెన్ క్రూ’ విమానాలను నడిపాయి. ఒక్క ఎయిర్ ఇండియానే ఒకే రోజు అంతా మహిళా సిబ్బందే ఉన్న ఎనిమిది ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌ని ఆపరేట్ చేసింది!



రైట్ సిస్టర్స్



ఏరోప్లేన్‌ని కనుగొన్నది రైట్ బ్రదర్స్.
ఇప్పుడు ఎగరేస్తున్నది రైట్ సిస్టర్స్.
ఆడపిల్లలకు సహజంగానే రెక్కలు ఉంటాయి.
మగ ప్రపంచమే అసహజంగా
పంజరాల్లో ఉంచుతోంది.
ఏదో.. ఇలా ఒకసారి ఓ గొప్ప అద్భుతం
ఆవిష్కృతమైనప్పుడు..
ఆడపిల్ల మళ్లీ రెక్కలు తొడుగుతోంది.
ఇప్పటిదాకా ఆడపిల్లలకు రాంగే జరిగింది.
ఇప్పుడు రైట్ జరుగుతోంది.
వియ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు.
మహిళా నువ్వు.. మహా ‘ఇల’.

ఫిబ్రవరి 26, 2017. ఢిల్లీ. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఎయిర్ ఇండియా బోయింగ్ 777–200 ఎల్.ఆర్. ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన 16 మంది మహిళా సిబ్బందితో కూడిన బృందం డిస్పాచ్ యూనిట్‌లో కూర్చుని ఉన్నారు. కొద్ది క్షణాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు. అందరిలో ఉద్విగ్నత, ఆనందం. ఆ భావాలే వాళ్ల సంభాషణల్లో, బాడీ లాంగ్వేజ్‌లోనూ! బోర్డింగ్ స్టార్ట్ అయింది. పదహారు మందీ ఒకొక్కరే ఠీవిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్లయిట్‌లోకి. ప్రయాణికులందరూ బోర్డ్ అయ్యారు. సీట్ బెల్ట్ గురించి, ఇతరత్రా జాగ్రత్తలూ చెప్పడం పూర్తయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆ ఫ్లయిట్ కెప్టెన్ సునీతా నరూలా టేకాఫ్ కోసం ఇన్‌స్ట్రక్షన్స్ మొదలయ్యాయి ‘‘సర్’’ అంటూ!

నో ‘సర్స్’.. ఓన్లీ లేడీస్

సునీతా నరూలా సహా కాక్‌పిట్‌లో ఉన్న కోపైలట్స్ నవ్వుకున్నారు ఆ పిలుపుకి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కూడా నవ్వారు అలవాటులో పొరపాటుకి. ‘‘డజంట్ మ్యాటర్’’ అంటూ రన్‌వే మీద పరుగులు తీసి, క్షణాల్లో టేకాఫ్ అయింది ఆ ఫ్లయిట్.

టేకాఫ్ అయ్యాక... ‘‘అటెన్షన్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’’ అంటూ ఎనౌన్స్ వినపడటంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో గుబులు! ఏమన్నా అపశకునమా? వాళ్ల ఆ అనుమానంలో ఉండగానే.. ‘‘ఈ ఫ్లయిట్ ఆల్ ఫిమేల్ క్ర్యూతో నడుస్తోంది. పదహారు మంది సిబ్బందీ మహిళలే. ఈ వార్తను సంతోషంగా మీతో పంచుకుంటున్నా...’ అనే మాట ఇంకా పూర్తి కానేలేదు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికుల నుంచి చప్పట్లు. ‘కుడోస్’ అంటూ ఆ ఫ్లయిట్‌లో ఉన్న 250 మంది థంబ్స్ అప్ చేశారు. తమ మధ్య కూర్చున్న లేడీ ప్యాసెంజర్స్‌నూ ప్రశంసించారు ఆడవాళ్లూ మీకు జోహార్లూ అంటూ!

ఫాస్ట్‌గా.. నాన్-స్టాప్‌గా..

గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో 15 వేల 300 కిలోమీటర్లు.. 13 టైమ్ జోన్స్‌ను దాటుతూ పదిహేను గంటల పదినిమిషాలు గాల్లో ఎగిరి.. గమ్యస్థానం అయిన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయింది విమానం. సీట్ బెల్ట్ తీసేసి అందరూ ఒక్కసారిగా.. ‘‘హుర్రే’’అంటూ జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత అనౌన్స్‌మెంట్‌లో వినిపించింది. ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించిన నాన్‌స్టాప్ ఫ్లయిట్ అని. ఇది రికార్డ్.

రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టిన తర్వాత ఫ్లయిట్ వింగ్స్‌ను కంట్రోల్ చేస్తోంది పురుషాధిపత్యమే. కమర్షియల్ పైలట్స్‌గా మహిళలు ఉన్నా.. ఫ్లయిట్ మొత్తం మహిళా బృంద నిర్వహణలో టేకాఫ్ తీసుకోవడం ఇదే తొలిసారి కావచ్చు. పైగా ఇంత దూరం ప్రయాణం. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానంలోంచి ప్రయాణికులు దిగుతున్నప్పుడు ఆ కెప్టెను, కో పైలట్స్‌ను చూడాలని తాపత్రయపడ్తున్నారు. తోసుకుంటున్నారు... ప్రయాణికులు.



ఫస్ట్ : దర్బా బెనర్జీ

ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా సంస్థ 1956లో తొలిసారిగా మహిళా పైలట్‌ను నియమించింది. ఆమె పేరు దర్బా బెనర్జీ. 1990లో 26 ఏళ్ల నివేదితా భాసిన్ అనే పైలట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను నడిపి సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత పిన్నవయసు పైలట్‌గా పేరు నమోదు చేసుకుంది.



యంగెస్ట్: నివేదితా భాసిన్

ప్యాసెంజర్స్ సెల్యూట్ కొట్టారు

ఒక తల్లి.. తన పదకొండేళ్ల కూతురికి క్షమతాను చూపిస్తూ.. ‘‘పెద్దయ్యాక నువ్వు ఆమెలా కావాలి’’ అంటూ స్ఫూర్తి నింపుతోంది. అది చూసిన క్యాబిన్ క్ర్యూ రోమాంచితమైంది. ఈ తరానికి తాము రోల్‌మోడల్స్! ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది? గుండెనిండుగా ఆత్మసంతృప్తిని నింపుకొని.. ఆత్మవిశ్వాసం నడిపిస్తుంటే అదే ఠీవితో పదహారు మంది కదులుతుంటే.. ప్యాజెంజర్స్ సెల్యూట్ చేశారు. ఇది విజయం! స్త్రీ శక్తి గెలుపు. అదే ప్రేరణ, అదే పదహారు మంది సిబ్బందితో ఆ ఫ్లయిట్ ఢిల్లీకి కూడా తిరుగు ప్రయాణం చేసింది! ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక కూడా సేమ్ ఫీలింగ్. ఆ స్ఫూర్తి ఎంతో మంది ఆడపిల్లలకు రెక్కలు తొడిగింది. కొత్త లక్ష్యాలను ఏర్పర్చింది.

శక్తికి సారథులు.. వారథులు

స్టీరియో టైప్‌ను బ్రేక్ చేసి, కొత్త శక్తికి సారథ్యం వహించినవాళ్లు.. కెప్టెన్ సునీతా నరూలా, క్షమతా బాజ్‌పేయి, కెప్టెన్ ఇందిరా సింగ్, కెప్టెన్ గుంజన్ అగ్రవాల్. పైలట్‌గా వీళ్లందరిదీ 20 నుంచి 30 ఏళ్ల అనుభవం. కాక్‌పిట్ క్ర్యూ, క్యాబిన్ క్ర్యూ, చెక్ ఇన్ స్టాఫ్, డాక్టర్, కస్టమర్ కేర్ స్టాఫ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సహా టెక్నీషియన్స్, ఇంజనీర్స్, ఫ్లయిట్ డిస్పాచర్, ట్రిమ్మర్ సహా అందరు మహిళలే ఆ రోజు సేవలందించారు. ఇది రికార్డ్. అంతేకాదు లైన్ ఆపరేషన్ ఆడిట్ సేఫ్టీని నిర్వహించింది కూడా మహిళే. హర్‌ప్రీత్ సింగ్. వరల్డ్ ట్రిప్‌కి ఓ మహిళా ఆఫీసర్ ఆడిట్ నిర్వహించడం అదే తొలిసారి. మహిళా దినోత్సవానికి తమ సంస్థ తరపున కానుకగా ఎయిర్ ఇండియా సంస్థ ఆ నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసిందట. ‘‘అలాగని ఈ రంగంలో వివక్ష లేదని చెప్పలేం. అధిగమించడం వాళ్ల వాళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఉంటుంది. నేను 1980ల్లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. నా వయసప్పుడు 20లో ఉంది. అప్పుడున్న మగ పైలట్లందరూ 40 పైబడ్డవాళ్లే. నన్ను భయపెట్టేవాళ్లు. అయితే తర్వాత కొద్ది రోజులకే నా ఎబిలిటీస్‌తో వాటన్నిటినీ అధిగమించాననుకోండి’’ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటుంది సునీతా నరూలా.

- శరాది

నేడు స్పారో డే

పిచ్చుకేదీ! పెంకుటిల్లేదీ!

ఈ జనరేషన్ పిల్లలు కొన్నింటిని చూడ్డం అదృష్టం. వాటిల్లో పిచ్చుకను చూడ్డం ఒక అదృష్టం. పిచ్చుకలు పూర్తిగా అదృశ్యం అయిపోలేదు. ఇంకా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, వాటిని ఆగి చూసే అదృష్టమే మనకు ఉండడం లేదు. నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం. పిచ్చుకలను చూడలేకపోయినా, పిచ్చుకల గురించి మాట్లాడుకోడానికి ఒక సందర్భం. ఐదే ఐదు విషయాలు చెప్పుకుని ఎవరి పనుల్లోకి వాళ్లం ఎగిరిపోదాం!





పిచ్చుకలు అడవిలోనైతే
నాలుగైదేళ్లు బతుకుతాయి.
సిటీల్లోనైతే.. చెప్పలేం! ఎవరి
గింజల్ని వాళ్లు వెతుక్కోడానికి
పరుగులు తీస్తున్న నగరాల్లో..
పిచ్చుకల కోసం ఇంటి ముందు
కంకులు వేలాడదీసేవాళ్లెవరు?
మట్టి పాత్రలో వాటికి నీళ్లు
పెట్టేవాళ్లెవరు? పెంకుటిళ్ల లాగే
పిచ్చుకల ఆయుషూ
తీరిపోతోంది!

01. పిచ్చుకల ఈకలపై ఉండే రంగులను బట్టి అవి ఆడో మగో చెప్పేస్తారు రైతులు. వీపు మీద గోధుమ రంగు ఈకలుంటే అవి ఆడవి. ఎరుపు రంగు ఈకలు ఉంటే అవి మగవి. గోధుమ అంటే పూర్తి గోధుమ, ఎరుపంటే పూర్తి ఎరుపు కాదు. నలుపు చారలు కూడా మిక్స్ అయి ఉంటాయి. మీ దగ్గర్లో రైతు ఎవరైనా ఉంటే ఆయన్ని అడగండి. మరికొన్ని కొండ గుర్తులు చెప్తారు. రైతుని గుర్తుపట్టడం ఎలా అని మాత్రం అడక్కండి.. ప్లీజ్.

02. చాలా పక్షుల్లాగే పిచ్చుకలు కూడా గుంపు జీవులు. ఒంటరిగా ఉండవు. ఒకవేళ ఏ పిచ్చుకైనా ఒంటరిగా కనిపించిందంటే.. అది దారి తప్పి వచ్చిందనే. మీ దగ్గర గుబురుగా ఉండే చెట్టు ఉంటే, సాయంత్రం చీకటి పడుతుండగా గమనించండి. మీ చుట్టుపక్కల ఉండే పిచ్చుకలన్నీ ఆ గుబుర్లలో చేరి కిచకిచమని ఆవేళ్టి కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తాయి.

03. పిచ్చుకలు నీటి జీవులు కాదు. అయితే నీటిలో వేగంగా ఈదగలవు. ఏదైనా ప్రమాదం రాబోతోందని పసిగట్టగానే వేరే దారి లేనప్పుడు అవి నీటి దారిలోనైనా ఎస్కేప్ అవుతాయి.

04. పిచ్చుకలు సాధారణంగా ‘ఇది నా అడ్డా’ అని గిరి గీసుకుని ఉండవు. అయితే తమ గూడును కాపాడుకోడానికి మాత్రం చేతులు మడిచి ఫైటింగ్‌కి వస్తాయి.

05. గూళ్లను కట్టే బాధ్యత మగ పిచ్చుకలదే. అలా కడుతున్నప్పుడు.. అవి ఆడ పిచ్చుకలను ఆకర్షించడానికి ఓ లుక్ ఇస్తాయి.. ‘చూశావా, ఎలా కడుతున్నానో’ అని!!

చెట్టు నీడ

ఖాళీ చేసుకోవడం ముందు తెలిస్తే...

పంతొమ్మిదవ శతాబ్దంలో జపాన్‌లో ఒక జెన్ గురువు ఉండేవాడు. ఆయన పేరు నాన్ ఇన్. జెన్ అంటే ధ్యానం ద్వారా సత్యాన్ని దర్శించే ఒక మార్గం. ఒకరోజు ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు జెన్ గురించి తెలుసుకోవడానికి నాన్ ఇన్ దగ్గరికి వచ్చాడు. ఆ ఆచార్యుడి దృక్పథమూ, ఆలోచనలూ నాన్ ఇన్‌కు తెలుసు. అయినా అతిథిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. ఇద్దరూ టీ తాగడం కోసం ఆసీనులయ్యారు. వారి మధ్యలో టీ పాత్ర, కప్పులు ఉన్నాయి. నాన్ ఇన్ అతిథి కప్పులోకి టీ వంపసాగాడు. కప్పు నిండిపోయింది. అయినా అలాగే పోస్తున్నాడు. టీ కప్పు అంచులు దాటి బయటికి రావడం మొదలైంది. అయినా అలాగే పోస్తున్నాడు.

> ఇద్దరూ టీ తాగడం కోసం ఆసీనులయ్యారు.
> వారి మధ్యలో టీ పాత్ర, కప్పులు ఉన్నాయి.
> నాన్ ఇన్ అతిథి కప్పులోకి టీ వంపసాగాడు.
> కప్పు నిండిపోయింది.

ఇక దీన్ని చూడలేక ఆ ఆచార్యుడు, ‘మాస్టర్, టీ కప్పు నిండిపోయింది. ఇంక అందులో మీరు ఏమీ నింపలేరు’ అన్నాడు.

అప్పుడు నవ్వి, టీ పాత్రను పక్కకు పెడుతూ చెప్పాడు గురువు: ‘మీరు కూడా ఈ కప్పులాగానే మీవైన అభిప్రాయాలూ భావనలతో పూర్తిగా మీ మెదడును నింపుకునివున్నారు. మరింక నేను మీకు జెన్ గురించి ఏం చెప్పగలను? ఏం చెప్పినా అది మీ లోపలికి మాత్రం ఎలా వెళ్లగలుగుతుంది?’

ఆ ఆచార్యుడికి ఒక వెలుగు ఏదో గోచరించింది. తన మెదడు అనే కప్పును ఖాళీ చేసుకోకుండా జెన్ సాక్షాత్కరించదని అర్థమైంది.




న్యూస్

స్వల్ప వ్యాయామంతో సుఖ ప్రసవం నిజమే!

సాధారణ స్థితిలో ఉన్నప్పుడు వ్యాయామం చేయడంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ ఉండవు గాని, గర్భంతో ఉన్నప్పుడు వ్యాయామం చేయవచ్చా, లేదా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. అయితే గర్భిణులుగా ఉన్నప్పుడు కూడా మహిళలు నిరభ్యంతరంగా తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చని, వ్యాయామం చేయకుండా ఉండటం కంటే వ్యాయామం చేస్తూ ఉంటేనే వారికి మంచిదని మాడ్రిడ్ టెక్నికల్ యూనివర్సిటీ నిపుణులు ఒక తాజా అధ్యయనంలో తేల్చారు. దాదాపు 500 మందికి పైగా గర్భిణులపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని నిర్ధారించారు. గర్భిణులుగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే, ప్రసవ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. గర్భిణులుగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే, ప్రసవ సమయంలో నొప్పుల తీవ్రత చాలా వరకు తక్కువగా ఉంటుందని, సుఖప్రసవం జరుగుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రూబెన్ బరాకత్ చెబుతున్నారు.

లవ్ డాక్టర్ — నన్నడగొద్దు ప్లీజ్



ప్రియదర్శిని రామ్
లవ్ డాక్టర్

హాయ్ అన్నయ్యా...! నేను మీకు రాయడం రెండో సారి. అప్పుడు మా ప్రేమను ఇంట్లో ఒప్పుకోవడం లేదంటే ముందు జాబ్ వచ్చాక ఇంట్లో ఒప్పించు అన్నారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయినా ఒప్పుకోవడం లేదు. కులాలు వేరుకావడంతో మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుంటే చచ్చిపోతా అంటున్నారు. అమ్మాయి నన్ను విడిచి ఉండలేదు. తను లేకుండా నేనూ బతకలేను. ఇద్దరం విడిపోయి మాత్రం ఉండలేం. వీళ్లని కాదని వెళ్లి కలిసి బతకాలా? లేక ఇద్దరం కలిసి చావాలా అర్థం కావడం లేదు. అన్నయ్యా ఏం చెయ్యను?

- తేజ

ప్రేమ ఊపిరి అయినప్పుడు...
చావు ఆలోచన ఎలా వస్తుందన్నా???
ప్రేమ కోసం జీవించాలి.
జీవితాన్ని ప్రేమించాలి.
దూరంగా ఉన్న...
ఎంత దూరంగా ఉన్నా...
నేనున్నానన్న భరోసాతో బతికించాలి.
చావు అంటావేంటి అన్నా..?
ప్రతి పిరికివాడు...
ప్రతి ఓడిపోయిన వాడు...
ప్రతి అసమర్థుడు....
ప్రతి అప్రేమికుడూ....
'అప్రేమికుడు అంటే ఏంటి సార్???'
ప్రేమించానని చెప్పి ప్రేమకు, ప్రియురాలికి వ్యాల్యూ ఇవ్వనివాడు – అప్రేమికుడు.
తేజ అలాంటి వాడు కాదు.
'అవును సార్ సిన్సియర్ లవర్ సార్...
అమ్మాయి కోసం బతుకుతాడు...
అమ్మాయిని బతికించుకుంటాడు...
ప్రేమనూ బతికించుకుంటాడు సార్...'
అవును తేజ, కొంచెం టైమ్ ఇవ్వు. పెద్దలు అర్థం చేసుకుంటారు... బ్లెస్ యు!!

లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.
lovedoctorram@sakshi.com


ఈ పాటకు ట్యూన్ తెలుసా?



పల్లవి: మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా
చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్న వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో బాటలే కలిపేస్తూ
మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ
స్వాగతాలవిగో కనవేలా
చరణం-1 పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి
కళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడచి
మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తోందా
ఇంతకన్నా తియ్యనైన జ్ఞాపకాలే
దాచగల బుజువులు ఎన్నో ఈ నిలయాన
నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా
నన్నెవరూ వెతికే వీల్లేక
చరణం-2 కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్లే
పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్లే లేరే అందం మాటాడే భాష
పలకరింపే పులకరింపై పిలుపునిస్తే
పరవశించడమే మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ

చిత్రం: శతమానం భవతి ; సంగీతం: మిక్కీ జె మేయర్ ;
రచన: శ్రీమణి ; గానం: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు

కట్‌చేయ్...దాచేయ్...



నాగార్జున



నాని



రష్మికా మండన్నా

డీ బ్రదర్స్ - జోడీ కుదుర్స్

ఒకరు డాన్, మరొకరు డాక్టర్. బ్రదర్స్ లాంటి రిలేషన్‌షిప్. కానీ బ్రదర్స్ కాదు. ఒకరికేమో జోడీ కుదిరింది. మరొకరు తన జోడీని వెతుక్కునే పనిలో ఉన్నారు. ఇంతకీ ఎవరీ డీ బ్రదర్స్, ఎవరు వాళ్ల జోడీ అంటే?.. నాగార్జున, నానీ హీరోలుగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రెగ్యులర్ షూటింగ్ ఉగాది రోజున స్టార్ట్ అయింది. ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా, నానీ డాక్టర్‌గా కనిపిస్తారని సమాచారం. ఇందులో నానీకి జోడీగా 'ఛలో' ఫేమ్ రష్మికా మండన్నాను ఫిక్స్ చేశారు. నాగార్జునకు జోడీగా ఇలియానా పేరును పరిశీలిస్తున్నారట చిత్రబృందం. అమలా పాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక సీన్లోకొస్తుందా? ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనలైజ్ అవుతారా? తెలియాలంటే జస్ట్ వారం పది రోజులు ఆగితే చాలు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

ఫారిన్‌లో డ్యూయెట్



అల్లు అర్జున్

ఇప్పటివరకూ బార్డర్‌లో దేశం కోసం పోరాడిన సూర్య ఇప్పుడు విదేశాల్లో కొంచెం విశ్రాంతి తీసుకోనున్నారు. విశ్రాంతి ఏంటి అనుకుంటున్నారా? ఇన్ని రోజులు యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న సూర్య ఇప్పుడు తన ప్రేయసితో డ్యూయెట్ పాడుకోవటం కోసం ఫారిన్ వెళ్లారట. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌పై ఒక రొమాంటిక్ సాంగ్‌ను ఫారిన్‌లో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూట్ చేయనున్నారట చిత్రబృందం. మార్చి 21 నుంచి ఈ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఆ పాటకు బాలీవుడ్ భామ ఎలీ అవరమ్ డ్యాన్స్ చేయనున్నారు. ఈ సాంగ్ గురించి ఎలీ మాట్లాడుతూ – ''ఇది ఐటమ్ సాంగ్ కాదు. అద్భుతమైన లిరిక్స్, మెసేజ్ ఉండే స్పెషల్ సాంగ్. అల్లు అర్జున్ డ్యాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ ఎక్కువ డ్యాన్స్ చేయరు'' అని పేర్కొన్నారామె. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'బన్నీ' వాసు సహనిర్మాత. మే 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

చిరస్థాయిగా మహానటి



'మహానటి' పోస్టర్

అలనాటి అందాలతార, అభినయ రాణి సావిత్రి జీవితం ఆధారంగా తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం 'మహానటి'. తమిళ్‌లో 'నడిగర్ తిలకం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కీర్తీ సురేశ్ టైటిల్ రోల్‌లో, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోంది. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, భానుప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. మే 9న 'మహానటి' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఉగాది సందర్భంగా చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. దాదాపు 27 ఏళ్ల క్రితం వైజయంతీ మూవీస్ సంస్థ నుంచి 1990 మే 9న చిరంజీవి, శ్రీదేవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తేదీన 'మహానటి' చిత్రం విడుదల కానుండటం విశేషం. ''మహానటి సావిత్రి కథని వెండితెరపై దర్శకుడు ఆవిష్కరించిన తీరు తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుంది'' అని చిత్రబృందం పేర్కొంది.

శ్రీదేవి ప్లేస్‌లో మాధురి



శ్రీదేవి
మాధురీ దీక్షిత్

శ్రీదేవి అతిలోక సుందరి. అందంలో కానీ అభినయంలో కానీ పోటీ అనే ప్రసక్తి లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేశారు. ఇటీవల దుబాయ్‌లో ఆమె దురదృష్టవశాత్తూ బాత్ టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే. ఇది జరగకముందే '2 స్టేట్స్' ఫేమ్ అభిషేక్ వర్మ దర్శకత్వంలో 'షిద్దత్' అనే సినిమాలో నటించటానికి అంగీకరించారట శ్రీదేవి. ఆమె హఠాన్మరణంతో ఆ ప్లేస్‌లో వేరే తారను తీసుకునే పనిలో పడింది చిత్రబృందం. పలువురు కథానాయికలను సంప్రదించారని సమాచారమ్. ఫైనల్లీ మాధురీ దీక్షిత్ 'యస్' చెప్పారు. ఈ విషయాన్ని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ స్వయంగా వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ''అభిషేక్ వర్మ రూపొందించబోయే తదుపరి సినిమా మమ్మీ హృదయానికి చాలా దగ్గరైనది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నేను, ఖుషీ, డాడీ మాధురీజీకి చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాం'' అని పేర్కొన్నారామె. కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఆ మాట అనిపించుకోకూడదు

''చదువు సరిగ్గా రాని కుర్రాడి జీవితంలో చదువు పూర్తయినప్పటి నుంచి సెటిలయ్యే వరకు ఏం జరిగిందన్నదే 'నీది నాది ఒకే కథ'. వేణుగారు ఫుల్ క్లారిటీతో మంచి సినిమా తీశారు'' అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, సాత్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నీది నాది ఒకే కథ'. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ''ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ని చూసి, చాలామంది కుర్రాళ్లు వాళ్లను వాళ్లు చూసుకుంటున్నట్లుగా భావిస్తారు. జీవితంలో కీలక సమయాల్లో సొసైటీ గురించి ఆలోచిస్తాం. కానీ, సొసైటీ మనకేమీ చేయదు. అందుకే.. అన్ని సందర్భాల్లో సమాజం గురించి ఆలోచించి, మన ఇష్టాయిష్టాలను చంపేసుకోవాల్సిన అవసరం లేదని మా చిత్రంలో చెబుతున్నాం. దర్శకులు దేవి ప్రసాద్‌గారు నా తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన పాత్రతో పెద్దవాళ్లు కనెక్ట్ అవుతారు. ఆయన ఓ డైరెక్టర్‌లా కాకుండా మాతో ఓ నటుడిలా కలిసిపోయారు. ఆయన పాత్ర చూసి థ్రిల్ అవుతారు. మాస్ హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం లేదు. కథ నచ్చే ఒప్పుకుంటున్నా. అయినా.. మాస్ హీరో అవ్వడం చాలా కష్టం. ఈ చిత్రంలో డోగ్మే 95 టెక్నిక్ వాడారు. అది 1995 టెక్నిక్. తక్కువ బడ్జెట్‌లో సినిమా తీయడం ఎలా అనేది అందులో మెయిన్. ట్రాలీలు, జిమ్మీలు, సెట్‌లు వంటివి లేకుండా చాలా తక్కువలో సినిమా చేశాం. ఆ టెక్నిక్ వాడి తెలుగులో తీసిన మొదటి సినిమా మాదే. ఒకే తరహా సినిమాలు, పాత్రలు చేస్తే 'వీడు ఒకే టైప్ క్యారెక్టర్స్ చేస్తున్నాడ్రా' అంటారు. ఆ మాట అనిపించుకోకూడదన్నదే నా ప్రయత్నం. అందుకే డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు వెంకటేష్‌గారంటే చాలా ఇష్టం. ప్రస్తుతం 'వీరభోగ వసంతరాయలు' సినిమా చేస్తున్నాను. తర్వాత 'అసుర' దర్శకుడితో 'తిప్పరా మీసం' చేస్తా. ఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో ఓ పోలీస్ స్టోరీ చేయనున్నా'' అన్నారు.



శ్రీవిష్ణు

సమంత మెచ్చుకున్నారు



మనాలి రాథోడ్, ఆనంద్, చిరుతేజ్

మనాలి రాథోడ్, సౌమ్య వేణుగోపాల్, చిరుతేజ్ సింగ్ ముఖ్య తారలుగా ఆనంద్‌కుమార్ దర్శకత్వంలో ఎన్.ఎస్. నాయక్ నిర్మించిన బాలల చిత్రం 'చిరుతేజ్ సింగ్'. బాలమేధావి చిరుతేజ్ సింగ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ''కేవలం మూడు నిమిషాల్లో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాలమేధావి చిరుతేజ్ సింగ్ రికార్డ్ సృష్టించాడు. అనాథ పిల్లలకోసం ఓ ప్రముఖ స్టూడియోలో ప్రివ్యూ వేసినప్పుడు ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమాను చూసి అభినందించారు. దర్శకుడు వీరశంకర్, నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకులు 'మధుర' శ్రీధర్‌లతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా చిత్రాన్ని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది'' అని చిత్రబృందం పేర్కొంది. రాజశేఖర్, ఎన్.ఎస్. నాయక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గీతా పూనిక్.

సీనియర్ ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇకలేరు



అనిల్ మల్నాడ్

ప్రఖ్యాత ఎడిటర్ అనిల్ మల్నాడ్ (66) ఇకలేరు. కర్నాటకలోని మల్నాడులో పుట్టిన అనిల్ అసలు పేరు జీఆర్ దత్తాత్రేయ. సినిమాటోగ్రఫీ కోర్స్‌లో చేరాలనే ఆశయంతో 17వ ఏట మద్రాసులో అడుగుపెట్టారు దత్తాత్రేయ. సీటు దొరక్కపోవడంతో దర్శకత్వ శాఖలో చేరారు. ప్రముఖ దర్శకుడు బాపు తీసిన 'సంపూర్ణ రామాయణం' చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు. మరోవైపు ఎడిటింగ్‌పైనా దృష్టి పెట్టారు. దత్తాత్రేయ పని తీరు నచ్చి తాను దర్శకత్వం వహించిన 'వంశవృక్షం' చిత్రం ద్వారా ఎడిటర్‌ని చేశారు బాపు. ఒక్క బాపూ దగ్గరే 22 సినిమాలకు దత్తాత్రేయ ఎడిటర్‌గా చేయడం విశేషం. అప్పుడే దర్శకుడు వంశీ చిత్రాలకూ చేయడం మొదలుపెట్టారు. వంశీ తెరకెక్కించిన 'సితార' ద్వారా ఉత్తమ ఎడిటర్‌గా దత్తాత్రేయ జాతీయ అవార్డు అందుకున్నారు. పలు నంది అవార్డులూ సొంతం చేసుకున్నారు. తెలుగులో కె. రాఘవేంద్రరావు, గీతాకృష్ణ వంటి పలు దర్శకుల చిత్రాలకూ, తమిళంలో ఆర్వీ ఉదయ్‌కుమార్, ఆర్.కె. సెల్వమణి తదితరుల చిత్రాలకూ పని చేశారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్.. ఇలా దాదాపు 9 భాషల్లో 200 చిత్రాలకుపైగా పని చేసిన ఘనత దత్తాత్రేయది. ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా చేసిన అతి కొద్దిమందిలో దత్తాత్రేయ ఒకరు కావడం విశేషం. ఈయన పేరు అనిల్‌గా మారడానికి కారణం.. తమిళీయులు 'దత్తాత్రేయ' పేరుని సరిగ్గా ఉచ్చరించలేకపోవడమే. అక్కడివారు అనిల్ దత్ అని పిలిచేవారు. పుట్టిన ఊరు తన పేరులో ఉండాలనుకుని తన పేరుని 'అనిల్ మల్నాడ్'గా మార్చుకున్నారు. గతేడాది డిసెంబర్ 4న అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. అనిల్ మల్నాడ్‌కు భార్య శ్రీలక్ష్మీ, కొడుకు సూరజ్, కూతురు అఖిల ఉన్నారు. మంగళవారం ఉదయం చెన్నై, క్రోమ్‌పేటలోని శ్మశాన వాటికలో అనిల్ మల్నాడ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

క్లూ తప్పించుకోలేరు



2016 డిసెంబర్ 10.
హైదరాబాద్.
తెల్లవారుజాము 6 గంటలు.

మనసు కీడు శంకిస్తూ ఉంది. సాధారణంగా ఉదయాలు ప్రశాంతంగా అనిపిస్తాయి ఆమెకు. కాని ఆరోజు తెల్లవారుజాము ఏదో దుశ్శకునంగా ఉంది. అసలే రాత్రి పడ్డ పీడకల తాలుకు కలత వదల్లేదు. ఇప్పుడు ఈ గుబులు. అవునూ... ఈయన ఇంకా రాలేదేమిటి?

వాకిలిలోకి వచ్చింది. గేటువైపు చూసింది. మరో అరగంట గడిచింది. గుబులు పెరిగిపోతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. రోజూ ఐదింటికి వాకింగ్‌కు వెళ్లడం మామూలే. ఆరు లోపే వచ్చేస్తాడు. కొంచెం ఆలస్యం అయితే ఫోన్ చేస్తాడు. ఇవాళ రాలేదు. ఫోనూ చేయలేదు.

సెల్ తీసుకొని కాల్ చేసింది.

నో రెస్పాన్స్.. ఏమై ఉంటుంది?! స్నేహితులు ఎవరైనా కలిసి ఉంటారులే అని మనసుకు సర్దిచెప్పుకుంది. కాని గుబులు. పేపర్ తిరిగేసింది. గమ్మం గుండా గేటు వరకు కళ్లను అప్పగించింది. కిచెన్‌లోకి వెళ్లింది. అప్పటికే ఒకసారి కలిపి ఉంచిన డికాషన్ చల్లారిపోతే మళ్లీ వేడి చేసింది. ఆయన వస్తే రోజూ కలిసి కాఫీ తాగడం అలవాటు.

ఇంకా రాలేదేమిటి?

గుబులు పెరిగిపోతూ ఉంది.

ఫోన్ రింగ్ అయ్యింది. ఈ టైమ్‌లో ఫోన్ చేసేదెవరు? ఈయనే అయి ఉంటుంది. సెల్ చేతిలోకి తీసుకుంది.

కొత్త నెంబర్. ఇది కీడే... మనసు చెబుతూ ఉంది. వణుకుతన్న చేతిని కంట్రోల్ చేసుకుంటూ గ్రీన్ బటన్ ప్రెస్ చేసింది. అవతలి నుంచి విషయం వింటూనే ఫోన్ జారి నేలన పడింది..

● ❖ ●

రాయదుర్గం గచ్చిబౌలీ రోడ్.

రోడ్డు మీద ఆయన పడి పోయి ఉన్నాడు. కళ్లద్దాలు ఒకవైపు పడి ఉన్నాయి. చెప్పులు జారిపోయాయి. పేరు దేవదానం అని పోలీసులకు అర్థమయ్యాక ఇంటికి ఫోన్ చేశారు. 'ఎలా జరిగింది?' ఆమె అతి కష్టం మీద అడిగింది.

'హిట్ అండ్ రన్ కావచ్చు' అని జవాబు వచ్చింది.

ఆ గుర్తు తెలియని వాహనం ఎవరిది? ప్రత్యక్షసాక్షులు ఎవరూ లేరు. ఓ చిన్న గోడ అడ్డు రావడంతో ఆ స్పాట్‌లో ఉన్న సీసీ కెమెరాలో యాక్సిడెంట్ రికార్డు కాలేదు. రోడ్లు ఊడ్చే వాళ్ళు, పాలు పోసే వాళ్ళు, పాల ప్యాకెట్లు వేసే వాళ్ళు ఎవరిని ప్రశ్నించినా ఫలితం లేదు.

'మాకు తెలియదు... మేం చూళ్లేదు' అన్నారు.

కేసు మిగిలిన 'హిట్ అండ్ రన్' కేసుల మాదిరిగా మిస్టరీగా మారింది. ఎవరైనా కావాలనే దేవదానంను హత్య చేసి ఉంటారా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? కుటుంబసభ్యులకు ఎడతెరిపిలేని సందేహాలు. వాటిని పోలీసుల ముందుంచారు.

● ❖ ●

'మృత్యువు నుంచి తప్పించు కోలేం' అని అంటారు. కానీ, మృత్యువుకు కారణమైనవాడిని కూడా తప్పించుకోనివ్వదు క్లూ!

తప్పు జరగవచ్చు... చిన్నవి, పెద్దవి ఎలాంటి తప్పలైనా జరగవచ్చు. ఆ తప్పను ఒప్పకోవడంలో ధైర్యం ఉంది. తప్ప నుంచి పారిపోవడంలో ఉన్నది శిక్ష.

'సార్... ఈ కేసులో అనఫీషియల్‌గా ఇన్‌వాల్వ్ కావడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి' అన్నారు సీసీఎస్ స్పెషల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ వి.శ్యాంబాబు.

'ఏం అవసరం శ్యాంబాబు... లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారుగా' అన్నాడు పై అధికారి.

'చనిపోయింది మా నాన్న సార్. నేనొక పోలీస్‌నై ఉండి అతణ్ణి పట్టుకోలేకపోతే మనసుకు కష్టంగా ఉంది. మా నాన్న కోసమే కాదు... ఇలా హిట్ అండ్ రన్ చేసి తప్పించుకోవచ్చు అనుకునేవారందరికీ ఈ కేసొక గుణపాఠం కావాలి' పట్టుదలగా అన్నారు శ్యాంబాబు.

'ఓకే... గో అహెడ్' పర్మిషన్ దొరికింది.

● ❖ ●

శ్యాంబాబు ఘటనాస్థలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. దేవదానం మృతదేహం దొరికిన ప్రాంతంలో ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క కనిపించింది. అది తప్ప ఇంకేమీ దొరకలేదు. ఈ కేసుకు ఇదే ముఖ్యమైన క్లూ అని శ్యాంబాబుకు అనిపించింది. దానిని పరీక్షగా చూశారు. 'ఫోర్డ్' అనే అక్షరాలు ఉండటం వల్ల అది ఫోర్డ్ కారుకు చెందిన మడ్‌గార్డ్ కుడివైపు లైనర్‌దిగా గుర్తించారు. దీన్ని తీసుకుని షోరూమ్‌కు వెళ్ళిన ఆయన దాన్ని అక్కడి మెకానిక్స్‌కు చూపించారు.

'ఇది 2012 మోడల్‌కు చెందిన ఫోర్డ్ ఫిగో కారుది సార్'అని తేల్చారు వాళ్లు.

తండ్రి మరణానికి ఈ ఫోర్డ్ ఫిగోకి లంకె ఉందని శ్యాంబాబుకు అర్థమైంది. వెంటనే గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం మార్గంలో ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. యాక్సిడెంట్ అయిన రోజు అనేక కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించి పరిశీలించారు. ముఖ్యంగా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య వెళ్ళిన ఫోర్డ్ ఫిగో మోడల్స్‌పై దృష్టిపెట్టారు. ఓ సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్ మరికొంత క్లూ ఇచ్చింది.

'నెంబర్ జూమ్ చేయండి' ఆదేశించారు శ్యాంబాబు.

జూమ్ అయ్యింది.

ఏపీ 10 బీసీ 6768.

ఎస్. ఈ కారే అయి ఉండాలి. వెంటనే ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న అడ్రస్ దొరికింది.

2017 జనవరి 2.

తన తండ్రిని చంపింది ఎంటెక్ విద్యార్థి గుత్తికొండ ప్రశాంత్‌కుమార్‌గా శ్యాంబాబు తేల్చారు.

● ❖ ●

ఎవరీ దేవదానం?

నాయబ్ సుబేదార్ హోదాలో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించిన దేవదానం ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్ యుద్ధాల్లో పాల్గొన్నారు. సంగ్రామ్ మెడల్, వార్ మెడల్, '25 ఇయర్స్ ఇండిపెండెన్స్ మెడల్' పొందారు. పదవీ విరమణ తర్వాత రాయదుర్గంలో తన భార్యతో కలిసి నివసిస్తూ 72 ఏళ్ళ వయస్సులోనూ ఫస్ట్‌మ్యాన్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేసేవారు.. ముగ్గురు కుమారులూ ఉన్నత స్థితిలోనే ఉన్నప్పటికీ తాను మాత్రం ఖాళీగా కూర్చోనంటూ ఉద్యోగం కొనసాగించారు. హైదరాబాద్ దర్గా ప్రాంతంలో అందరికీ సుపరిచితుడైన దేవదానం ఎప్పటిలాగే 2016 డిసెంబర్ 10 తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్ళారు. వాకింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఆయన్ను 5.30 గంటల ప్రాంతంలో మాతా మందిర్ వద్ద ఓ కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది. తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడే రక్తపు మడుగులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు.

ఆ రోజు ఏమైందంటే...

ప్రశాంత్ ముందురోజు రాత్రి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నాడు. తెల్లవారుజామున ఇంటికి బయల్దేరాడు. నిద్ర, మద్యం మత్తు.... ఎక్స్‌లేటర్ మీద అదుపులేని కాలు.. దారిలో వాకింగ్ చేస్తున్న దేవదానాన్ని ప్రశాంత్ గుర్తించలేదు. దారుణంగా యాక్సిడెంట్ చేసి ఆయన మృతికి కారకుడయ్యాడు. అయితే ఆ యాక్సిడెంట్‌ని ఎవరూ చూడలేదని గ్రహించి నేరుగా సికింద్రాబాద్‌లోని బాపుబాగ్‌కాలనీలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు.

ప్రశాంత్ తండ్రి గుత్తికొండ రమేష్ ఎలక్ట్రికల్ గూడ్స్ దుకాణం నిర్వహించడంతో పాటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేస్తుంటారు. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ తాను కూకట్‌పల్లి నుంచి వస్తుండగా కారు గుంతలో పడి మడ్‌గార్డ్ దెబ్బతిందని తల్లిదండ్రుల్ని నమ్మించాడు. కొన్ని రోజులపాటు బండిని బయటకు తీయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రశాంత్ బోయిన్‌పల్లిలోని ఓ గ్యారేజ్‌లో కార్ రిపేర్ చేయించాడు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించుకోవడానికి కారు నెంబర్ ప్లేట్‌తో పాటు మడ్‌గార్డ్ తదితరాలను మార్చేందుకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే బోయిన్‌పల్లిలోని గ్యారేజ్‌లో ఉన్న కారును స్వాధీనం చేసుకున్న శ్యాంబాబు ఘటనాస్థలిలో దొరికిన లైనర్ ముక్కను దానికి అమర్చి చూడగా సరిగ్గా సరిపోయింది. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.

● ❖ ●

ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడనేది నిరూపించడం కోసం పోలీసులు ఆ రోజు అతడు వెళ్ళిన పబ్స్‌లో నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు అతడు తన డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించిన బిల్లుల్నీ సేకరించారు. సాక్ష్యాల తారుమారుకు యత్నించిన ప్రశాంత్‌పై నమోదైన కేసులో ఆ సెక్షన్లనూ జోడించి అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది.

ఇన్‌పుట్స్: **కామేశ్**, సాక్షి ప్రతినిధి

క్లూ కథనాలు పంపండి

రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్: sakshiclue@gmail.com

ఇది విన్నారా?

మగాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు!

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఇకపై మహిళలు మాత్రమే మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పురుషులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో, ఇప్పుడు పురుషులకూ గర్భ నిరోధక మాత్రలు వస్తున్నాయి. మగాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకూ బోలెడన్ని ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. చివరకు డైమిథడ్రోలోన్ అండికానోయేట్ అనే రసాయనం దీన్ని సాధ్యం చేసింది. దీని సామర్థ్యం, భద్రతపై జరిగిన తొలి పరీక్షలు విజయవంతం కావడంతో మలిదశ ప్రయోగాలకు రంగం సిద్ధమైంది. చాలామంది పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ఇష్టపడరని.. అవసరమైనప్పుడు మాత్రమే ఇలాంటి సామర్థ్యమున్న పద్ధతి కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టెఫానీ పేజ్



తెలిపారు. తొలిదశ ప్రయోగాల్లో తాము వంద మంది పురుషులను ఎంచుకుని మూడు వేర్వేరు మోతాదుల్లో మందు అందించామని, అత్యధిక మోతాదు తీసుకున్న వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా మందగించినట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఈ మాత్రల వినియోగం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ కొంత నష్టపోవడంతో పాటు కొద్దిగా ఒళ్లు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసిందన్నారు.

ఃకాసుకో సుడోకు

			5			4		3
			9	8	3			
		6		4		9	1	
9		3	2			7	6	8
4	5						9	2
6	7	2			9	1		4
	8	5		2		6		
			3	9	5			
7		9			8			

నిబంధనలు: ప్రతి వరుసలో 1 నుంచి 9 అంకెలు నింపండి (అడ్డంగా,నిలువుగా). ఒక వరుసలో ఒక అంకెను ఒకసారి మాత్రమే వాడాలి. ప్రతి 3X3 చదరం లోనూ 1 నుంచి 9 అంకెలు రావాలి.

నిన్నటి జవాబు

5	2	1	7	9	8	4	6	3
8	4	3	6	1	5	2	7	9
6	9	7	2	4	3	5	8	1
1	8	2	9	5	7	6	3	4
7	3	9	8	6	4	1	5	2
4	5	6	3	2	1	7	9	8
9	1	8	5	7	2	3	4	6
2	6	5	4	3	9	8	1	7
3	7	4	1	8	6	9	2	5

పరి పరిశోధన

శక్తినిచ్చే ఉపాహారంతో మధుమేహులకు మేలు!



ఊబకాయంతో పాటు మధుమేహంతో బాధ పడుతున్న వారు ఉదయాన్నే ఉపాహారం తీసుకోవాలి. ఆ ఉపాహారంలో ఎక్కువ శక్తి ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. అధిక కేలరీలున్న ఉపాహారం... కొంచెం తక్కువ కేలరీతో మధ్యాహ్న భోజనం, అతితక్కువ కేలరీలతో రాత్రి భోజనం తీసుకుంటుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వారు ఇటీవలే ముగిసిన ఓ అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. చిన్న మోతాదుల్లో ఆరు సార్లు ఆహారం తీసుకోవాలని మధుమేహులకు చెబుతూంటారని.. తాము సూచించే పద్ధతి వల్ల వారు బరువు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ మోతాదు నియంత్రణలో ఉంటుందని, ఆకలి తగ్గడంతో పాటు తక్కువ ఇన్సులిన్‌తోనే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకూ ఇది ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేనియాలే జకోబోవిచ్ తెలిపారు. ఏ సమయంలో ఆహారం తీసుకుంటామన్నదే ముఖ్యం గానీ.. ఎన్ని కేలరీలు అన్నది కాదని చెప్పారు. దాదాపు 70 ఏళ్ల వయసున్న, ఊబకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులపై మూడు నెలల పాటు అధ్యయనం చేశారు. కొంతమందికి సంప్రదాయ పద్ధతుల్లోనూ.. ఇంకొందరికి కొత్త పద్ధతి ద్వారా ఆహారం అందించాక, జరిపిన పరిశీలనలో, కొత్త పద్ధతి ద్వారా మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిసింది.

హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే సుగంధ నూనెలు!



అరోమా థెరపీ గురించి మీరు వినే ఉంటారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మాత్రమే కాకుండా.. అనేకానేక రుగ్మతలకు సుగంధ నూనెల వాడకంతో ఉపశమనం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే మిగిలిన వాటి మాటెలా ఉన్నా.. లావెండర్, 'టీ ట్రీ ఆయిల్'లతో మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. కౌమార వయసులో బాలుర రొమ్ములు అసాధారణంగా పెరిగిపోయే అతి అరుదైన రుగ్మతకు ఈ నూనెలు కారణమవుతున్నాయని వీరు అంటున్నారు. హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేయడం దీనికి కారణమని 2007లోనే ఒక పరిశోధన స్పష్టం చేసింది. అయితే ఈ నూనెలను సమర్థించే వర్గానికి చెందిన శాస్త్రవేత్తలు 2013లో ఓ పరిశోధన ద్వారా ఈ నూనెలకూ... హార్మోన్ల ఉత్పత్తికి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన అధ్యయనం మాత్రం ఎసెన్షియల్ నూనెల్లోని ఎనిమిది రసాయనాలతో ముప్పు తప్పదని పునరుద్ఘాటిస్తోంది. ఈ నూనెలను ఎలాంటి నియంత్రణ లేకుండా అమ్ముతున్నారని.. వచ్చే సమస్యల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వీటి వాడకం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది.

హై-బీపీ కౌన్సెలింగ్

ఫ్యామిలీ డాక్టర్

పేరెంట్స్‌కు హైబీపీ ఉంటే నాకూ వస్తుందా?



నా వయసు 35. మా కుటుంబంలో తల్లిదండ్రులకు హైబీపీ ఉంది. నాకూ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. పేరెంట్స్‌కు బీపీ ఉన్నప్పుడు అది నాకు కూడా వచ్చే అవకాశం ఉందా? దీన్ని నివారించడానికి నేనేం చేయాలో చెప్పండి.

– జగన్నాథరావు, వరంగల్

మీ తల్లిదండ్రులకూ, మీ రక్తసంబంధీకులకూ, మీకు చాలా దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. అయితే, మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా కుటుంబంలో హైబీపీ చరిత్ర ఉన్నప్పటికీ దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం. అది...

- ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి.
- మీరు ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి.
- మీరు శారీరక శ్రమను ఇష్టపడుతూ చేయండి. నడక వంటి వ్యాయామాలు దీనికి బాగా ఉపకరిస్తాయి.
- బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో దానికి మించకుండా నియంత్రించుకుంటూ ఉండండి
- పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయండి.
- ఆల్కహాల్ పూర్తిగా మానేయండి.

తరచూ తలనొప్పి... హైబీపీ కావచ్చా?

నా వయసు 48 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది. నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు "నీకు హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో" అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.

– ఎమ్. సుదర్శన్, నిజామాబాద్

హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయలేం. అసలు బీపీని కొలవకుండా ఆ సమస్యను నిర్ధారణ సాధ్యం కాదు. మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరిగి తలనొప్పి రావచ్చు. కొందరిలో మైగ్రేన్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అలాగే మనం ఉన్న భంగిమ (పోష్చర్)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి కేవలం బీపీ వల్లనే అని చెప్పలేం. సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్ సమస్యతో పాటు వర్టిగో, సింకోప్ లాంటి మరెన్నో సమస్యలు కూడా మీకు కనిపిస్తున్న లక్షణాలకు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. అయితే డాక్టర్ కూడా కూడా కేవలం ఒక్క పరీక్షలోనే బీపీ నిర్ధారణ చేయరు. అనేక మారు బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు.



డాక్టర్ ఎమ్. గోవర్ధన్,
సీనియర్ ఫిజిషియన్,
కేర్ హాస్పిటల్స్,
నాంపల్లి, హైదరాబాద్

హైబీపీ నిర్ధారణకు పరీక్షలేమిటి?



నా వయసు 48. నాకు తరచూ తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. దాంతో నాకు హైబీపీ ఉందేమోనని అనుమానం వస్తోంది. హైబీపీ నిర్ధారణకు ఏయే పరీక్షలు చేయించాలి?

– కృష్ణ, ఖమ్మం

రక్తపోటు ఉన్నట్లు అనుమానించేవారు చేయించుకోవాల్సిన సాధారణ పరీక్షలు ఇవి... ● పూర్తిస్థాయి మూత్ర పరీక్ష (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) ● రక్తంలో హీమోగ్లోబిన్ పాళ్లు ● రక్తంలో పొటాషియమ్ స్థాయి ● బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ లెవెల్స్ ● ఈసీజీ ● కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ పరీక్ష ● రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష... ఇవి మామూలుగా చేయించాల్సిన పరీక్షలు. అయితే కొందరిలో మరికొన్ని ప్రతేక పరీక్షలు అవసరమవుతాయి. ఈ ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరమంటే ... ● కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి ● డయాబెటిస్ పేషెంట్లు అందరికీ ● కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారికి ● రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారికి ● ముప్పయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి ● తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిపడే వారికి ఇవి అవసరం. హైబీపీ వల్ల కిడ్నీలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి ఈ పరీక్షలు చేయిస్తారు. అవి... ● 24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్ పాళ్లు తెలుసుకునే పరీక్ష. (మూత్రంలో పోయే ప్రోటీన్లను కేవలం ఒక శాంపుల్‌తోనే తెలుసుకునే పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి) ● కిడ్నీ బయాప్సీ ● మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ● బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ● రీనల్ యాంజియోగ్రామ్.

సాగుబడి

ఫేస్‌బుక్‌లో sakshi saagubadi గ్రూప్‌ను చూడండి.


మీ అభిప్రాయాలు, సూచనలను sagubadi@sakshi.com కు పంపవచ్చు.

ఉత్తరాభాద్ర కార్తె: మార్చి 18 నుంచి

సేంద్రియ చిట్కా

వాతావరణ మార్పుల నుంచి రక్షణ

సిలికా ద్రావణం



ఆవు మూత్రం



వాతావరణంలో తీవ్ర మార్పులను తట్టుకొని నిలబడటం పంటలకు అగ్నిపరీక్ష వంటిదే. రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కన్నా బాగా తక్కువగా ఉండటం, అదే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉండటం వల్ల పంటలు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటాయి. ఇటువంటి వాతావరణ మార్పుల షాక్ నుంచి తట్టుకోవడానికి, నష్టాన్ని నివారించడానికి పంటలపై సిలికా ద్రావణాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటిలో 3 లీటర్ల సిలికా ద్రావణాన్ని కలిపి (అంటే.. 3% సిలికా ద్రావణాన్ని) పిచికారీ చేయాలి. ఇది మొక్కలను వాతావరణ మార్పుల నుంచి తట్టుకునేలా చేస్తుంది. వంద కిలోల వరిపొట్టులో 17.5 కిలోల వరకు సిలికా ఉంటుంది.

తయారీ విధానం: 16 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని ఒక పాత్రలో తీసుకొని.. దానిలో 4 కిలోల వరి పొట్టు(ఊక)ను వేసి బాగా కలపాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం 10 రోజుల పాటు కలపాలి. 10 రోజుల తర్వాత దీన్ని వడకట్టి వాడుకోవాలి. **మోతాదు:** వంద లీటర్ల నీటిలో 3 లీటర్ల సిలికా ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి.

- రమాకాంత్ (83747 21751), ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం, జిన్‌గుర్తి, వికారాబాద్ జిల్లా

27న వేస్ట్ డీ కంపోజర్‌పై సదస్సు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్టు ఆడిటోరియంలో ఈనెల 27న ఉదయం 10 గంటలకు సేంద్రియ వ్యవసాయంలో వేస్ట్ డీ కంపోజర్‌ను ఉపయోగించే పద్ధతులపై రైతు సదస్సు జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.) సంచాలకులు డాక్టర్ క్రిషన్ చంద్ర, శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ ముఖ్య వక్తలు. ప్రవేశం ఉచితం. సదస్సుకు హాజరయ్యే రైతులకు ఉచితంగా వేస్ట్ డీ కంపోజర్ సీసాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నభోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాలకు.. సభ నిర్వాహకులు, ప్రముఖ సేంద్రియ రైతు ప్రకాశ్‌రెడ్డిని 95 428 62345 నంబరులో సంప్రదించవచ్చు.

ఏప్రిల్ 10 నుంచి ఔషధ మొక్కల సాగుపై శిక్షణ



దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు, చింతల వెంకటరెడ్డి(సీవీఆర్) మట్టి ద్రావణం ఉపయోగించే పద్ధతిని అనుసరించి కలబంద, అశ్వగంధ, నిమ్మగడ్డి, జిరేనియం తదితర ఔషధ, సుగంధ పంటల సాగుపై యువతకు 41 రోజుల క్షేత్ర స్థాయి ఆచరణాత్మక ఉచిత శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివశంకర్ షిండే తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో యువతకు శిక్షణ ఇస్తామన్నారు. ఔషధ మొక్కల సాగుతోపాటు శుద్ధి, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై కూడా శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ, భోజన, వసతులన్నీ ఉచితమే. కనీసం పదో తరగతి చదివి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆసక్తి గల వారు ఈ నెల 25వ తేదీ లోగా 81210 08002 నంబరుకు వాట్సాప్ ద్వారా తమ వివరాలు పంపవచ్చు.

సేంద్రియ కర్బనం పెంపుదలపై ఏప్రిల్ 1న శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఏప్రిల్ 1వ తేదీన వ్యవసాయంలో మట్టి పరీక్షల ఆవశ్యకత, మట్టి నమూనాల సేకరణలో మెళకువలు, సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచితంగా మట్టి పరీక్షలు చేయించి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని ఫౌండేషన్ అధ్యక్షులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె.రామచంద్రం, విశ్రాంత సహాయ సంచాలకులు ఆర్. జగన్నాథం శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు చేయించుకోదలచిన రైతులు 97053 83666, 0863-2286255 నంబర్లలో సంప్రదించవచ్చు.

ఏప్రిల్ 6 నుంచి నాగ్‌పూర్ బీజోత్సవ్

నాగ్‌పూర్ (మహారాష్ట్ర)లోని మూర్ మెమోరియల్ లాన్స్ (మహరాజ్‌బాగ్ రోడ్డు, సీతాబుల్డి)లో ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు బీజోత్సవ్ (విత్తనోత్సవం) జరగనుంది. దేశీ వంగడాలను, సేంద్రియ వ్యవసాయ, ఆహారోత్పత్తులను విక్రయిస్తారు. సేంద్రియ పత్తితో తయారైన వస్త్రాలు, ఆరోగ్య దాయకమైన జీవనశైలికి అనుగుణమైన వస్తువులను అందుబాటులో ఉంచుతారు. ఆసక్తిగల వారు ఆకాశ్ నోఘరె-97669 12745, సజల్ కులకర్ణి- 98814 79239లను సంప్రదించవచ్చు.

నివాళి

సంజీవయ్య కుటుంబాన్ని ఆదుకోండి సారూ..!



నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతల ఆత్మకూరు గ్రామానికి చెందిన సోంపల్లి సంజీవయ్య(47) తనకున్న ఐదెకరాల స్వంత భూమితోపాటు మరో ఆరెకరాలను ఎకరా రూ.పది వేల చొప్పున కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. పప్పు శనగ, మినుము పంటలు సాగు చేశాడు. 2014, 2015లలో వర్షాభావం కారణంగా పంటలు చేతికి రాలేదు. ఈ క్రమంలో కౌలు, పంటలకు పెట్టిన పెట్టుబడి, కుమార్తెల పెళ్లి కోసం చేసిన అప్పులు 5 లక్షలు దాటిపోయాయి. 2016లో కూడా పంట వస్తుందన్న ఆశ కోల్పోయిన సంజీవయ్య కుటుంబ సభ్యులతో అప్పుల విషయం గురించి మథనపడేవాడు. చివరికి అప్పులు తీరవని భావించిన సంజీవయ్య 2016 ఏప్రిల్ 21న కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంజీవయ్య చనిపోయిన తర్వాత కూడా ఏ అధికారీ బాధిత కుటుంబాన్ని పలుకరించి ధైర్యం చెప్పలేదు. అతని భార్య భారతికి పింఛను తప్ప ఆ కుటుంబానికి ఎటువంటి ప్రభుత్వ సహాయమూ అందలేదు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకొని అప్పుల ఊబిలో నుంచి బయటపడెయ్యాలని మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు (89788 54105) కోరుతున్నాడు.

సేంద్రియ ఇంటిపంటల ఉత్పాదకత ఆరుబయట పొలాల్లో కన్నా 15 రెట్లు ఎక్కువ: ఎఫ్.ఎ.ఓ.

సాక్షి



ఇంటిపంటలకు నీరు పోస్తున్న జీవన్‌రెడ్డి

విశ్రాంత జీవనం.. ఆకుపచ్చని లోకం!

- సేంద్రియ ఇంటిపంటల సాగులో విశ్రాంత బ్యాంక్ సీనియర్ మేనేజర్ మమేకం
- మిద్దెపైనే పుష్కలంగా ఆకుకూరలు, కూరగాయల పెంపకం
- షేడ్‌నెట్ నీడలో 250 కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్‌లో అధిక ఉత్పాదకత
- సేంద్రియ ఇంటిపంటల సాగుపై హన్మకొండలో ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ

ఇంటి పంట



హన్మకొండలో జీవన్‌రెడ్డి ఇంటిపై కనువిందు చేస్తున్న ఇంటిపంటలు

వ్యవసాయంలో ఎమ్మెస్సీ చదువుకున్న గుడిపాటి జీవన్‌రెడ్డి 35 ఏళ్లు బ్యాంకు ఉద్యోగం చేసిన తర్వాత.. తన ఇంటిపైనే ఆధునిక వసతులతో సేంద్రియ ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇనుప చువ్వల పందిరిపై గ్రీన్ షేడ్‌నెట్ వేసి.. 250కి పైగా కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్‌లో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా పండించుకొని తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సింగాపురానికి చెందిన జీవన్‌రెడ్డి ఆంధ్రా బ్యాంక్‌లో 35 ఏళ్లు సేవలందించి సీనియర్ మేనేజర్‌గా రిటైరైన తర్వాత.. హన్మకొండ బ్యాంక్ కాలనీలో 2012లో మూడంతస్థుల ఇల్లు నిర్మించుకున్నారు. తమ ఇంటిపైనే ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగుకు రెండేళ్ళ క్రితం శ్రీకారం చుట్టారు. విశ్రాంత జీవితంలో పచ్చని మొక్కలతోనే సహచర్యం చేస్తున్నారు. ఇంటిపంటల సాగు చక్కని వ్యాపకంతో పాటు రోజుకు 3 గంటల పాటు ఆనందదాయకమైన వ్యాయామంగా కూడా మారిందని ఆనందంగా చెబుతున్నారు.. కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శిగా ఉంటూ.. నలుగురిలోనూ సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

250కి పైగా కుండీలు, డ్రమ్ములు..

మొదట్లో కొంచెం ఎక్కువ ఖర్చయినా పుష్కలంగా నిరంతరం ఆకుకూరలు, కూరగాయల దిగుబడి వచ్చేలా అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ఇంటిపంటలను సాగు చేస్తుండడం జీవన్‌రెడ్డి ప్రత్యేకత.

ఎత్తుల వారీగా ఇనుప బెంచీలను తయారు చేయించి, వాటిపైన కుండీలను, డ్రమ్ములను ఉంచి ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. 40 కుండీల్లో టమాటాలు, 10 కుండీల్లో మిరపకాయలు, 30 కుండీల్లో వంకాయలు, 20 కుండీల్లో గోరుచిక్కుడు, 4 కుండీల్లో బంగాళదుంపలు, రెండు కుండీల్లో అల్లం సాగు చేస్తున్నారు. చిన్న కంటెయినర్లు, గ్రోబాగ్స్‌లో క్యాబేజి, కాలీఫ్లవర్ వేశారు.

మార్కెట్‌లో దొరికే వాటర్ డ్రమ్ములు 15 తెచ్చి.. వాటిని నిలువుగా కోసి 30 కుండీలుగా మార్చి.. ఆకుకూరలు వేశారు. నీరు నిలబడకుండా అదనపు నీరు కిందికి వెళ్లిపోవడం కోసం డ్రమ్ము అడుగున ఒక చిన్న బెజ్జం పెట్టి.. దానిపైన చిప్స్, గండ్ర ఇసుక వేసి దానిపైన ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపారు. పాలకూర 4, మెంతికూర 3, గోంగూర 3, ఉల్లి కాడలు 4, కొత్తిమీర 3 డ్రమ్ముల్లో వేశారు. ఆకుకూరల విత్తనాలు వేసిన నెలరోజుల్లో కోతకు వస్తాయి. 12-15 రోజుల వ్యవధిలో విత్తనాలు వేస్తూఉండటం వల్ల ఆకుకూరలు, కూరగాయలు సంవత్సరం పొడవునా లోటు లేకుండా చేతికి అందివస్తున్నాయని జీవన్‌రెడ్డి తెలిపారు.

ఉదాహరణకు.. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు టమాటా నారు 3 దఫాలుగా పోసి, మొక్కలు నాటుకున్నారు. డ్రమ్ముల్లో ప్రతి సారీ ఆకుకూర పంటల మార్పిడి పాటించడం వల్ల చక్కని పంట దిగుబడులు వస్తున్నాయన్నారు.

మట్టిలో రసాయనిక అవశేషాలతో తిప్పలు..

హైబ్రిడ్ విత్తనాల కన్నా సేంద్రియ సాగులో దేశీ విత్తనాలే మంచి దిగుబడినిస్తున్నాయన్నారు. రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టి తెప్పించి.. సగం మట్టి, సగం వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, పెర్‌లైట్ కలిపి తయారు చేసుకున్న మట్టిమిశ్రమంలో జీవన్‌రెడ్డి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడిన పొలాల్లో మట్టి తేవడం వల్ల తొలి ఏడాది ఇంటిపంటలు సక్రమంగా రాక నీరసం వచ్చిందన్నారు. మట్టి ఆరోగ్యం బాగుపడిన తర్వాత రెండో ఏడాది పంటలు బాగా వస్తున్నాయని ఉత్సాహంగా చెప్పారు. రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకునే కంపోస్టు, వేపపిండిని నెలకోసారి కొంచెం కొంచెంగా వేస్తున్నారు. 10-12 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన లేదా మొలిచిన 2-3 రోజుల్లోనే వేపనూనె చల్లితే చీడపీడల బెడద అంతగా ఉండదన్నది తన అనుభవమని తెలిపారు.

మొదట్లోనే ఆకులు తెంపెయ్యాలి..

జీవన్‌రెడ్డి మొక్కలకు రోజూ ఉదయం వేళలో స్వయంగా నీరు పోస్తుంటారు. డ్రిప్ ద్వారా నీరిస్తే ఐదు నిమిషాల్లో పని పూర్తవుతుందని, అయితే ఏ మొక్క ఎలా ఉందో మనకు తెలియదన్నారు. గోరుముద్దలు తినిపించే తల్లికి, బిడ్డకు మధ్య పెరిగే అనుబంధం, ఆనందం వంటిదే ఇది కూడానని జీవన్‌రెడ్డి మురిపెంగా చెప్పారు. ఉదయపు నీరెండలో అదే వ్యాయామంగా భావిస్తున్నారు.

పురుగూ పుట్రా కనిపిస్తే ఏరోజుకారోజు చేతులతో ఏరేయడమే ఇంటిపంటలకు ఉత్తమ మార్గమని ఆయన అంటున్నారు. టమాటాకు ఆకుమచ్చ(లీఫ్‌మైనర్) సమస్య కనిపించిన తొలిదశలోనే ఆకులను తెంపి, నాశనం చేయడం ఉత్తమం. బెండలో పేనుబంకను గమనించిన వెంటనే వేళ్లతో తీసి నేలమీద వేయాలి. గట్టి వత్తిడితో నీటిని పిచికారీ చేసినా పేనుబంక పోతుంది. అంతగా అయితే వేపనూనె పిచికారీ చేయాలన్నారు. పాలకూరను ఆశించే గొంగళిపురుగులు సాయంత్రం 5 గంటల తర్వాత మట్టిలో నుంచి బయటకు వస్తాయని, ఆ వేళలో కాచుకొని చూస్తూ పురుగులను ఏరేయాలని సూచిస్తున్నారు.

- కొల్ల కృష్ణకుమార్, సాక్షి, హన్మకొండ

ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ ఇస్తా..

బెంగళూరుకు చెందిన సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు డా. విశ్వనాథ్ స్ఫూర్తితో నేను ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాను. నాకు ఇంటిపంటల పనులు, కాలనీ అభివృద్ధి తప్ప మరే వ్యాపకమూ లేదు. గాఢమైన ఆసక్తి ఉంటే ఇంటిపంటల సాగు కష్టమనిపించదు. నాలా అందరూ ఇంత ఖర్చు పెట్టనక్కరలేదు. తక్కువ ఖర్చుతోనూ ప్రారంభించవచ్చు. మా కాలనీవాళ్లకు కూడా ఇదే చెప్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మా ఇంటితోటలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వదలచాను. ఆసక్తి ఉన్న వారెవరైనా ముందు నాకు ఫోన్ చేసి రావచ్చు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశాను.

- గుడిపాటి జీవన్‌రెడ్డి (99630 99830), బ్యాంక్ కాలనీ, హన్మకొండ

పాడితోనే బాగుపడ్డాం..



క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కుటుంబ నికరాదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహిళా రైతు నాగిరెడ్డి విజయగౌరి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలం రాజుపేట గ్రామానికి చెందిన విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా.. పాడి పశువుల పోషణకు సంబంధించి తెలుసుకున్న ప్రతి విషయాన్నీ ఆసక్తిగా నోట్స్ తయారు చేసుకుంటూ.. ఆ పనిని ప్రణాళికాయుతంగా చేపడుతూ ఉత్తమ పాడి రైతుగా పలు అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 18 పాడి పశువులను పెంచుతూ రోజూ విశాఖడెయిరీ పాలకేంద్రానికి 80 నుంచి 100 లీటర్ల పాలు పోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి కుటుంబాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఆమె మాటల్లోనే విందాం.. 'ఎనిమిదేళ్ల క్రితం కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పశువుల పెంపకంపై దృష్టిసారించాను. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పశుక్రాంతి పథకం ద్వారా మూడు ఆవులతో డైరీ పెట్టాను. నా భర్త రామారావు సహకారంతో ప్రస్తుతం మొత్తం 15 ఆవులు 5 దూడలు పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నాను. రోజుకు సాధారణ స్థితిలో అయితే 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డైరీ పాలకేంద్రానికి అందిస్తున్నాం. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని వాడుకుంటున్నాం. భర్తతో కలసి ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 గంటల వరకు పనులు చేసుకుంటున్నాం. డైరీలో లీటరుకు రూ. 23, బయట రూ. 30 వస్తున్నది. పశువుల పెంపకం వలన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా కుమారుడు నాగేంద్రకుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కుమార్తె యశోద ఇంజనీరింగ్ చదువుతున్నది' అన్నారామె.

- రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

నాటు కోళ్ల హేచరీ!



నాటు కోళ్ల షెడ్డులో నవత, అరుణ్ క్రాంతి కుటుంబం

- రెండెకరాల్లో నాటు కోళ్ల పెంపకం.. మొలక గడ్డే ప్రధాన ఆహారం
- స్వల్ప ఖర్చుతో నాటుకోడి పిల్లల ఉత్పత్తి..
- అధిక నికరాదాయం పొందుతున్న విద్యాధిక దంపతులు.. తోటి రైతులకూ శిక్షణ

మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటు కోళ్లకు మార్కెట్‌లో గిరాకీ పెరుగుతూ వస్తున్నది. అయితే, షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే, ఉన్నత విద్యావంతులైన అరుణ్ క్రాంతి, నవత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. వినూత్నంగా మొలక గడ్డినే మేతగా వేస్తున్నారు. అంతే కాదు, స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి పిల్లల హేచరీని నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 10 వేల నాటు కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఖర్చులు బాగా తగ్గించుకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు. తమ ప్రాంతంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచారు.

వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత ఎంబీఏ చదివారు. ఇద్దరికీ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ రెండెకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్ వేసి, ఒక షెడ్డు వేసుకొని, ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు. తొలుత, 2005 నుండి 2012 వరకు ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి, మార్కెటింగ్ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. తదనంతరం కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటు కోళ్ల పెంపకంతో పాటు హేచరీపై దృష్టి పెట్టి నిలదొక్కుకున్నారు. నెలకు రూ. లక్ష ఆదాయం పొందేలా ఎదిగారు.

800 నాటు కోళ్లు.. 10 వేల కోడి పిల్లలు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు. నాటు కోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దాణా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి, నాటు కోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తొలుత 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టగా, నేడు 800 కోళ్లతో పాటు, నెలకు 5-10 వేల కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేయకుండా.. అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకున్నారు. 21 రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి. మరికొద్ది రోజుల పాటు లైట్ల కింద అతి జాగ్రత్తగా పెంచిన తర్వాత, కోడి పిల్లలను బయటకు వదులుతారు.

ట్రేలలో పెంచే మొలక గడ్డి, ఆకుకూరలు, అజొల్లా..

ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోపోనిక్ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్నగడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితోపాటు.. ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్‌నెట్ హౌస్‌లో అజొల్లాలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్‌వీడ్‌తోపాటు మినరల్స్ కూడా ఇస్తుంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటుంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే.. మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి తవుడును కలిపిన దాణా వేస్తుంటారు. సాధారణంగా పెరటి కోళ్లు పెంచే వారు పెట్టే ఖర్చులో 20% ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం.

గ్రామాల నుంచి నాటు గుడ్ల సేకరణ

నాటు కోడి పిల్లలకు డిమాండ్ రావడంతో, ప్రతి వారానికి జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి 3-4 వేల గుడ్లను సేకరిస్తారు. వీటితో పాటు, తన ఫామ్‌లో కోళ్ల నుండి వచ్చిన గుడ్లను ముందుగా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తారు. తర్వాత, 6 గంటల పాటు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్ లేకుండా ఉండేందుకు ఫ్యూమిగేషన్ చేస్తారు. ఎందుకంటే, 21 రోజుల పాటు ఎలాంటి వైరస్ గుడ్లకు సోకకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్వయంగా తయారు చేసిన గుడ్లను ఉంచే పరికరంలో లైట్ల వెలుతురులో గుడ్లను పెడుతుంటారు. ఇలా.. దాదాపు ఆరు గుడ్ల నుండి పిల్లలు వచ్చే పరికరాలు ఉన్నాయి. దాదాపు నెలకు 5-10 వేల నాటు కోడి పిల్లలు అందిస్తున్నాడు.

80 రోజుల్లో కిలో-కిలోన్నర బరువు

నాటు కోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ రీతిన పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి పిల్లను రూ. 35 పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు.. 80 రోజుల్లో మార్కెట్‌లో అమ్మే వరకు ఏ రోజు ఏమి చేయాలో షెడ్యూల్ ఇస్తుంటారు. కోడి కిలో నుండి కిలోన్నర బరువు పెరగ్గానే అమ్మితే, కిలో రూ. 200 పలుకుతోంది. నాటు కోళ్లకు డిమాండ్ బాగా ఉండటంతో, వీరి నాటు కోళ్ల ఫారాన్ని ప్రతి రోజూ చాలా మంది చూసి వెళ్తుంటారు.

- పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్

ఓటమే రేపటి విజయానికి నాంది!

ఏదో సాధించాలన్న తపనతోనే కోళ్ల పెంపకం చేపట్టాము. ఈము కోళ్ల పెంపకంతో చేతులు కాల్చుకున్నాం. విదేశీ కోళ్ల సాగులో గుణపాఠం నేర్చుకొని అత్యంత శ్రద్ధతో నాటు కోళ్లు, పిల్లల పెంపకం చేపట్టాం. ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి మేమే నిదర్శనం. ప్రతి రోజూ కోళ్ల ఫారానికి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిశితంగా గమనిస్తూ ఉంటే ఏ కోడి గుడ్డు పెడుతుందో, ఏ కోడి పెట్టడం లేదో మాకు తెలిసిపోతుంది. కోళ్లకు వివిధ రకాల గడ్డిని ట్రేలలో పెంచుతుంటాం. ఆరోగ్యంగా ఆరుబయట తిరుగాడుతూ పెరుగుతున్న నాటు కోళ్లను చూస్తే తృప్తిగా ఉంటుంది.

- నవత, అరుణ్ క్రాంతి (90005 67121), జగిత్యాల



కృత్రిమంగా గుడ్లను పొదిగే ఏర్పాటు



విద్యుత్ దీపాల వెలుగులో నాటు కోడి పిల్లలు



ట్రేలలో పెరుగుతున్న మొలక గడ్డి



మొక్కజొన్న మొలక గడ్డిని తింటున్న కోళ్లు

మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన చిరునామా
సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్,
సాక్షి దినపత్రిక,
రోడ్ నంబర్-1, బంజారాహిల్స్,
హైదరాబాద్-34. ఈ-మెయిల్
sakshieducation@gmail.com

విద్య, ఉద్యోగ సమాచారం

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా... 542 ఖాళీలు

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)... వివిధ విభాగాల్లోని 542 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన షెడ్యూల్ 'ఎ' మినీరత్న కేటగిరీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్.

- **పోస్టు:** జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జేఈ).
- **వేతనశ్రేణి:** రూ.40,000-రూ.1,40,000.
- **విభాగాల వారీ ఖాళీలు:** సివిల్ ఇంజనీరింగ్-100 (అన్‌రిజర్వ్‌డ్-50+ ఓబీసీ (ఎన్‌సీఎల్)-27+ఎస్సీ-15+ఎస్టీ-8); ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-100 (అన్‌రిజర్వ్‌డ్-50+ఓబీసీ (ఎన్‌సీఎల్)-27+ఎస్సీ-15+ఎస్టీ-8); ఎలక్ట్రానిక్స్-330 (అన్‌రిజర్వ్‌డ్-189+ఓబీసీ (ఎన్‌సీఎల్)-80+ఎస్సీ-39+ఎస్టీ-22); ఆర్కిటెక్చర్-12 (అన్‌రిజర్వ్‌డ్-9+ఓబీసీ (ఎన్‌సీఎల్)-2+ఎస్టీ-1).
- **అర్హతలు:** సంబంధిత విభాగాలను బట్టి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఆర్క్‌తోపాటు గేట్-2018 క్వాలిఫై స్కోర్ కార్డ్.
- **వయసు:** 2018, ఏప్రిల్ 30 నాటికి 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- **ఎంపిక:** గేట్ స్కోర్ ఆధారంగా స్క్రీనింగ్, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- **దరఖాస్తు రుసుం:** రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్.
- **దరఖాస్తుల ప్రారంభం:** మార్చి 28, 2018.
- **చివరి తేదీ:** ఏప్రిల్ 27, 2018.
- **వెబ్‌సైట్:** w w

ఏయూఈఈటీ-2018

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం... ఆరేళ్ల బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏయూఈఈటీ)-2018' ద్వారా దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

AUEET 2018

- **కోర్సు:** బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ.
- **విభాగాలు:** సీఎస్ఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్‌వర్కింగ్, సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ.
- **అర్హతలు:** ఇంటర్మీడియెట్.
- **ఎంపిక:** ప్రవేశపరీక్ష (ఏయూఈఈటీ) ద్వారా.
- **దరఖాస్తు రుసుం:** రూ.1,200 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.1,000).
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్.
- **దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం:** మార్చి 22, 2018.
- **చివరి తేదీ:** ఏప్రిల్ 21, 2018.
- **రూ.1,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ:** ఏప్రిల్ 30, 2018.
- వెబ్‌సైట్: www.audoa.in

ఈఎస్‌డీఎంలో పీజీ డిప్లొమా

హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సిడాక్) అనుబంధ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం).. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్‌లో ఆర్నెళ్ల పీజీ డిప్లొమా కోర్సు (డీఈపీడీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్ మేజర్ సబ్జెక్టు (ఈఈఈ/ఈసీఈ/ఈఅండ్ఐ/..)గా కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులు అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మే 9, 2018. దరఖాస్తు రుసుం రూ.300. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక నిర్వహిస్తారు.

- **పూర్తి వివరాలకు వెబ్‌సైట్:** w w

ఏయూ సెట్-2018

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. 2018-19కి గాను వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో మాస్టర్స్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ 'ఆంధ్రా యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏయూ సెట్)-2018' ప్రకటన విడుదల చేసింది.

- **కోర్సులు:** ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్‌ఆర్ఎం, ఎంజేఎంసీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎంఈడీ, ఎంటెక్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (కెమిస్ట్రీ - అప్లైడ్ కెమిస్ట్రీ), జియాలజీ).
- **దరఖాస్తు రుసుం:** రూ.600 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.500).
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్.
- **దరఖాస్తుల స్వీకరణ:** మార్చి 22, 2018.
- **చివరి తేదీ:** ఏప్రిల్ 21, 2018.
- **రూ.1,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ:** ఏప్రిల్ 30, 2018.
- **వెబ్‌సైట్:** w w w y

అత్యున్నత ఫార్మసీ విద్యకు నైపర్



హయ్యర్ ఎడ్యుకేషన్

ఫార్మసీ.. ప్రస్తుతం ఐటీకి దీటుగా కొలువులు అందిస్తున్న రంగం. వేతన ప్యాకేజీలు, కెరీర్ అవకాశాలు, ఉద్యోగ భద్రత.. ఇలా దేన్ని తీసుకున్నా.. ఫార్మా ఒక అడుగు ముందే ఉంటోంది. ఇలాంటి సమయంలో ఫార్మసీ ఉన్నత విద్యకు తలమానికంగా నిలుస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)లో ప్రవేశం పొందితే.. భవిష్యత్తు బంగారుమయమే. కొద్ది రోజుల క్రితం గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) ఫలితాలు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా నిర్వహించే నైపర్ జేఈఈ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో నైపర్ అందిస్తున్న పీజీ కోర్సులు, ఎంపిక ప్రక్రియ, కెరీర్ అవకాశాలపై ఫోకస్..

ఫార్మా రంగానికి నిపుణులను అందించే ఉద్దేశంతో నైపర్‌లను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్ఏఎస్ నగర్ (మొహాలీ)లో నైపర్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో పోస్టు గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇండస్ట్రీ, రీసెర్చ్ ల్యాబ్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా నైపర్‌లు ఉన్నత ప్రమాణాలతో కోర్సులను అందిస్తున్నాయి.

పీజీ కోర్సులు

నైపర్ క్యాంపస్‌లు పీజీ స్థాయిలో ఎంఎస్-ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎం.టెక్-ఫార్మసీ, ఎంబీఏ (ఫార్మసీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

పీజీ స్పెషలైజేషన్లు

- **ఎంఎస్-ఫార్మసీ:** మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజెస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్.
- **ఎం.ఫార్మసీ:** ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్).
- **ఎంటెక్ ఫార్మసీ:** ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ), ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ).
- **ఎంబీఏ (ఫార్మసీ):** ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్.

జీప్యాట్+నైపర్ జేఈఈతో..

జాతీయ స్థాయిలోని జీప్యాట్ ఆధారంగా ఫార్మసీ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. కానీ, నైపర్‌లో ప్రవేశం పొందాలంటే మాత్రం జీప్యాట్ స్కోర్ ద్వారా నైపర్-జేఈఈ (నైపర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) పేరుతో నిర్వహించే ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

నైపర్-జేఈఈ అర్హతలు

- బీఫార్మసీ లేదా నిర్దేశించిన కోర్సులో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏ (10 పాయింట్ల స్కేలుపై) లేదా తత్సమాన పర్సంటేజీతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
- జీప్యాట్/గేట్/నెట్ ఉత్తీర్ణత.

నైపర్-జేఈఈ విధానం

నైపర్ ఆన్‌లైన్ జేఈఈలో 200 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. బీఫార్మసీ స్థాయి అకడమిక్స్‌పై పూర్తిస్థాయి పట్టు అవసరం. కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ విభాగాలపై దృష్టిసారించాలి. మొత్తం 200 ప్రశ్నల్లో 70 శాతం ప్రశ్నలు వీటి నుంచే వస్తున్నాయి. కోర్ సబ్జెక్టులకు సంబంధించి బీఫార్మసీలో పొందిన నైపుణ్యం, జీప్యాట్ ప్రిపరేషన్.. పరీక్షలో రాణించేందుకు ఉపయోగపడతాయి. ఫార్మకాలజీలో రిసెప్టర్స్, వాటి రకాలు, మెకానిజమ్ ఆఫ్ యాక్షన్, ఔషధాల వర్గీకరణ, క్లినికల్ ట్రయల్స్, ప్రీ-క్లినికల్ ట్రయల్స్ తదితర అంశాలు ముఖ్యమైనవి.

ఉమ్మడి కౌన్సెలింగ్

- పీజీ కోర్సుల్లో (ఎంబీఏ మినహా) ప్రవేశాలకు నైపర్-జేఈఈలో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు.
- ఎంబీఏ ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నైపర్-జేఈఈతో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. నైపర్-జేఈఈకి 85 శాతం వెయిటేజీ; గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
- ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా తుది జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏటా ఒక క్యాంపస్ నైపర్-జేఈఈ, కౌన్సెలింగ్ బాధ్యతలు చేపడుతుంది.

ఆర్థిక ప్రోత్సాహం

నైపర్ క్యాంపస్‌ల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు (ఎంబీఏ-ఫార్మసీ మినహా) నెలకు రూ.12,400 స్టయిపెండ్ లభిస్తుంది. ఈ స్టయిపెండ్ కొనసాగాలంటే.. ప్రతి సెమిస్టర్‌లోనూ సీజీపీఏ ఆరు పాయింట్లకు తగ్గకూడదు.

క్యాంపస్‌ల వారీగా పీజీ సీట్లు

మొహాలీ	249
అహ్మదాబాద్	77
గువహటి	41
హైదరాబాద్	125
హాజీపూర్	46
కోల్‌కతా	52
రాయ్‌బరేలి	42

నైపర్-జేఈఈ 2018 సమాచారం

- అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- **ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:** ఏప్రిల్ చివరి వారం.
- **నైపర్ జేఈఈ తేదీ:** జూన్ రెండో వారం
- **నైపర్ జేఈఈ పరీక్ష కేంద్రాలు:** అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, చండీగఢ్, డెహ్రాడూన్, గువహటి, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
- **నైపర్ హైదరాబాద్ వెబ్‌సైట్:** w w

అవకాశాలు అపారం

నైపర్ ప్రవేశ ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుంది. కానీ, ఒక్కసారి నైపర్ క్యాంపస్‌లో ప్రవేశం పొంది.. కోర్సు పూర్తిచేస్తే మాత్రం కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఫార్మా కంపెనీలు, డ్రగ్ ఫార్ములేషన్ కేంద్రాలతో పాటు పరిశోధనా సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. కెరీర్ ప్రారంభంలోనే నెలకు కనీసం రూ.40 వేల జీతం అందుతుంది. కాబట్టి విద్యార్థులు బీఫార్మసీతో సరిపెట్టకుండా.. పీజీ స్థాయి కోర్సులు చేయాలి.

– ప్రొఫెసర్ వి.రాజేశ్వర రెడ్డి, డీన్, నైపర్-హైదరాబాద్

పరిశోధనలతోనే ప్రగతి..

సివిల్స్, గ్రూప్స్ ప్రత్యేకం
జనరల్ ఎస్సే

ఒక దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సైన్స్, టెక్నాలజీ చాలా కీలకమైనవి. స్వాతంత్ర్యానంతరం సమగ్ర జాతీయ అభివృద్ధికి సైన్స్, టెక్నాలజీ రెండు మూలస్తంభాలని భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గుర్తించారు. అందుకే కీలక, వ్యూహాత్మక రంగాల్లో అభివృద్ధి సాధనకు మానవ వనరుల ఆవశ్యకతను గుర్తించి.. పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై భారత ప్రభుత్వం తొలుత దృష్టిసారించింది.



- ప్రస్తుతం భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో నవీకరణ సాధించడం ఎంతైనా అవసరం. నిశితంగా పరిశీలిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందున్న దేశాలే వేగంగా అభివృద్ధి చెందుతాయనే విషయం అర్థమవుతుంది. ఆధునిక కాలంలో సైన్స్, టెక్నాలజీలో నవీకరణ ద్వారా సాధించే పురోగతి మాత్రమే సామాజిక, ఆర్థిక సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆర్థిక ప్రగతిలో టెక్నాలజీ పాత్ర కీలకమైనదని ఎంతో మంది ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
- ఒక దేశంలోని పరిశోధన, అభివృద్ధి స్థాయి; మానవ వనరులు, నవీకరణ స్థాయి బట్టి ఆ దేశ ప్రగతి సాధించే తీరు నిర్ధారితమవుతుంది. దీన్ని అర్థం చేసుకొని, ఈ మూడు అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరముంది. అప్పుడే భారత్ త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది.

ఆర్ అండ్ డీ, వివిధ దేశాల దృక్పథం

- పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విషయంలో వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తే దాని ప్రాధాన్యం ఏంటనేది అర్థమవుతుంది. ఆర్ అండ్ డీపై ఎక్కువ వ్యయం చేస్తున్న దేశాల జాబితాలో ఇజ్రాయెల్ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో స్వీడన్, ఫిన్లాండ్, జపాన్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. అమెరికా ఆరో స్థానంలో, కెనడా 13వ స్థానంలో ఉన్నాయి. బ్రిక్స్ దేశాలను పరిశీలిస్తే రష్యా 22వ స్థానంలో, చైనా 26, బ్రెజిల్ 31వ స్థానాల్లో నిలిచాయి. భారత్.. 38వ స్థానంలో ఉంది.
- దేశ జనాభాలో పరిశోధకుల సంఖ్య లేదా శాతంలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి నాలుగు స్థానాల్లో స్వీడన్, జపాన్, సింగపూర్, డెన్మార్క్ ఉన్నాయి. అమెరికా ఏడో స్థానంలో నిలిచింది. బ్రిక్స్ దేశాల్లో రష్యా 12వ స్థానంలో, భారత్ 36, చైనా 39, బ్రెజిల్ 43 స్థానంలో ఉన్నాయి.
- జనాభా ప్రాతిపదికన సాధించిన పేటెంట్ల ఆధారంగా అమెరికా తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి నాలుగు స్థానాల్లో జపాన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్ ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో భారత్.. 26వ స్థానంలో ఉండగా, రష్యా 34, బ్రెజిల్ 41వ స్థానంలో నిలిచాయి.

పై మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన గ్లోబల్ టెక్నాలజీ ఇండెక్స్ (జీటీఐ)లో ఫిన్లాండ్ తొలిస్థానంలో నిలిచింది. జపాన్, అమెరికా వరుసగా రెండు, మూడు స్థానాలు సాధించాయి. బ్రిక్స్ దేశాలను పరిశీలిస్తే రష్యా 21వ స్థానంలో, చైనా 30వ స్థానంలో నిలిచాయి. బ్రెజిల్, భారత్.. వరుసగా 41, 42 స్థానాల్లో ఉన్నాయి.



పై సమాచారాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే భారత్.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెబుతున్నప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాల స్థాయిని చేరుకోవడం అంత తేలిక కాదని అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో భారత్.. ఆర్ అండ్ డీపై వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశోధన, అభివృద్ధిపై చేసే వ్యయాన్ని దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచాలని సైన్స్ విధానం (2003)లో ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. శాస్త్ర, సాంకేతిక, నవకల్పన విధానం-ఎస్‌టీఐ (2013)లో దాదాపు మళ్లీ అదే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే 2010 నాటికి పరిశోధన, అభివృద్ధిపై భారత్ దాదాపు 13 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, చైనా 130 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

ప్రయత్న లోపం

- దేశంలో సైన్స్, టెక్నాలజీ పరిశోధనల్లో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల పాత్ర కీలకం. ఇవి పనిచేస్తున్న స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు.. ఆయా ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ఆశించినంతగా కృషి చేయలేకపోతున్నాయి.
- దేశంలో జనాభా పెరుగుతున్న క్రమంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధన, అభివృద్ధిపై అతి తక్కువగా ఖర్చు చేయడం ద్వారా దేశ సమస్యలను పరిష్కరించడం అంత తేలిక కాదు.
- దేశంలో దారిద్ర్యం, ఆకలి, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు; ఆరోగ్యం, పోషణ, భద్రత, మారుమూల ప్రాంతాల అభివృద్ధి తదితరాలను సాధించాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టిసారించాల్సిన అవసరముంది. మెక్‌కెన్సీ, డెలాయిట్ తదితర అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు ఇలాంటి అంశాలను ఇప్పటికే స్పష్టం చేశాయి.

వచ్చే దశాబ్దంలో 10-12 శాతం వృద్ధి రేటు సాధించాలంటే కనీసం జీడీపీలో 4 శాతాన్నయినా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆర్ అండ్ డీపై వ్యయం చేయాలి.

కార్యక్రమాల అమలు

భారత్‌లో 1958, 1983, 2003, 2013లో సైన్స్ విధానాలను ప్రకటించి.. అమలు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ).. దేశ సైన్స్ విధానాన్ని రూపొందించడంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలుచేస్తోంది. ఇందులో భాగంగా నైపుణ్యం కలిగిన దేశీయ మానవ వనరులను సైన్స్ వైపు ఆకర్షించే లక్ష్యంతో Innovation in Science Pursuit for Inspired Research (INSPIRE) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఫండ్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ఎస్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎఫ్ఐఎస్ఐ), ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్ (పీయూఆర్ఎస్ఈ) కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

- మహిళలకు ఇప్పటికే అమల్లో ఉన్న వివిధ శాస్త్ర, సాంకేతిక కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి Knowledge Involvement in Research Advancement through Nurturing (KIRAN) అనే సరికొత్త కార్యక్రమాన్ని డీఎస్‌టీ అమల్లోకి తెచ్చింది.
- ఇదే తరహాలో CURIE (Consolidation of University Research for Innovation and Excellence) పేరుతో మహిళా విశ్వవిద్యాలయాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. దేశం ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ సవాళ్లను గుర్తించి.. వాటి పరిష్కారానికి నవీకరణ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా సమ్మిళిత అభివృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ IMPRINT (Impacting Research Innovation and Technology) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని దేశంలోని అన్ని ఐఐటీలు, ఐఐఎస్‌సీ (బెంగళూరు) సంయుక్తంగా చేపడుతుండగా, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి విభాగం సహకరిస్తోంది. ఈ విధంగా సవాళ్లను ఎదుర్కోవడంలో ఐఐఎస్‌సీ, ఐఐటీలను సైతం భాగస్వాములను చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. IMPRINT - 2 కార్యక్రమానికి రూ.1,000 కోట్లు కేటాయించింది.



నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఎన్ఐసీ)

- దేశంలో నవీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఎన్ఐసీ) ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో విజ్ఞాన పరిశోధనలపై ఆసక్తి పెంచి.. వారిని పరిశోధన వైపు ప్రోత్సహించే లక్ష్యంతో కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు అమలవుతున్నా దేశంలో సామాజిక వర్గాలకు అతీతంగా విద్యార్థులు, విద్యావేత్తల్లో జ్ఞాన తృష్ణ పూర్తిస్థాయిలో పెంపొందలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలి. దేశంలోని ప్రతి పౌరుడికి సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కలిగించాలి. స్థానిక తెగల సంప్రదాయ విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి.. దాని ఆధారంగా పరిశోధన కార్యక్రమాలను అమలుచేయాలి. దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రాచుర్యం తీసుకురావాలి. వ్యవసాయం, ఆరోగ్యం, శక్తి రంగాల్లో ప్రధాన సమస్యల దృష్ట్యా హై రిస్క్ ఇన్నోవేషన్ (హెచ్ఆర్ఐ)ను ప్రోత్సహిచాలి.
- సైన్స్, నవీకరణ విధానంలో భాగంగా సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనకు.. ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేటు పెట్టుబడులు సైతం అవసరం. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధి, నవీకరణలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సైతం కార్యక్రమాలను చేపట్టాలి. ఆరోగ్య, పోషణ, శక్తి, భద్రత తదితర రంగాల్లో ఈ రకమైన భాగస్వామ్యం దేశానికి ఎంతైనా అవసరం.
- దేశీయ పరిశ్రమలతోపాటు ప్రవాస భారతీయ సంస్థలు సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో పాలుపంచుకునేలా చూడాలి. ప్రైవేటు రంగంలో జరిగే పరిశోధనలకు.. ప్రభుత్వ రంగ పరిశోధనల స్థాయి (హోదా) కల్పించాలి. ఈ దిశగా హై రిస్క్ ఇన్నోవేషన్‌పై పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ ప్రైవేటు సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

నవీకరణ ద్వారా వెలుగులోకి వచ్చిన నూతన టెక్నాలజీలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రైవేటు రంగం ముందుకొచ్చినప్పుడే.. ఆయా టెక్నాలజీలు త్వరితగతిన జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుతాయి.


సి.హరికృష్ణ
డైరెక్టర్,
సి.హరికృష్ణ ఐఏఎస్ స్టడీ సర్కిల్.

స్టాక్ మార్కెట్లు (తొలి రెండు రాత్రి 10.30కి)

దేశీ సూచీలు

సెన్సెక్స్	నిఫ్టీ
253 ▼	101 ▼
32,923	10,094

మరిన్ని వార్తలు, స్టాక్ అప్‌డేట్స్ కోసం... www.sakshibusiness.com చూడండి

విదేశీ సూచీలు

సూచీ	విలువ	మార్పు
నాస్‌డాక్	7,311	▼ 177
డోజోన్స్	24,511	▼ 435
ఎఫ్‌టీఎస్‌ఈ 100	7,043	▼ 121
డాక్స్	12,217	▼ 173
షాంఘై	3,280	▲ 10
నికాయ్	21,481	▼ 197

● అమెరికా ● బ్రిటన్ ● జర్మనీ ● చైనా ● జపాన్

ఫారెక్స్ రేట్లు రూ. లలో

	కరెన్సీ		● కొనుగోలు	● అమ్మకం
$	యూఎస్ డాలర్	ఎస్‌బీఐ	64.30	65.93
£	బ్రిటన్ పౌండ్	ఎస్‌బీఐ	89.22	92.14
€	యూరో	ఎస్‌బీఐ	78.61	81.26
¥	జపాన్ ఎన్ (100)	ఎస్‌బీఐ	60.49	62.55
AUS	ఆస్ట్రేలియా డాలర్	ఎస్‌బీఐ	49.35	51.10
SS	సింగపూర్ డాలర్	ఎస్‌బీఐ	48.62	50.14
SAR	సౌదీ రియాల్	థామస్‌కుక్	15.73	18.64
UAE D	యూఏఈ దిర్హామ్	థామస్‌కుక్	16.10	18.82
¥	చైనా యువాన్	థామస్‌కుక్	7.27	11.78

బ్యాంకుల్లో స్కామ్‌లపై జేపీసీ దర్యాప్తు..!

యూఎఫ్‌బీయూ డిమాండ్



కోల్‌కతా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్కాం సహా వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలన్నింటిపైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరపాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) డిమాండ్ చేసింది. బ్యాంకులను పర్యవేక్షించడంలో రిజర్వ్ బ్యాంక్ విఫలమైనందునే ఈ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటిల్లో చిన్న ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని యూఎఫ్‌బీయూ పశ్చిమ బెంగాల్ విభాగం కన్వీనర్ సిద్ధార్థ్ ఖాన్ ఆరోపించారు. 'ఇటీవలి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను ఇద్దరు వజ్రాభరణ వ్యాపారులు మోసం చేసిన కేసులో సమగ్రమైన జేపీసీ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1992లో హర్షద్ మెహతా స్కామ్ సమయంలో జేపీసీ విచారణ జరిపినట్లుగానే ఇప్పుడు కూడా చేయాలని కోరుతున్నాం' అని ఆయన పేర్కొన్నారు. అసలు పీఎన్‌బీ జారీ చేసిన లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ)ల ఆధారంగా చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడిన స్విఫ్ట్ సాఫ్ట్‌వేర్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర ఉందా లేదా అన్నదీ ప్రశ్నార్థకమేనని ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు, భారీ మొండిబాకీలు, కుంభకోణాలతో పాటు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై తొమ్మిది ట్రేడ్ యూనియన్లు మార్చి 21న పార్లమెంటు ముందు ర్యాలీ నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ తెలిపింది. అటు, బెయిల్–ఇన్ నిబంధనతో కూడిన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు వివరించింది.

డాలర్ బలంతో రూపాయి డీలా..!

- ఒకేరోజు 23 పైసలు డౌన్
- 65.17 వద్ద ముగింపు



ముంబై: అంతర్జాతీయంగా పటిష్ట డాలర్ ఇండెక్స్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నేపథ్యంలో సోమవారం రూపాయి నష్టాల బాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు తగ్గి 65.17 వద్ద ముగిసింది. భారత్ కరెంట్ అకౌంట్ (క్యాడ్– ఎఫ్‌ఐఐ, డీఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) పెరుగుతుందన్న ఆందోళనలు కూడా రూపాయి బలహీనతకు కారణమని విశ్లేషకుల అంచనా. డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీలో క్యాడ్ 2 శాతంగా నమోదయ్యిందని తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.

ఓలా, ఉబెర్ సేవలకు బ్రేక్!

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సమ్మె

- చాలా వరకూ నిలిచిపోయిన వాహనాలు
- ప్రోత్సాహకాలు తగ్గడంపై డ్రైవర్ల నిరసన
- ఓలా, ఉబెర్లకు ధీటుగా త్వరలో యాప్
- తెలంగాణ డ్రైవర్ల సంఘం వెల్లడి

సాక్షి, బిజినెస్ బ్యూరో/సిటీబ్యూరో

డ్రైవర్లకు చెల్లించే నగదు ప్రోత్సాహకాలు నిలిచిపోవటంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉబెర్, ఓలా ట్యాక్సీ డ్రైవర్లు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. హైదరాబాద్‌లో దాదాపు 50 శాతం మంది స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. ముంబైలో ఈ నిరసన ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడింది. ఢిల్లీ, బెంగళూరు, పుణేలో మాత్రం ప్రభావం తక్కువే ఉంది. ఇరు కంపెనీలు ఒప్పంద సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఆదాయాలు రావటం లేదని, అందుకే సమ్మెకు దిగామని డ్రైవర్లు చెబుతున్నారు.

హైదరాబాద్‌లోనూ సమ్మె ప్రభావం...

దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ట్యాక్సీ డ్రైవర్లు సర్వీసులను నిలిపేశారు. దీంతో చాలా చోట్ల మధ్యాహ్నం వరకు క్యాబ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓలా, ఉబెర్‌లు తమను మొదట భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించి ఎలాంటి ఒప్పందాలు, అంగీకార పత్రాలు లేకుండా నిలువుదోపిడీ చేస్తున్నాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్ ఈ సందర్భంగా విమర్శించారు. నగరంలో రెండు క్యాబ్ సంస్థల్లో వాహనాల సంఖ్య ఒకానొక స్థాయిలో 1.25 లక్షలకు పెరిగింది. డ్రైవర్ ఓనర్లు ప్రత్యామ్నాయాలు చూసుకోవడంతో ఇప్పుడు ఈ సంఖ్య సగానికి పడిపోయిందని సమాచారం. మరోవైపు ఓలా సంస్థ లీజు ప్రాతిపదికన పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుకుంది. దీంతో అప్పటి వరకు బుకింగ్‌లపైన ఆధారపడి వాహనాలు నడిపిన డ్రైవర్ల పరిస్థితి తలకిందులైంది. అన్నిచోట్లా ఇదే వాతావరణం ఉండటంతో లీజ్ ఒప్పందాలను రద్దు చేయాలనేది కూడా డ్రైవర్ల సమ్మె డిమాండ్లలోకి చేరింది.

నెలకు రూ.75,000 ఉండాలి..

ప్రతి నెలా కనీసం రూ.75 వేలు లభించేలా బుకింగ్‌లు, ఇన్సెంటివ్‌లు ఇవ్వాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం చాలా మంది డ్రైవర్లు నెలకు రూ.25 వేలు కూడా సంపాదించలేని పరిస్థితి నెలకొంది. లీజు క్యాబ్‌లకు అధిక బుకింగ్‌లు ఇవ్వటం, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు బుకింగ్‌లను భారీగా తగ్గించడమే దీనికి అసలు కారణం. హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్‌లకు ప్రత్యామ్నాయంగా క్యాబ్ డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకునేలా 'టీసీడీఓఏ' పేరిట మొబైల్ యాప్‌ను తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. డ్రైవర్ల ఉపాధికి కనీస గ్యారెంటీ లభించేలా దీన్ని రూపొందిస్తున్నట్లు టీసీడీఓఏ అధ్యక్షుడు శివ చెప్పారు. శంషాబాద్ కేంద్రంగా రెండు నెలల్లో ఈ సంస్థను ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. 5,000 మంది డ్రైవర్లతో ప్రారంభించి క్రమంగా దీన్ని విస్తరిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం బాగ్ లింగంపల్లిలో సమావేశం కూడా నిర్వహించారు.



తప్పనిసరి కావటంతోనే...

ఓలా, ఉబెర్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకొనేందుకు, బుకింగ్‌లు పెంచుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాం. రెండేళ్ల పాటు పోరాటం చేశాం. జైలుకు కూడా వెళ్లాం. కానీ ఫలితం లేదు. ప్రభుత్వం కూడా మా బాధలను పట్టించుకోలేదు. గత్యంతరం లేక మేమే స్వయంగా మొబైల్ యాప్‌ను తెస్తున్నాం.

–శివ (టీసీడీఓఏ)

బండ్లు తాకట్టు పెట్టాను

ఓలా, ఉబెర్‌లో ఉపాధి బాగుందని మంచిర్యాల నుంచి హైదరాబాద్ వచ్చా. ఏడాది పాటు బాగానే ఉంది. రెండు బండ్లు కొన్నా. ఓలాలో పెట్టా. కానీ క్రమంగా ఆదాయం పడిపోయింది. బండి ఫైనాన్స్ కూడా కష్టమైంది. వాహనాలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎవరిపైనా ఆధారపడకుండా మేమే ఒక యాప్ ఏర్పాటు చేసుకోవడం మంచిదనిపిస్తోంది.

–కమలహాసన్, డ్రైవర్

టీసీడీఓఏ లక్ష్యాలు...

- ప్రతి డ్రైవర్‌కు రోజుకు రూ.3000 నుంచి రూ.5000 ఆదాయం
- ఆర్టీసీ డ్రైవర్ల తరహాలో 8 గంటల పని విధానం
- లాభాపేక్ష లేకుండా డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకొనే వెసులుబాటు
- ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలు
- డ్రైవర్ల బీమా, ఇతర అన్ని సదుపాయాలు ఒకే వేదిక నుంచి అమలయ్యేలా చర్యలు



బినాని సిమెంట్‌ను కొంటాం

- రూ.7,266 కోట్లకు ఆఫర్ ఇచ్చిన అల్ట్రాటెక్ సిమెంట్
- గత వారంలో రూ.6,350 కోట్ల దాల్మియా ఆఫర్‌కు సీఓసీ ఓకే
- సీఓసీ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఎన్‌సీఎల్‌టీలో బినాని పిటిషన్



న్యూఢిల్లీ: బినాని సిమెంట్ వేలంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. రుణాలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన బినాని సిమెంట్‌ను రూ.7,266 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అల్ట్రాటెక్ సిమెంట్ పేర్కొంది. బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి తాము రూ.6,350 కోట్ల బిడ్‌ను దాఖలు చేశామని, దీనికి రుణదాతల కమిటీ (సీఓసీ) అంగీకరించిందంటూ దాల్మియా సిమెంట్ వెల్లడించిన రోజుల్లోనే అల్ట్రాటెక్ రూ.7,266 కోట్ల ఆఫర్‌నివ్వడం విశేషం. రూ.6,350 కోట్ల ఆఫర్‌తో పాటు రుణదాతలకు బినాని సిమెంట్‌లో 20 శాతం వాటాను కూడా దాల్మియా సిమెంట్ ఆఫర్ చేసింది.

దివాలా ప్రక్రియ రద్దు చేయండి !

మరోవైపు తమ అనుబంధ సంస్థ, బినాని సిమెంట్స్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన దివాలా ప్రక్రియను రద్దు చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయనున్నామని బినాని ఇండస్ట్రీస్ ఎక్స్ఛేంజ్‌లకు నివేదించింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని బినాని సిమెంట్ పేర్కొంది. బినాని సిమెంట్‌లో తమకున్న 98.43% పూర్తివాటాను అల్ట్రాటెక్‌కు విక్రయించాలని నిర్ణయించామని కూడా పేర్కొంది. బినాని సిమెంట్ రుణదాతల బకాయిలను తీర్చడానికి అల్ట్రాటెక్ భరోసానివ్వడంతో బినాని ఇండస్ట్రీస్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ నెల 14న జరిగిన రుణదాతల కమిటీ(సీఓసీ) భేటీలో బినాని సిమెంట్‌ను రూ.6,350 కోట్లకు కొనుగోలు చేయాలన్న దాల్మియా ఆఫర్‌ను సీఓసీ ఆమోదించింది. దాల్మియా ఆఫర్‌ను ఆమోదించిన ఈ భేటీ చెల్లదంటూ ఉత్తర్వులివ్వాలని గత వారమే ఎన్‌సీఎల్‌టీలో బినాని ఇండస్ట్రీస్ పిటీషన్‌ను దాఖలు చేసింది.

బినాని సిమెంట్ రుణ బకాయిలను తీర్చడానికి నిధులను అందించాలని బినాని సిమెంట్ కంపెనీ ప్రమోటర్ సంస్థ, బినాని ఇండస్ట్రీస్..తమను సంప్రదించిందని అల్ట్రాటెక్ పేర్కొంది. బినాని సిమెంట్‌లో 98.43% వాటా కొనుగోలు కోసం రూ.7,266 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అల్ట్రాటెక్ తెలిపింది. దివాళా ప్రక్రియ రద్దయి, ఇతర ఆమోదాలూ లభిస్తే ఇది సాకారమవుతుందని వివరించింది.

నాలుగో అతి పెద్ద సిమెంట్ కంపెనీ !

బినాని సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.25 మిలియన్ టన్నులు, ఇక అల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 92.5 మిలియన్ టన్నులు. అల్ట్రాటెక్ సిమెంట్ చేతికి బినాని సిమెంట్ వస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో సిమెంట్ కంపెనీగా(చైనా మినహా) అల్ట్రాటెక్ సిమెంట్ అవతరిస్తుంది.

సగం బకాయిలు చెల్లిస్తాం.. వేలం ఆపండి: ఉత్తమ్ గాల్వా స్టీల్స్

మరో ఆసక్తికర పరిణామంలో తమ కంపెనీ ఆస్తుల వేలం విక్రయాన్ని ఆపాలని, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు బకాయి పడిన రూ.5,654 కోట్ల మొత్తంలో 51 శాతం చెల్లిస్తామని ఉత్తమ్ గాల్వ స్టీల్స్ ఆఫర్ చేసింది. ఈ మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్‌కు అవకాశం ఇవ్వాలంటూ ఈ కంపెనీ ఈ నెల 15న ఎస్‌బీఐకు ఒక లేఖ రాసింది. ఉత్తమ్ గాల్వ స్టీల్స్‌కు రూ.5,644 కోట్ల మేర రుణాలిచ్చిన 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐదే అధిక వాటా. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.2,884 కోట్లు చెల్లిస్తామని, దివాల ప్రక్రియను నిలిపేయాలని ఉత్తమ్ గాల్వ స్టీల్స్ ఆ లేఖలో పేర్కొంది.

యాక్సిస్ కొత్త 'బ్యాంక్ గ్యారంటీలు' చెల్లవు

టెలికం శాఖ స్పష్టీకరణ



న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు సంబంధించి ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్తగా ఇచ్చే బ్యాంక్ గ్యారంటీలను తీసుకోబోమని టెలికం శాఖ (డాట్) స్పష్టం చేసింది. గతంలో ఎయిర్‌సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలను చెల్లించడంలో యాక్సిస్ విఫలం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇది భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ గ్యారంటీలు తీసుకోరాదని మార్చి 16న జారీ చేసిన ఆఫీస్ మెమోలో టెలికం శాఖ తెలిపింది. మరోవైపు, తాము భారతి ఎయిర్‌టెల్ తరపున మాత్రమే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరిపిన పక్షంలో టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ టీడీశాట్ ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుందని, అందుకే జరపలేదని వివరించాయి. టీడీశాట్ ఆంక్షలు ఎత్తివేసిన పక్షంలో నిబంధనలకు అనుగుణంగా సదరు గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరుపుతామని తెలిపాయి.

వాస్తవానికి ఎయిర్‌సెల్ స్పెక్ట్రంను ఉపయోగించుకోవడానికి సంబంధించి భారతి ఎయిర్‌టెల్ తరపున బ్యాంక్ గ్యారంటీని ఇచ్చినట్లు యాక్సిస్ వర్గాలు వివరించాయి. అయితే, ఎయిర్‌సెల్, టెలికం శాఖల మధ్య వివాదంలో టీడీశాట్ ఉత్తర్వులవల్ల బ్యాంక్ గ్యారంటీ చెల్లింపులను జరిపేందుకు యాక్సిస్‌కు వీలు లేకుండా పోయిందని వివరించాయి. కాంట్రాక్టుల నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన టెలికం కంపెనీలు గానీ డిఫాల్ట్ అయిన పక్షంలో ప్రభుత్వం పెనాల్టీ కింద ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది.

ఓపెన్ ఆఫర్ నుంచి కేంద్రానికి మినహాయింపు

- ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం మూలధన సాయం
- దీంతో పెరగనున్న వాటా



న్యూఢిల్లీ: పలు ప్రభుత్వరంగ బ్యాంకులకు తాజా అదనపు మూలధన సాయం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెబీ మినహాయింపు ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, విజయాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నిధుల సాయంతో వీటిల్లో కేంద్రం వాటా పెరగనుంది. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత మేర వాటా పెంచుకుంటే ప్రస్తుత వాటాదారులకు కేంద్రం ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, తాజా నిధుల సాయం తర్వాత కూడా ఆయా బ్యాంకుల నియంత్రణలో ఎటువంటి మార్పు ఉండనందున ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వం అందిస్తున్న సాయం ఆయా బ్యాంకులు నియంత్రణ పరమైన నిబంధనలు (మూలధన అవసరాలు) చేరుకునేందుకు వీలు కల్పిస్తుందని, తర్వాత ఈక్విటీ క్యాపిటల్‌ను మరింత పెంచుకునేందుకు అవసరమైన అదనపు పరపతి లభిస్తుందని సెబీ పేర్కొంది. తాజా మూలధన సాయంతో పీఎన్‌బీలో ప్రభుత్వం వాటా 5.21 శాతం, కెనరా బ్యాంకులో 6.25 శాతం, సిండికేట్ బ్యాంకులో 9.73% మేర పెరగనుంది. అలాగే, విజయా బ్యాంకులో 5.48%, బ్యాంకు ఆఫ్ బరోడాలో 5.33%, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 11.91% మేర కేంద్రం వాటా పెరుగుతుంది.

అడకత్తెరలో వాలెట్ సంస్థలు!



న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, టెలికం సేవలతో పాటు అన్ని రకాల సర్వీసులకూ ఆధార్ సంఖ్యను అనుసంధానించడానికి కేంద్రం ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించటం మొబైల్ వాలెట్ సంస్థలకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పేటీఎం, మొబిక్విక్ వంటి ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ సంస్థలు (పీపీఐ) ఆర్‌బీఐ గడువును ఆధారంగా చేసుకుని ఇప్పటికే తమ కస్టమర్ల కేవైసీ వివరాలను తీసుకునే పనిని ఆరంభించాయి. అయితే కేవైసీ వివరాల కోసం ఇవన్నీ ప్రధానంగా ఆధార్ సంఖ్యపైనే ఆధారపడుతున్నాయి. కారణం... ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎల్రక్టానిక్ తరహాలో సులువుగా పూర్తయిపోతుండటం... దానికి ఖర్చు కూడా తక్కువ కావటమే.

- ఆధార్ గడువు పొడిగించటంతో ఇబ్బందులు
- కేవైసీ పూర్తి చేయడానికి కస్టమర్ల అనాసక్తి
- ఆధార్ వివరాలిచ్చేందుకు సుముఖంగా లేని తీరు
- వేరే పత్రాలతో కేవైసీ పూర్తి చేస్తే తడిసి మోపెడు
- ఆర్‌బీఐ గడువు ముగిశాక లావాదేవీల్లో క్షీణత

అయితే, ఆధార్ చెల్లుబాటుపై విచారణ పూర్తయ్యేంత వరకు గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కస్టమర్లు తమ ఆధార్ నంబర్ ఇవ్వటానికి, బయోమెట్రిక్ వివరాలివ్వటానికి ఆసక్తి చూపించకపోవచ్చనేది పరిశ్రమ వర్గాల తాజా అంచనా. మొబైల్ వాలెట్ సంస్థలన్నీ ఫిబ్రవరి 28 నాటికి తమ కస్టమర్లకు సంబంధించి పూర్తి కేవైసీ వివరాలను సమీకరించాలన్నది ఆర్‌బీఐ ఆదేశం. కేవైసీ వివరాలు లేని ఖాతాల్లో కొత్తగా నగదు జమ చేయటం వంటి లావాదేవీల్ని ఆర్‌బీఐ నిషేధించింది కూడా. దీంతో కేవైసీ వివరాలను సమీకరించి, యూజర్లను కాపాడుకోవటానికి వాలెట్ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్‌బీఐ గడువు ముగిశాక రూ.12,000 కోట్లు విలువ కలిగిన ప్రీపెయిడ్ వాలెట్ పరిశ్రమ లావాదేవీలు దాదాపు 60 శాతం వరకూ తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి కూడా. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఆధార్ గడువు పొడిగించడం తమకు ఇబ్బందికరమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి గందరగోళానికి దారితీసిందని మొబిక్విక్ సీఈవో బిపిన్ ప్రీత్‌సింగ్ ట్వీటర్‌లో పేర్కొన్నారు కూడా.

ఆధార్‌తోనే కేవైసీ ఎందుకంటే..!

నిజానికి కేవైసీ వివరాలను నమోదు చేయటానికి ప్రభుత్వం ఆమోదించిన ఏ గుర్తింపు కార్డునయినా తీసుకోవచ్చని వాలెట్ కంపెనీలకు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కానీ, మొబిక్విక్, పేటీఎం వంటి సంస్థలు ఆధార్ బయోమెట్రిక్ డేటాబేస్‌పైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. ఎందుకంటే ఇది వేగంతో కూడినదే కాక చౌక కావడమే. ''కేవైసీకి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. పేపర్ డాక్యుమెంట్ ఆధారంగా చేసే ప్రక్రియతో యూజర్లకు అసౌకర్యం. కంపెనీలకు వ్యయ భారం. అదే ఆధార్‌తో అయితే ధ్రువీకరణ డిజిటల్ విధానంలో వేగంగా పూర్తవుతుంది'' అని ఓ పేమెంట్ కంపెనీ సీఈవో వ్యాఖ్యానించారు. పలు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులున్న ఓ వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ... ''కంపెనీలు ఆధార్ ఆధారిత కేవైసీని రూ.25లోపు ఖర్చుతోనే పూర్తి చేసుకోగలవు. అదే గతంలో మాదిరి పేపర్ ఆధారిత కేవైసీని పూర్తి చేయాలంటే ఎంతలేదన్నా రూ.500 ఖర్చు చేయాల్సి ఉంటుంది'' అని తెలిపారు. ఇక పేపర్ డాక్యుమెంట్లను తీసుకుంటే భద్రతాపరమైన రిస్క్ ఎదురవుతుందని, ప్రతీ కస్టమర్‌కు సంబంధించిన వివరాలతో డేటా నిర్వహించాల్సి వస్తుందని, ఇది మోసగాళ్లకు వరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని కూడా పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్ అయితే ఆ వివరాలు సంస్థల వద్ద ఉండవు. నంబర్ మాత్రమే ఉంటుంది. ఆ నంబర్‌కు సంబంధించి అన్ని వివరాలు యూఐడీఏఐ వద్దే ఉంటాయి.

తప్పదంటే చేసేదేమీ లేదు...

సుప్రీంకోర్టు గడువు పొడిగించినప్పటికీ, కేవైసీకి ఆధార్ తీసుకోవడంపై ఎటువంటి నిషేధం లేనందున కంపెనీలు ఆధార్ ఆధారిత ఈ కేవైసీ విషయంలో ముందుకు వెళ్లే ఆలోచనతోనే ఉన్నాయి. అదే సమయంలో అవసరమైతే ఇతర గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, పాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసేందుకూ సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఆమోదించిన ఇతర డాక్యుమెంట్ల ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసేందుకు తాము అనుమతిస్తున్నట్టు ఆక్సిజెన్ సర్వీసెస్ జాయింట్ ఎండీ సునీల్ కులకర్ణి తెలిపారు. అయితే, కేవైసీ పూర్తి చేసే విషయంలో కస్టమర్ల నుంచి స్పందన పెద్దగా లేదని, ఇది ఇంకా పెరగాల్సి ఉందని చెప్పారాయన. ఇక మరో వాలెట్ సంస్థ మొబిక్విక్ తొలుత ఆధార్ నంబర్‌ను మాత్రమే తీసుకోగా, కొన్ని రోజులుగా కేవైసీ కింద ఇతర గుర్తింపు కార్డులను కూడా ఆమోదించడం మొదలు పెట్టింది.

పెట్రోల్ మార్కెట్లో ప్రైవేట్ హవా

మూడేళ్లలోనే రెట్టింపు వాటా



న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు గణనీయంగా వాటా పెంచుకుంటున్నాయి. గత మూడేళ్లలో ఇవి తమ వాటాను రెట్టింపు చేసుకున్నాయి. పెట్రోల్ అమ్మకాల్లో 7%, డీజిల్ విక్రయాల్లో 8% వాటాకు చేరుకున్నాయి. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో ఈ విషయాలు తెలిపారు. 2002 మార్చి నుంచి ప్రైవేట్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్‌ను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చినట్లు, ఆ తర్వాత ఇంధనం ధరలపై నియంత్రణలను కూడా తొలగించినట్లు ఆయన వివరించారు. దీంతో ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలకు పోటీగా రిలయన్స్, ఎస్సార్, షెల్ మొదలైనవి కూడా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశాయి. 2004–05లో ధరలపై ప్రభుత్వ నియంత్రణ మళ్లీ తిరిగి రావడంతో పోటీపడలేక వెనక్కి తగ్గాయి. ఇక 2010 జూన్‌లో పెట్రోల్ ధరలపైనా, 2014 అక్టోబర్ నుంచి డీజిల్‌పైనా నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ పరిణామాలన్నింటి దరిమిలా 2015–16లో పెట్రోల్ అమ్మకాల్లో 3.5 శాతం, డీజిల్ అమ్మకాల్లో 3.1 శాతం ప్రైవేట్ కంపెనీల వాటా ఉండేదని ప్రధాన్ వివరించారు. 2017–18లో పెట్రోల్ అమ్మకాల్లో 6.8%కి, డీజిల్ అమ్మకాల్లో 8.2%కి ప్రైవేట్ సంస్థల వాటా చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 61,678 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో ఐవోసీవి 26,752, హెచ్‌పీసీఎల్‌వి 14,853, బీపీసీఎల్‌వి 14,293 ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగంలో ఎస్సార్‌కి 4,275 పెట్రోల్ బంకులు, రిలయన్స్‌కి 1,400, షెల్‌కి 100 బంకులు ఉన్నాయి.

గృహ రుణాలపై ఎస్‌బీఐతో ఐఎంజీసీ జట్టు



గృహ రుణాలకు సంబంధించి ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ (ఐఎంజీసీ), ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. వేతనయేతర వర్గాలు, స్వయం ఉపాధి పొందుతున్న గృహ రుణ దరఖాస్తుదారులకు ఇది ఉపయోగకరంగా ఉండనుంది. దీనితో దరఖాస్తుదారులు రుణ అర్హతను దాదాపు 15 శాతం దాకా పెంచుకునేందుకు వీలుంటుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఐఎంజీసీ డిఫాల్ట్ గ్యారంటీ కవరేజీ తీసుకోవడం ద్వారా దరఖాస్తుదారు మరింత అధిక మొత్తాన్ని రుణంగా పొందడానికి అవకాశాలు ఉన్నాయని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) పి.కె. గుప్తా తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, జెన్‌వర్త్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సంయుక్తంగా ఐఎంజీసీని ఏర్పాటు చేశాయి. దేశీయంగా పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇది మార్టిగేజ్ డిఫాల్ట్ గ్యారంటీ స్కీములు అందిస్తోంది.

రీకనెక్ట్ బ్రాండ్ విద్యుత్ ఆదా ఇన్వర్టర్ ఏసీలు..!



విద్యుత్ ఆదాచేసే రీకనెక్ట్ బ్రాండ్ ఇన్వర్టర్ ఎయిర్‌కండీషన్లు (ఏసీ) మార్కెట్‌లోకి విడుదలైనట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. పూర్తిగా 100 శాతం కాపర్‌తో ఈ ఏసీలను రూపొందించడం జరిగింది. స్టెబిలేజర్ ఫ్రీ నిర్వహణ దీని ప్రత్యేకత. 130వీ–265వీ ఓల్టేజ్ ఒడిదుడుకుల్లోనూ ఎటువంటి అంతరాయాలూ లేకుండా ఈ ఆధునిక డిజైన్ ఏసీలు పనిచేస్తాయి. అమ్మకం తదుపరి వినియోగ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రకటన ప్రకారం– షరతులకు లోబడి ఈ రీకనెక్ట్ బ్రాండ్ ఇన్వర్టర్ ఏసీలకు ఐదేళ్ల వారెంటీ ఉంటుంది. రూ.18,990 నుంచీ అందుబాటు ధరల్లో ఈ ఏసీలు మార్కెట్‌లో లభ్యమవుతాయి. మరిన్ని వివరాలకు రిలయన్స్ డిజిటల్ లేదా జియో స్టోర్‌లను సంప్రదించాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

33 వేల దిగువకు సెన్సెక్స్

- ప్రభావం చూపిన క్యాడ్, ఫెడ్ భయాలు
- ఈ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీలు
- 253 పాయింట్ల నష్టంతో 32,923కు సెన్సెక్స్
- 101 పాయింట్లు పతనమై 10,094కు నిఫ్టీ



అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలకు కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరగడం కూడా జత కావడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లోనూ, నిఫ్టీ వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 33 వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,100 పాయింట్ల దిగువకు పడిపోయాయి. లోహ, టెలికం, బ్యాంక్, టెక్నాలజీ, ఆయిల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సెన్సెక్స్ 253 పాయింట్లు నష్టపోయి 32,923 పాయింట్ల వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు నష్టపోయి 10,094 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలకు ఈ ఏడాది కనిష్ట స్థాయిలు ఇవే. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 100 పాయింట్లు లాభపడగా, మరో దశలో 319 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 419 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 995 పాయింట్లు పతనమైంది. వచ్చే నెల 1 నుంచి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) విధించనుండటంతో మార్కెట్లో అమ్మకాల జోరు కొనసాగుతోందని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకుల ప్రభావంతో మన మార్కెట్ కుదేలవుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బాండ్ల రాబడులు పెరుగుతుండడం, వాణిజ్య యుద్ధ భయాలు.. ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపుకు పురికొల్పుతున్నాయని పేర్కొన్నారు.

నేడూ మార్కెట్‌కు నష్టాలే..!

సోమవారం అమెరికా, యూరప్ మార్కెట్లు భారీ పతన ప్రభావం నేడు (మంగళవారం) మన మార్కెట్‌పై ఉండొచ్చని నిపుణులంటున్నారు. ఈ వార్త రాసే సమయానికి(రాత్రి గం.11.30నికు) అమెరికా డోజోన్స్ 350 పాయింట్లు, నాస్‌డాక్ ఇండెక్స్ 160 పాయింట్లు, ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. యూరప్ మార్కెట్లు 1.1 శాతం నుంచి 1.7శాతం రేంజ్‌లో నష్టపోయాయి. దేశీయంగానూ ప్రతికూల పరిణామాలే ఉన్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల భారీ పతనం మన మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలే అధికంగా ఉన్నాయని, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10వేల పాయింట్ల దిగువకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గిడ్డంగుల విస్తరణలో అమెజాన్



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమర్లకు త్వరితగతిన ఉత్పత్తులను అందించేందుకు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పెద్ద ఎత్తున గిడ్డంగులను (ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేస్తోంది. తాజాగా 6 ప్రత్యేక గిడ్డంగులు, 25 డెలివరీ స్టేషన్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే సంస్థకు 9 ప్రత్యేక గిడ్డంగులు, 35 డెలివరీ స్టేషన్లున్నాయి. వీటికితోడు 41 గిడ్డంగులను సంస్థ నిర్వహిస్తోంది. పెద్ద ఉపకరణాలైన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఫర్నిచర్ వంటివి స్పెషల్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల ద్వారా వినియోగదార్లకు సరఫరా చేస్తారు. తాజా విస్తరణతో 30 నగరాల్లో ఆర్డరు ఇచ్చిన తదుపరి రోజులోపే డెలివరీ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. అప్లయాన్సెస్ కేటగిరీ లీడర్ సుచిత్ సుభాష్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌తోసహా ఇతర నగరాల్లోని ప్రత్యేక గిడ్డంగుల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్టు చెప్పారు. స్పెషల్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల ద్వారా 5,000 రకాల విస్తృత శ్రేణి ఉత్పాదనలను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటిలో 200 ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్టులు ఉన్నాయన్నారు.

పార్లమెంటులో 'బిజినెస్'



పసిడి దిగుమతి విధానం మారదు



దేశంలో పసిడి దిగుమతి విధానాన్ని సమీక్షించాలన్న ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి సీఆర్ చౌదరి లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. మెటల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి డిమాండ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ, బంగారం దిగుమతులు అధికంగానే ఉంటున్నట్లు తెలిపారు. సుంకాలు తగ్గిస్తే, అది ప్రభుత్వ ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందువల్ల సుంకాల విధాన సమీక్ష ప్రతిపాదనే లేదని అన్నారు.

రక్షణ, నౌక, బొగ్గు రంగాల్లో ఎఫ్‌డీఐల్లేవ్...



ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రక్షణ, నౌక, బొగ్గు విభాగాలు సహా ఆరు రంగాలు అసలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనే (ఎఫ్‌డీఐ) ఆకర్షించలేకపోయాయి. మంత్రి సీఆర్ చౌదరి లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఫొటోగ్రాఫిక్ రా ఫిల్మ్ అండ్ పేపర్, పీచు, రంగుల్లో కలిపే రసాయనాల రంగాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించలేకపోయిన విభాగాల్లో ఉన్నాయి. రక్షణ, సింగిల్ బ్రాండ్ రిటైల్, పౌర విమానయానంసహా పలు రంగాల్లో కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. 2017–18 ఏప్రిల్–డిసెంబర్ మధ్య దేశంలోకి ఎఫ్‌డీఐలు స్వల్పంగా 0.27 శాతం పెరిగాయి. విలువ రూపంలో 35.94 బిలియన్ డాలర్లకు చేరాయి.

బంధన్ బ్యాంక్ ఐపీఓ 14 రెట్ల ఓవర్ సబ్‌స్క్రిప్షన్

ఈ నెల 27న స్టాక్‌మార్కెట్లో లిస్టింగ్ !



కోల్‌కతా: ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 14.5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. క్యూఐపీ, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ)ల నుంచి మంచి స్పందన లభించిందని బ్యాంక్ ఎం.డీ, సీఈవో చంద్ర శేఖర్ ఘోష్ చెప్పారు. క్యూఐపీకు కేటాయించిన వాటా 38.67 రెట్లు, హెచ్ఎన్ఐలకు కేటాయించిన వాటా 13.89 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయని వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.05 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయిందని తెలిపారు.ఈ నెల 27న బంధన బ్యాంక్ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.

లెమన్ ట్రీ ఐపీఓ ప్రైస్ బాండ్ రూ.54-56

ఈ నెల 26–28 మధ్య ఐపీఓ • ఇష్యూ సైజ్ రూ.1,040 కోట్లు



ముంబై: లెమన్ ట్రీ హోటల్స్ కంపెనీ తన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ధరల శ్రేణిని రూ.54–56గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ఈ నెల 26న మొదలై 28న ముగుస్తుంది. ఈ ఐపీఓలో భాగంగా 18.54 కోట్ల షేర్లను జారీ చేస్తారు. ఇష్యూ సైజ్ రూ.1,040 కోట్లు. ఈ కంపెనీలో భాగస్వాములైన మాపుల్ వుడ్, విష్పరింగ్ రిసార్ట్స్, పామ్స్ ఇంటర్నేషనల్, ఆర్‌జే గ్రూప్ సంస్థలు ఈ షేర్లను విక్రయిస్తాయి. కనీసం 265 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

టెలికం స్పెక్ట్రం పరిమితులు పెంపు

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెల్కోలకు టెలికం శాఖ (డాట్) కొంత ఊరటనిచ్చింది. స్పెక్ట్రం హోల్డింగ్ పరిమితులను, స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి వాయిదాల సంఖ్యను పెంచుతూ లైసెన్స్ నిబంధనలను సడలించింది. 2012 నుంచి 2016 దాకా పలు విడతలుగా నిర్వహించిన స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి గరిష్టంగా పదహారు వాయిదాల్లో కట్టేట్లు లైసెన్సుదారు ఎంచుకోవచ్చంటూ లైసెన్సు సవరణ నోట్‌లో టెలికం శాఖ పేర్కొంది. స్పెక్ట్రం ధరలోగానీ, వడ్డీ రేటులో గానీ ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ టెల్కోలు 2034–35 దాకా అధిక సంఖ్యలో వాయిదాల విధానాన్ని ఎంచుకున్న పక్షంలో దాదాపు రూ. 74,446 కోట్ల మేర అధికంగా కట్టాల్సి వస్తుంది. టెలికం రంగానికి తాజా సవరణలు కొంత ఊరట కల్పించనున్నాయి.

వ్యవసాయంపై యువతకు అనాసక్తి

ఉద్యోగావకాశాల పోర్టల్ ఇన్‌డీడ్ సర్వే నివేదిక



న్యూఢిల్లీ: వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలపై యువతరం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ భద్రత లేకపోవడం, వ్యవసాయ రంగం వృద్ధిపై అవగాహన అంతగా లేకపోవడం, ఔత్సాహిక వ్యాపారవేత్తల స్ఫూర్తి లోపించడం ఇందుకు కారణాలుగా ఉంటున్నాయి. ఉద్యోగావకాశాల వెబ్‌సైట్.. ఇన్‌డీడ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2017లో తమ పోర్టల్‌లో వ్యవసాయ సంబంధ ఉద్యోగాల కోసం జాబ్ సెర్చ్‌లు సగటున 25 శాతం తగ్గాయని సంస్థ తెలిపింది. 21–25 సంవత్సరాల వయస్సుగల ఉద్యోగార్థుల (తాజా గ్రాడ్యుయేట్స్ మొదలైన మిలీనియల్స్) నుంచి వ్యవసాయ సంబంధ ఉద్యోగాలపై అత్యంత తక్కువ ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, 31–35 ఏళ్ల మధ్య వయస్సుగల వారు ఈ తరహా ఉద్యోగాలపై సగటు కన్నా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అవగాహన, సవాళ్లను ఎదుర్కొనడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అప్పటికే సాధించడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సర్వే ప్రకారం 2007 నుంచి చూస్తే వ్యవసాయ సంబంధ ఉద్యోగాల్లో చేరే యువత సంఖ్య 4 శాతం పెరిగింది. మొత్తం మీద ఉద్యోగ భద్రత ఉన్న పక్షంలో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నట్లు సర్వే పేర్కొంది.

'సేంద్రియ' సంస్థల్లో అవకాశాలు ..

2022 నాటికల్లా వ్యవసాయాదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా .. దేశీ రైతాంగం వేగవంతంగా యాంత్రీకరణకు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా కనిపిస్తున్నాయని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు. అగ్రిబిజినెస్, వ్యవసాయ వనరుల నిర్వహణ, ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీస్ మొదలైన అత్యాధునిక కోర్సులు కూడా ఈ రంగంలో రాణించేందుకు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ఎపిగామియా, పేపర్‌బోట్, యాంటీడోట్, 24 మంత్ర వంటి సేంద్రియ వ్యవసాయోత్పత్తుల సంస్థలు మరింతగా నియామకాలు జరిపే అవకాశాలు ఉన్నాయి.

వివో బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్



న్యూఢిల్లీ: వివో బ్రాండ్ మొబైల్ ఫోన్లకు ప్రముఖ హిందీ సినిమా నటుడు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అమీర్ ఖాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కెన్నీ జెంగ్ తెలిపారు. వివో బ్రాండ్ కింద భవిష్యత్తులో రానున్న మోడళ్లకు అమీర్ ఖాన్ ప్రచారం చేస్తారని, ఆయనతో త్వరలోనే ఒక టీవీ కమర్షియల్‌ను తెస్తామని వివరించారు. వివో భారత యాత్రలో తాను కూడా ఒక భాగమవుతున్నందుకు ఉత్సాహంగా ఉందని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

బులియన్ రూ.లలో

ముంబై			
బంగారం (99.9, 10గ్రా)	30,340	▼	120
బంగారం (99.5, 10గ్రా)	30,190	▼	120
వెండి (కిలో)	37,940	▼	335
చెన్నై			
బంగారం (24 క్యారెట్లు)	– –		–
బంగారం (22 క్యారెట్లు)	28,860		–
వెండి (కిలో)	– –		–
హైదరాబాద్			
బంగారం (24 క్యారెట్లు)	30,300		–
బంగారం (22 క్యారెట్లు)	28,860		–
వెండి (కిలో)	41,000		–
ప్రొద్దుటూరు			
బంగారం (24 క్యారెట్లు)	31,150		–
బంగారం (22 క్యారెట్లు)	28,900		–
వెండి (కిలో)	39,100		–
విశాఖపట్నం			
బంగారం (24 క్యారెట్లు)	30,860		–
బంగారం (22 క్యారెట్లు)	28,860		–
వెండి (కిలో)	41,500		–
విజయవాడ			
బంగారం (24 క్యారెట్లు)	31,300		–
బంగారం (22 క్యారెట్లు)	28,800		–
వెండి(కిలో)	39,200		–
ఏపీ బులియన్ అసోసియేషన్			
బంగారం (24 క్యారెట్లు)	31,300		–
బంగారం (22 క్యారెట్లు)	28,950		–
వెండి (కిలో)	39,300		–

గమనిక: గిట్టుబాటు, నిల్వ, పోటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన షాపుల మధ్య పసిడి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

ముడిచమురు... (బ్యారెల్)

నైమెక్స్ లైట్ స్వీట్	62.08 (రాత్రి 11.00కు)	$62.41 (శుక్రవారం ముగింపు)
బ్రెంట్	66.03 (రాత్రి 11.00కు)	$66.21 (శుక్రవారం ముగింపు)

కోడిగుడ్లు (హోల్‌సేల్ -నెక్ /100కు రూ.లలో) 20-3-2018

విశాఖ	325–00
చిత్తూరు	363–00
వరంగల్	332–00
ముంబై	370–00
చెన్నై	370–00
విజయవాడ	317–00
గోదావరి	317–00
నమక్కల్	360–00
19-3-2018 ఫామ్ ధర...	
హైదరాబాద్	330–00
రిటైల్ (ఒక గుడ్డుకు)	3.90
బెంగళూరు	365–00
కోల్‌కతా	360–00
ఢిల్లీ	310–00

ఎన్ఎస్ఈ నగదు విభాగంలో ట్రేడైన షేర్లు

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
ADANI PORT	364.3	370.5
AMBUJA CEME	231.15	234.75
ASIAN PAINT	1102.55	1122.75
AXIS BANK L	519.45	522.6
BAJAJ AUTO	2849.45	2910.45
BAJAJ FINAN	1631.85	1687.9
BHARTI AIRT	399.65	416.75
TATA POWER	79.55	79.95
TITAN COMPA	869	879.25
TORRENT PHA	1261.65	1268.45

A B C D

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
3M INDIA LI	19689.15	19991.6
63 MOONS TE	104	108.55
8K MILES SO	674.8	695.3
A AND M JUM	65.25	66
AARTI DRUGS	540.8	550.15
AARTI INDUS	1141.15	1155.85
AARVI ENCON	77	75.75
BANSWARA SY	97.75	104
BASF INDIA	1992.4	2016.5
BATA INDIA	676.9	699.6
BAYER CROPS	4120.2	4106.75
BEARDSELL L	50.8	52.65
BEML LIMITE	1029.3	1071.45
BERGER PAIN	245.15	252.45
BETA DRUGS	145.9	145.5
BF INVESTME	286.7	302.2
BF UTILITIE	393.4	408.85
BGR ENERGY	102.3	107.45
BHAGERIA IN	284.75	290.15
BHANSALI EN	163.85	169.5
DHUNSERI TE	283.45	296.1
DIC INDIA L	503.65	488.85
DILIP BUILD	969	970.7
DISH TV IND	67.25	68.95
DISHMAN CAR	309.95	325.3
DIXON TECHN	3403.65	3447.55
DOLLAR INDU	415	429.35
DOLPHIN OFF	80	84.15
DONEAR IND.	52.25	53.6
DR. LAL PAT	880.45	894.8
DYNAMATIC T	1725.8	1745.85
DYNEMIC PRO	188.5	190

E F G H

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
GUFIC BIOSC	114.95	120.75
GUJ IND POW	103.15	103.65
GUJ NAR VAL	409.35	416.8
GUJ STATE F	121.95	123
GUJ. APOLLO	208.75	210.9
GUJARAT ALK	696.15	723.5
GUJARAT AMB	252.1	260.2
GUJARAT FLU	782.95	788.15
GUJARAT GAS	825.9	834.95
GUJARAT MIN	126.8	127.7
GUJARAT PIP	132.5	132.25
GUJARAT STA	188.1	192.2
GULF OIL LU	920	944.95

I J K L

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
JAYANT AGRO	320.45	327.85
JAYSHREE TE	95.05	98.1
JBF INDUSTR	112.6	140.75
JBM AUTO LI	420.35	438.95
JET AIRWAYS	673.35	703.8
JET KNITWEA	100	100
JHS SVEND.	60.15	61.75
JIND POL IN	56.6	57.05
JINDAL DRIL	150.1	153.8
JINDAL PHOT	55.8	57.15
JINDAL POLY	332.65	344.4
JINDAL SAW	121.15	126.55
JINDAL STAI	86.8	90.75
MANAKSIA LT	51.1	52.65
MANAPPURAM	102.95	104.65
MANG.CHEM.F	64.4	62.95
MANGALAM CE	316.3	326.6
MANGALAM DR	170.8	176.55
MANPASAND B	367.3	380.65
MARATHON NX	423.7	443.75
MAS FINANCI	561.35	571.4
MASTEK LTD	532.3	557.15
MATRIMONY.C	822	839.35
MAWANA SUGA	51.85	54.75
MAX FINANCI	430.2	447.25
MAX INDIA L	90.75	90.25

M N O P

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
PIONEER DIS	182.75	190.2
PLASTIBLEND	201.45	204.6
PNB HOUSING	1121.4	1104.8
PNC INFRATE	154.25	153.9
PODDAR HOUS	1100	1115.65
PODDAR PIGM	267.75	279.45
POKARNA LIM	191.75	192.25
POLY MEDICU	249.4	251.6
POLYPLEX CO	484.25	490.05
PONNIE SUGA	156.75	158.95
POWER MECH	852.5	873.05
PPAP AUTOMO	531.45	558.5
PRABHAT DAI	157.55	165.7

R S T U

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
SHARDA CROP	372.75	377.15
SHARDA MOTO	1916.2	1949.6
SHEELA FOAM	1489.65	1499.95
SHEMAROO EN	489.8	504.5
SHILPA MEDI	490.2	456.45
SHIPPING CO	65.2	67
SHIRPUR GOL	136.75	137.45
SHIVA MILLS	55.4	61.15
SHIVA TEXYA	492.95	495.1
SHIVAM AUTO	73.75	75.35
SHOPPERS ST	536	541.45
SHRE PUSH C	231.45	228.25
SHREE TIRUP	55	55.1
THE NEW IND	684.95	695.35
THE PHOENIX	592.45	608.65
THE RAMCO C	746.35	740.8
THE RUBY MI	300.05	304.65
THE STATE T	147.6	154.6
THE TINPLAT	205.95	215.95
THEJO ENGIN	510	510
THEMIS MEDI	595	589.55
THERMAX LTD	1158.7	1155.05
THIRUMALAI	1870.3	1901.3
THOMAS COOK	268.25	273.85
THYROCARE T	599.65	616.1
TI FINANCIA	663.35	674.5

V W Y Z

నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ

బీఎస్ఈ ఎస్ఎంఈ షేర్లు

మావోల చేతిలో కాంట్రాక్టర్ హత్య

బీజాపూర్ జిల్లాలో ఆరు వాహనాల దహనం

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులు చేయొద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా పనులు నిర్వహిస్తుండటంపై ఆగ్రహించిన మావోయిస్టులు.. కాంట్రాక్టర్‌ను హతమార్చారు. అలాగే.. ఆరు వాహనాలను దహనం చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లా కొత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. తుమ్నార్ – కోయిత్‌పల్లి గ్రామాల మధ్య ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి నెల రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం రోడ్డు పనులకు వినియోగిస్తున్న వాహనాలను తుమ్నార్ గ్రామంలోని పాఠశాల ముందు ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న సుమారు 40 మంది మావోయిస్టులు.. కూలీలను తీవ్రంగా హెచ్చరించారు. కూలీలతో పాటు అక్కడే ఉన్న కాంట్రాక్టర్ విశాల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని, రెండు జేసీబీలు, రెండు కాంక్రీట్ మిల్లర్లతో పాటు మరో రెండు ట్రాక్టర్లను దహనం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులంతా చూస్తుండగానే విశాల్‌కుమార్‌ను దారుణంగా నరికి చంపారు. అనంతరం మావోయిస్టు పార్టీ గంగులూరు ఏరియా కమిటీ పేరిట వాల్‌పోస్టర్లు వేశారు. దండకారణ్యంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలని, ఆదివాసీలను రోడ్డు పనులకు ఉపయోగించవద్దని, రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుద్దీకరణ పనుల పేరుతో బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తోందని పోస్టర్లలో పేర్కొన్నారు.

తేనెటీగల దాడిలో వృద్ధుడు మృతి

హుస్నాబాద్‌రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపెల్లికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మంద లక్ష్మారెడ్డి(80) తేనెటీగల దాడిలో మృతి చెందారు. సోమవారం లక్ష్మారెడ్డి సెలూన్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో పాఠశాల వద్దకు రాగానే తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మారెడ్డిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

గజ్వేల్: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద మల్లయ్య(50) సోమవారం పొలానికి వెళ్లాడు. తెల్లవారు జామున పొలానికి నీరు పెట్టే క్రమంలో వచ్చిన మల్లయ్యకు కిందకు వేలాడుతున్న కరెంటు వైర్లు ముఖానికి తగిలాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన మల్లయ్య పొలంలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

వడదెబ్బతో కూలీ మృతి

కథలాపూర్ (వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటలో అంబవరం మస్తాన్ సాహెబ్ (45) వడదెబ్బతో సోమవారం మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్ సాహెబ్ భవనాల నిర్మాణాల మేస్త్రీ వద్ద పనిచేసేవాడు. నెల క్రితమే పోసానిపేటకు వచ్చి ఓ ఇంటి నిర్మాణం వద్ద కూలీ పనిచేస్తున్నాడు. సోమవారం పనులు చేస్తుండగా పడిపోయాడు. చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందాడు.

బూడిదైన భగీరథ పైపులు



బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఉన్న మిషన్ భగీరథ పైపులు సోమవారం ప్రమాదవశాత్తు కాలి బూడిదయ్యాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా పైపుల నుంచి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు పైపులన్నీ కాలిపోయాయి. దీంతో దాదాపు రూ.30 లక్షలకు పైగా నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ నుంచి కానీ, అధికారుల నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

సంధి ముగిసింది.. ఇక సమరమే

43 శాతం పీఆర్సీ తప్ప ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు

- సీపీఎస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమూ ఉంది
- సభకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలి
- సభకు అనుమతివ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండమే
- ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల హెచ్చరిక
- హన్మకొండలో సకల ఉద్యోగుల సన్నాహక సభ



హన్మకొండలో సోమవారం రాత్రి సకల ఉద్యోగుల సన్నాహక సభలో సంఘీభావం తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలు

హన్మకొండ అర్బన్: ''ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఫ్రెండ్లీ ప్రభుత్వంలో 44 నెలలు వేచిచూశాం.. 43 శాతం పీఆర్సీ సాధించడం మినహా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ప్రతీ సమస్య పెండింగ్‌లోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అంగీకరించిన సీపీఎస్ విధానం కొనసాగించడానికి ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించి తప్పు చేసింది. ఉద్యమ సారథి ముఖ్యమంత్రి అయితే మన సమస్యలు పరిష్కారమవుతాయని ఇంతకాలం వేచి చూశాం. ప్రతి ఉద్యోగిలో సహనం నశించింది. సంధికాలం పూర్తయింది. ఇక మిగిలింది ప్రభుత్వంపై సమరమే. సమరశంఖం పూరించడానికి 25న సకల ఉద్యోగుల సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం''అని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పేర్కొన్నారు. హన్మకొండలో సోమవారం రాత్రి టీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాజేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సకల ఉద్యోగుల సన్నాహక సభలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ రాష్ట్ర చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి మాట్లాడారు. సీపీఎస్ అమలులో రాష్ట్ర ప్రభుత్వ పాపం కూడా ఉందన్నారు. అందుకే దానిని రద్దు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రభుత్వానికి అన్ని సమయాల్లో ఉద్యోగులు అండగా ఉన్నారని గుర్తు చేశారు. అలాంటిది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ పేర్లు ఏవైనా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారన్నారు. సమస్యలపై పోరాడే క్రమంలో కొన్నిశక్తులు ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించడానికి కుట్ర పన్నుతున్నాయని చెప్పారు. ఉద్యోగుల ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పారు. సీపీఎస్‌పై సభకు ముందే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలన్నారు.

చేయాల్సినవి చాలా ఉన్నాయి

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, ఇంక్రిమెంట్ ఇచ్చిందని.. అయితే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పీఆర్సీ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఆటంకాలు సృష్టిస్తే అగ్నిగుండమే..

ఉద్యోగుల మహాసభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తే ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, హైదరాబాద్ అధ్యక్షుడు ప్రతాప్ హెచ్చరించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో దసరా పండుగ లేకుండా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగుల కృషి ఫలితంగానే ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగుల సత్తా చాటుతామన్నారు. పెన్షన్లు, ఆశావర్కర్లు హౌసింగ్ ఉద్యోగులు, సెర్ప్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఎత్తిన పిడికిలి దించకుండా ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు పనిచేసే పరిస్థితి కల్పించవద్దని కోరారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జేఏసీలోని వివిధ సంఘాల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. కాగా, సీపీఎస్ ఉద్యోగులు, హౌసింగ్ ఉద్యోగులు, ఈజీఎస్, ఆశావర్కర్ల సంఘాలు, అంగన్‌వాడీ టీచర్లు తమతమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర నాయకులకు వినతిపత్రాలు అందజేశారు.

అమ్మకెంత అవస్థ

- ఆపరేషన్ వికటించి నెలరోజులుగా నరకయాతన..
- ఆస్పత్రి ఎదుట బైఠాయింపు



పెద్దపల్లిటౌన్: ప్రసూతి సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా పరిణమించింది. గర్భాశయం నుంచి మాగి తొలగించే ప్రయత్నంలో ఉదరభాగంలోని పేగు తెగిపోవడంతో మలమూత్రాలు జననాంగం నుంచి వస్తున్నాయి. దీంతో బాధితురాలు నరకయాతన అనుభవిస్తోంది. పెద్దపల్లి మండలం బొంపల్లికి చెందిన గౌడ సరస్వతీ, నర్సయ్యల కూతురు రజిత ప్రసూతి కోసం ఫిబ్రవరి 14న పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు నర్సు తోటి సిబ్బందితో కలసి సిజేరియన్ చేయగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రజిత తన కుమారుడిని చూసి సంతోషించే లోపే.. ఆమె జననాంగం నుంచి ఏకకాలంలో రక్తస్రావంతోపాటు మలమూత్రాలు రావడం గమనించి ఆందోళనకు గురైంది. ఆస్పత్రి సిబ్బంది బాలింతను కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని జిల్లా వైద్యాధి కారి ప్రమోద్‌ను కలెక్టర్ ఆదేశించారు.

కిట్‌కు ఆశపడి వెళితే..!

రజిత తల్లిదండ్రులు సరస్వతీ, నర్సయ్య సోమవారం ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కేసీఆర్ కిట్‌కు, నగదుకు ఆశపడి ఆస్పత్రికి వెళ్తే చావు మీదకు వచ్చిందని వాపోయారు. కలెక్టర్ జోక్యం చేసుకున్నా తన కూతురుకు మెరుగైన వైద్యం లభించడం లేదన్నారు.

మామూలు స్థితికి రాగానే ఆపరేషన్

రజితకు ప్రస్తుతం రక్తస్రావమవుతుంది. పేగులు పచ్చిగా ఉండటంతో ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఆమెకు మెరుగైన చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు నిపుణులైన వైద్యులతో శస్త్రచికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంజీఎంలో సైతం చికిత్సకు నిరాకరించి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం వల్ల ఇబ్బంది పడుతున్నారు.

మల్లేశం, ఆస్పత్రి సూపరింటెండెంట్

రాయితీ వదులుకోవాలి

పెద్ద రైతులకు 'గుత్తా' పిలుపు

నల్లగొండ: రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న రైతులు పెట్టుబడి రాయితీ వదులుకుంటే ఆ నగదు మొత్తాన్ని రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేస్తామన్నారు. తిరిగి రైతుల సంక్షేమానికే ఆ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. ఓ రైతుగా స్వచ్ఛందంగా పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. అప్పుల బాధతో రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దని, అప్పులు తీర్చాలని ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తే రైతులు సమన్వయ సమితుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ వరకు రైతులు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చెప్పారు. రైతు సమస్యలకు సమన్వయ సమితులు పరిష్కార వేదికగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. సమన్వయ సమితుల లక్ష్యాలను సీఎం కేసీఆర్ కో ఆర్డినేటర్లకు వివరిస్తారని చెప్పారు. రాష్ట్ర కార్పొరేషన్ బోర్డు తొలి సమావేశాన్ని 22న నిర్వహిస్తామని గుత్తా తెలిపారు.

भारत सरकार GOVERNMENT OF INDIA
परमाणु ऊर्जा विभाग DEPARTMENT OF ATOMIC ENERGY
भारी पानी संयंत्र (मणुगूरु) HEAVY WATER PLANT (MANUGURU)
ई - टेंडर नोटिस NOTICE INVITING e-TENDERS

भारत के राष्ट्रपति के लिए और उनकी ओर से महाप्रबंधक, भारी पानी संयंत्र (मणुगुरु), गौतमीनगर, पोस्ट : अश्वापुरम 507116, भद्राद्री-कोत्तगूडेम जिला (तेलंगाण) दो बोली में निम्नलिखित कार्य (कार्यों) के लिए ऑन लाइन ई - निविदाएं आमंत्रित करते हैं ।

For and on behalf of President of India, The General Manager, Heavy Water Plant (Manuguru) Aswapuram, Bhadradri Kothagudem Dist. - 507 116 (T.S) invites online item rate tender(s) in two bid system, for the following work.

1. निविदासुचना संख्या : भापसं(म)/ई-पी/103/लाइटिंग/2018/339
   NIT No. : HWP(M)/E-P/103/Lighting/2018/339
2. कार्य का नाम : विद्युत-फोसेस (2017-18) के लाइटिंग सिस्टम का वार्षिक अनुरक्षण (स्ट्रीट एवं पेरीमीटर लाइटिंग को छोटकर)
   Name of the work : Annual Maintenance of Lighting System (except street & perimeter lighting) of Electrical-Process (2017-18)
3. आकलित लागत Estimated Cost : रूपए 10.27 लाख : 10.27 Lakhs;
4. बयाना राशि Earnest Money : रूपय 20,540/-
5. कार्य पूर्ण होने की अवधि Period of completion : 12 महीने, 12 Months
6. ऑन लाइन निविदाओं को जमा करने की अंतिम तिथि एवं समय
   Last date and time of submission of bid : 05.04.2018 Upto 14:00 Hrs
   The bid forms and other details can be obtained from the website www.tenderwizard.com/DAE Datailed NIT can be viewed at www.hwb.gov.in

Sd/-
(निविदा आमंत्रणकर्ता प्रधिकारी के हस्ताक्षर)
(Signature of Tender inviting authority)

HWPM/GEN/1(15)/2018/2412 Dt. 19/03/2018

ప్రధాని మోదీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ

- అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా టీఆర్ఎస్ కుట్ర : జీవన్‌రెడ్డి
- ఫెడరల్ ఫ్రంట్ కాదు ఎన్డీయే 'బీ'టీమ్ అని ఎద్దేవా



సాక్షి, జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో పావుగా మారారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా టీఆర్ఎస్ ఎంపీలు సభను అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్నదంతా ఎన్డీయే ఆడిస్తున్న నాటకంలో భాగమేనని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఓ బూటకమని.. దాన్ని ఎన్డీయే 'బి'టీమ్‌గా భావిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సభలో ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం అంశాలతోపాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపైనా చర్చ జరిగేదన్నారు. రిజర్వేషన్ల అమలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించే అంశం సైతం చర్చకొచ్చేదని పేర్కొన్నారు. కానీ టీఆర్ఎస్ ఎంపీలు గందరగోళ పరిస్థితులు సృష్టించి అవిశ్వాసాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. అసలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత దగ్గరకు వెళ్లే నైతికత కూడా కేసీఆర్‌కు లేదన్నారు. మోదీతో విభేదించే వాడివైతే ముందు అవిశ్వాసాన్ని సమర్థించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏలో భాగస్వామ్యమైన టీడీపీ సైతం బయటికి వచ్చి విభేదిస్తుంటే.. కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాఖ్ విషయంలోనూ బిల్లుకు వ్యతిరేకించకుండా టీఆర్ఎస్ ఇదే వైఖరిని అవలంబించిందన్నారు. అదే టీడీపీ బిల్లు కోసం ఎన్డీయేతో విభేదించిన విషయాన్ని గుర్తుచేశారు.

పైసలివ్వనందుకు పట్టామార్చారు

- ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం
- అడ్డుకున్న కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీ



రైతుతో మాట్లాడుతున్న కలెక్టర్

సిరిసిల్లటౌన్: 'సారూ.. నాకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. ఊరు శివారులో 27 గుంటల భూమి ఉంది. దాన్ని ఆధారంగానే కుటుంబాన్ని సాకుతున్న.. కానీ, వీఆర్వో ఆ భూమిని వేరేవాళ్ల పేరు మీద రాసిండ్రు.. ఆయన అడిగిన పైసలు ఇయ్యలేదని గిట్ల జేసిండ్రు.. ఇగ నాకు ఆధారం ఎట్లా?. గందుకోసమే పురుగుల మందు తాగుతున్న..' అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన బొమ్మెన తిరుపతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఎదుటనే ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. బొమ్మెన తిరుపతి తండ్రి ఎల్లయ్య చాలాఏళ్ల క్రితం గ్రామ శివారులోని సర్వేనంబర్ 20లో 1.29 ఎకరాలు కొనుగోలు చేశాడు. దీనిని 2015 డిసెంబర్‌లో తన కుమారుడు తిరుపతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారు. దీని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇటీవల వీఆర్వో ఒకరు 1.29 ఎకరాల్లోని 27 గుంటలను ఇతరుల పేరిట పట్టా చేశారు. తన భూమిని ఇతరులకు ఎలా పట్టా చేస్తావని బాధితుడు ఆ వీఆర్వోను నిలదీయగా.. అవతలి పార్టీ వారు రూ.30 వేలు ఇచ్చారని, నువ్వు కూడా రూ.50 వేలు ఇస్తే.. పట్టా నీ పేరిట చేస్తానని పేర్కొన్నాడు. మనస్తాపానికి గురైన తిరుపతి కుటుంబ సభ్యులతో కలసి సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి కార్యక్రమానికి హాజరయ్యాడు. తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేసి, లంచం అడుగుతున్న వీఆర్వోపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఆర్డీవో పాండురంగ అడ్డుకున్నారు. పురుగుల మందు డబ్బా తొలగించి రైతును సముదాయించారు. ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో పాండురంగను కలెక్టర్ ఆదేశించారు. కుటుంబసభ్యులతో తరలివచ్చి ప్రజావాణిలో రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.



సోమవారం ఖమ్మం మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన మిర్చి

ఖమ్మంలో మిర్చి అ'ధర'హో!

క్వింటాకు రూ.10,400.. రెండ్రోజుల్లో రూ.450 పెరుగుదల

ఖమ్మం వ్యవసాయం: మిర్చి రైతులకు శుభవార్త. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి క్వింటా ధర రూ. 9,950 పలకగా, సోమవారానికి ఏకంగా రూ. 450లు పెరిగి రూ. 10,400కు చేరింది. వివిధ కారణాలతో పంట సాగు తగ్గడం, ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో సరుకుకు డిమాండ్ ఏర్పడటంతో ధర పెరుగుతోంది. మార్చి నెల ఆరంభంలో రూ. 9,200లు పలికిన ధర క్రమంగా పెరుగుతూ 19 రోజుల వ్యవధిలో దాదాపు రూ.1,200పైకి వెళ్లడం విశేషం. కాగా, ప్రతి ఏటా మార్చిలో మార్కెట్‌కు నిత్యం 70 వేల నుంచి లక్ష బస్తాల వరకు విక్రయానికి వస్తుంది. ఈ ఏడాది ప్రస్తుతం 20 వేల నుంచి 30 వేలకు మించి రావట్లేదు. అంతర్జాతీయంగా తేజా రకం మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆ రకం ధర పెరుగుతోందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ప్రాణం తీసిన ఈత సరదా

చెరువులో పడి నలుగురు చిన్నారుల మృతి



టేకులపల్లి: ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన లావుడ్యా సామన్ (13), బానోతు సిద్దూ (12), బానోతు సంతోష్ (13), బానోతు దిలీప్ (10) సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నమే తిరిగి ఇంటికి వచ్చారు. కాసేపు సరదాగా ఇంటి వద్ద ఆడుకున్న తర్వాత మూడు గంటలకు సమీపంలోని సాయమ్మ చెరువుకు ఈత కోసం వెళ్లారు. ఒక్కొక్కరు చెరువులోకి మోకాళ్ల లోతు వచ్చే వరకు దిగారు. ఆడుకుంటూనే నీటి మధ్యలోకి వెళ్లారు. అక్కడ లోతుగా ఉండటం, ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందారు. ఆ సమయంలో చెరువులో చేపలు పట్టేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఒడ్డుపై దుస్తులు ఉండటాన్ని గమనించి నీటిలో చూసే సరికి మృతదేహాలు కనిపించాయి. ఒకేసారి నలుగురు చిన్నారులు మృతి చెందడంతో బొమ్మనపల్లిలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.

చిన్నారిపై వేడినీళ్లు పోసిన మహిళ

ఖమ్మంక్రైం: ఖమ్మం నగరంలో ఓ చిన్నారిపై పొరుగింటి మహిళ వేడినీళ్లు పోసిన సంఘటన చోటు చేసుకుంది. తుమ్మలగడ్డ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ కుమారుడు హఫీజ్ (5) తమ ఇంటి పక్కనే ఉన్న బంధువు అయిన నసీమా ఇంట్లో ఆమె కూతురితో కలసి ఆడుకోవడానికి వెళ్లాడు. గంట తర్వాత నసీమా వచ్చి 'మీ అబ్బాయి ఆడుకుంటుండగా.. స్టౌ మీద ఉన్న వేడినీటి గిన్నె మీద పడింది..'అని చెప్పింది. బాలుడి తల్లి షమీమ్ వెళ్లిచూడగా అప్పటికే హఫీజ్ వీపు కాలి, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చిన బాలుడు తన మీద నసీమా వేడి నీళ్లు పోసిందని, వద్దని ఏడుస్తున్నా బలవంతగా పట్టుకొని పోసిందని చెప్పగా బాలుడి తల్లిదండ్రులు దీనిపై నసీమాను నిలదీశారు. ఆమె వాగ్వాదానికి దిగడంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కువచ్చి సీఐ రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.



క్రికెటర్లు రోబోలు కాదు...

మైదానంలో భావోద్వేగాలు ప్రదర్శించడం, దూకుడుగా కనిపించడం ఆటలో భాగమే. మైదానంలో రోబోల్లా కనిపించే ఆటగాళ్లను మేం చూడాలనుకోవడం లేదు. అయితే క్రికెటర్లు తమ పరిధి దాటకుండా ఉండటం కూడా ముఖ్యం. బూతులు మాట్లాడకుండా కూడా దూకుడు ప్రదర్శించవచ్చు. ఇటీవలి జరిగిన కొన్ని సంఘటనలకు (రబడ తరహా) నేను మద్దతివ్వడం లేదు కానీ శిక్షల భయంతో ఆటగాళ్లు కనీసం ఒకరి వైపు మరొకరు కూడా చూసుకోకుండా ఉండే పరిస్థితి రావడం మంచిది కాదు.

– బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్

షమీ అభిమానుల్లో నేనొకరిని...

- అంతకుమించి మా మధ్య ఏమీ లేదు
- పాక్ స్నేహితురాలు అలీష్బా వివరణ



ఇస్లామాబాద్: భారత పేసర్ మొహమ్మద్ షమీ పాకిస్తానీ స్నేహితురాలు అలీష్బా ఎట్టకేలకు మౌనం వీడింది. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ షమీతో తన అనుబంధాన్ని ఆమె వెల్లడించింది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం తమ మధ్య స్నేహం మొగ్గ తొడిగిందని ఆమె చెప్పింది. ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ సందర్భంగా షమీకి, పాక్ అభిమానికి మధ్య మాటామాటా పెరిగింది. అది మీడియాలో చూసిన అలీష్బా భారత పేసర్‌పై అభిమానం పెంచుకున్నట్లు తెలిపింది. 'సామాజిక సైట్లలో షమీ లక్షలాది ఫాలోయర్లలో నేను ఒకర్ని. అప్పుడపుడు పోస్ట్‌లు చేసేదాన్ని. దానికి అతను స్పందించేవాడు. ఓ సెలబ్రిటీగా అతనితో సాధారణ సంభాషణే జరిగేది. దుబాయ్‌లో మా సోదరి నివసిస్తోంది. మా సోదరి ఇంటికి వచ్చిన సందర్భంలో షమీ కూడా దుబాయ్‌లోనే ఉండటంతో అతడిని కలిశాను. అంతకుమించి మా మధ్య ఇంకేమీ లేదు. షమీ భార్య ఆరోపిస్తున్నట్లు నేను షమీకి డబ్బు ఇవ్వలేదు' అని అలీష్బా తెలిపింది.

బోల్ట్... ఓ ప్రేక్షకుడిగా!



సిడ్నీ: స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు విచ్చేయనున్నాడు. అయితే పోటీదారుడిగా కాదు.... సగటు ప్రేక్షకుడిగా! వచ్చే నెల ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో 100 మీటర్ల పరుగు ఫైనల్ పోటీని బోల్ట్ తిలకిస్తాడని అతని సహచరుడు యోహాన్ బ్లేక్ వెల్లడించాడు. '8 సార్లు ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ 100, 200 మీటర్ల పరుగులో రికార్డు నెలకొల్పిన బోల్ట్ గోల్డ్‌కోస్ట్‌కు వస్తున్నాడు. 100 మీ. పరుగు ఫైనల్స్‌ను తిలకిస్తాడు' అని చెప్పాడు. తాను వచ్చాక జమైకన్లు పతకం గెలవకపోతే బాగుండదని బోల్ట్ అన్నట్లు బ్లేక్ తెలిపాడు.

జింబాబ్వేపై విండీస్ గెలుపు

హరారే: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో సోమవారం జరిగిన సూపర్‌సిక్స్ పోరులో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (138; 20 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన విండీస్ 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి గెలిచింది. శామ్యూల్స్ (86; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హోప్ (76; 5 ఫోర్లు, 1 సిక్స్), లూయిస్ (64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.

పంకజ్ శుభారంభం

యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ శుభారంభం చేశాడు. తొలి లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4–0తో యో టెక్ షిన్ (సింగపూర్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రూపేశ్ షా (భారత్) 4–0తో సిహోమ్‌బింగ్ (ఇండోనేసియా)పై నెగ్గాడు.

దినేశుని నవోదయం



ఎప్పుడో 2004లో జాతీయ జట్టులోకి వచ్చాడు.
2006లో భారత్ ఆడిన తొలి అంతర్జాతీయ టి20లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడే.
ఇంగ్లండ్ గడ్డపై 2007లో టెస్టుల్లోనూ మెరిశాడు.
...అయినా ఇప్పటికీ 'ఒక్క చాన్స్' కోసం తపన
...అటు సహచరులు, ఇటు కుర్రాళ్లతో పోరాటం
...ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలుపెరగని పయనం
...ఎట్టకేలకు తానేంటో నిరూపించుకున్న వైనం
...ఆ ఆటగాడు దినేశ్ కార్తీక్. తన ప్రస్థానం ఇలా...

- కెరీర్‌లో ఎత్తుపల్లాలు
- ఆత్మవిశ్వాసమే ఆయుధం
- 'నిదహస్' ఫైనల్‌తో హీరోగా దినేశ్ కార్తీక్

"ఫైనల్ ఇన్నింగ్స్ జీవిత కాలం గుర్తుంటుంది. ఏడాదిగా జట్టుతో ఉంటున్నా. మేం చాలా శ్రమించాం. చివరకు టోర్నీని గెలిచాం. బౌలర్లు వేసే బంతులకు తగ్గట్లు నా స్టాన్స్ మార్చుకున్నా. దీనికి ప్రతిఫలం దక్కింది. ప్రేక్షకుల నుంచి మాకు అనూహ్య మద్దతు లభించింది. బ్యాటింగ్‌లో అది నాకు ఊపునిచ్చింది."

– దినేశ్ కార్తీక్



వ్యక్తిగత జీవితంలోనూ...

అదేంటో కాని... దినేశ్ కార్తీక్ క్రీడా కెరీర్‌లాగే వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదొడుకులున్నాయి. 2007లో 22 ఏళ్ల వయసులోనే చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకుని ఆశ్చర్యపర్చిన అతడు 2012లో ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నిఖిత తమిళనాడుకే చెందిన భారత క్రికెటర్ మురళీ విజయ్‌ను వివాహమాడింది. అనంతరం కార్తీక్... భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిప్పుడు అన్యోన్యంగా ఉంటున్నారు.



సాక్షి క్రీడా విభాగం

'ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్, ఇంగ్లండ్ సిరీస్ ఇలా ప్రతి టోర్నీ నాకు ముఖ్యమే. ఒక్కదాంట్లో విఫలమైనా జట్టుకు దూరమవుతా. ఒత్తిడిని ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయిలో ఆడుతూ పోవడమే నేను చేయగలిగినది' నిదహస్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలివి. వీటిని బట్టి జట్టులో చోటుపై అతడెంతటి ఊగిసలాటలో ఉన్నాడో చెప్పొచ్చు. అవును మరి... ఒకటా, రెండా? టీమిండియా తరఫున కార్తీక్ అరంగేట్రం చేసి 14 సంవత్సరాలు కావొస్తోంది. అది జట్టు మంచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోసం చూస్తున్న సమయం. అప్పటికి మహేంద్ర సింగ్ ధోని కూడా వెలుగులోకి రాలేదు. అయితే... ప్రతిభ ఉన్నా, అదృష్టం తోడు లేక, పెద్దగా అవకాశాలూ రాక సగటు ఆటగాడిగానే మిగిలిపోయాడీ తమిళ తంబి. ఓవైపు క్రీడా జీవితంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటుంటే, మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ అతడు పోరాటం కొనసాగించాడు. తోటివారైన మనోజ్ తివారీ, అంబటి రాయుడు, ఇర్ఫాన్ పఠాన్ జాతీయ జట్టులోకి వచ్చి వెళ్లిపోయినా కార్తీక్ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. 31 ఏళ్ల వయసులో గత రంజీ సీజన్‌లో భారీగా పరుగులు చేసి మరోసారి సెలెక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఇప్పుడు మన మహామహ క్రికెటర్లకూ సాధ్యం కాని రీతిలో చివరి బంతికి సిక్స్ కొట్టి, కప్‌నూ సాధించిపెట్టి ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. ఈ అత్యద్భుత ఇన్నింగ్స్ అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. అది ఇకనైనా జట్టులో చోటును స్థిరం చేస్తుందా?

> **దక్షిణాఫ్రికాపై 2006లో టీమిండియా ఆడిన తొలి టి20లో దినేశ్ కార్తీక్ జట్టు సభ్యుడు. ఈ మ్యాచ్‌తోనే టి20ల్లో అరంగేట్రం చేసిన ఇతడు 28 బంతుల్లో 31 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గానూ నిలిచాడు.**

ధోని కంటే ముందటివాడు...

ఏళ్లుగా టీమిండియాలోకి వస్తూ పోతూ ఉన్న దినేశ్ కెరీర్ ఆసాంతం పడుతూ లేస్తూనే సాగింది. ధోని కంటే ముందే, చిన్న వయసులో (18 ఏళ్ల)నే జట్టుకు ఎంపికైనా అతడికి ఏమీ కలిసిరాలేదు. ఫామ్ కంటే నిలకడగా అవకాశాలు రాకపోవడమే తనను ఎక్కువగా దెబ్బతీసింది. ఈలోగా ధోని దూసుకెళ్లిపోయాడు. మహి తర్వాత కీపింగ్ నైపుణ్యంతో టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా, ఎడమచేతి వాటం బ్యాటింగ్ కారణంగా పార్థివ్ పటేల్ చోటు కొట్టేశారు. ఇక వన్డేలు, టి 20ల్లో ధోనికి తోడు రిషభ్ పంత్, సంజూ శామ్సన్ వంటి కుర్రాళ్లు. ఇలా ఎటుచూసినా పోటీనే. ఇలాంటి నేపథ్యంలో రాకరాక అవకాశం వచ్చినా కార్తీక్‌కు అది కత్తి మీద సాములాంటిదే. ఏ మాత్రం విఫలమైనా చోటు మళ్లీ గల్లంతే. అందుకే అతడు పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడేం చేయాలి?

అటు పూర్తిస్థాయి కీపర్‌గా కాక, ఇటు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానూ పరిగణించలేక ఇప్పటివరకు దినేశ్ కార్తీక్ కెరీర్ డోలాయమానంలో ఉండేది. కానీ... నిదహస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై మెరుపు ఇన్నింగ్స్‌లో అతడి చక్కటి క్రికెటింగ్ షాట్లు బ్యాట్స్‌మన్‌గా ఎంతటి పరిపూర్ణుడో చాటాయి. ఫైనల్లో దినేశ్ కొట్టిన కొన్ని షాట్లను తానూ ఆడాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ చెప్పడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతానికి ప్రపంచకప్ జట్టులో ధోనికి స్టాండ్‌బై కీపర్‌గా ఇతడికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనంతరం మహి రిటైరైనా దినేశ్ వైపే మొగ్గు ఉంటుందనడంలో సందేహం లేదు. ఈలోగా మరిన్ని అవకాశాలిస్తూ అతడిలో ఆత్మవిశ్వాసం పెంచాలి. అవసరమైతే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా నాలుగో స్థానంలో ఆడించే ప్రయోగం చేయాలి. కార్తీక్ ఈ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతాకు సారథ్యం వహించనున్నాడు. కెప్టెన్‌గానూ నిరూపించుకుని మరో మెట్టు ఎక్కడానికి అతడికిదో చాన్స్. ఇకపై తన క్రీడా ప్రయాణం సాఫీగా సాగాలని... ఫినిషర్‌గా భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం.

ఆ సిక్స్ నేను చూడలేదు...

"13వ ఓవర్లో నేను అవుటయ్యాక తనను బ్యాటింగ్‌కు పంపనందుకు దినేశ్ కార్తీక్ నొచ్చుకున్నాడు. కానీ మ్యాచ్ తర్వాత చాలా సంతృప్తిగా కనిపించాడు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న, ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల అతడి అవసరం చివర్లో చాలా ఉంటుందనే ఇలా చేశాం. మ్యాచ్‌ను నువ్వే ముగించాలని అతడికి చెప్పా. ఇలాంటి ఆటగాడి అవసరం జట్టుకు చాలా ఉంది. అయితే చివరి బంతికి దినేశ్ కార్తీక్ కొట్టిన సిక్స్ షాట్‌ను నేను చూడలేదు. మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలుతుందేమోనని భావించి ప్యాడ్‌లు కట్టుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాను."

–రోహిత్‌శర్మ, భారత కెప్టెన్

అభిషేక్ నాయర్ అండతో...

ప్రతి ఆటగాడికి కొంతకాలం దుర్దశ ఉంటుంది. దినేశ్ కూడా ఆ దశను చవిచూశాడు. 2016 ఐపీఎల్ వేలంలో అతడి విలువ రూ.9 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయింది. రంజీల్లోనూ విఫలమయ్యాడు. ఈసారి విఫలమైతే ఇక అంతే అనే పరిస్థితుల్లో ఆటతీరు మెరుగుకు ముంబై వెళ్లిన అతడు అభిషేక్ నాయర్ ఇంట్లోని చిన్న గదిలో ఉండాల్సి వచ్చింది. కనీస వసతులు లేని ఆ గదిలో ఉండేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్రవీణ్ ఆమ్రే, అమిత్ పగ్నిస్, అపూర్వ్ దేశాయ్ వంటివారి వద్ద శిక్షణ పొందాడు. నాయర్ కూడా కొంత తోడ్పడ్డాడు. అక్కడ నేర్చుకున్న సాంకేతిక అంశాలతో దినేశ్ ఆట పూర్తిగా మారింది. తర్వాతి రంజీ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 50పైగా సగటుతో 704 పరుగులు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టుకు ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిన్నరగా స్థిరంగా జట్టులో కొనసాగుతున్నాడు.



'డెవిల్' పొట్రో...



డెల్‌పొట్రో

"ఇది నిజంగా చాలా పెద్ద విజయం. ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించి నేను ఈ టైటిల్‌ను గెలిచానంటే నమ్మలేకపోతున్నాను. నా ఎడమ చేతి మణికట్టుకు మూడో శస్త్రచికిత్స తర్వాత ఆటను మానేయాల్సిన స్థితిలో నిలిచిన నేను ఈ క్షణాన్ని అసలు ఊహించలేదు. పునరాగమనం కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్రస్తుతం నేను చాలా అద్భుతంగా ఆడుతున్నాననేది వాస్తవం. ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగిస్తా."

- డెల్ పొట్రో

- ఇండియన్ వెల్స్‌లో సంచలన ప్రదర్శన
- తొలి మాస్టర్స్ 1000 టైటిల్ సాధించిన అర్జెంటీనా స్టార్
- ఫైనల్లో ఫెడరర్ అనూహ్య పరాజయం
- 3 మ్యాచ్ పాయింట్లు చేజార్చుకున్న స్విస్ దిగ్గజం

కాలిఫోర్నియా: ఈ ఏడాది వరుసగా 17 విజయాలతో ఊపు మీదున్న నంబర్‌వన్ రోజర్ ఫెడరర్‌కు షాక్. గతంలో ఐదు సార్లు ఇదే టైటిల్ సాధించి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఊహించని పరాజయం. అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో సంచలన ప్రదర్శన ముందు ఫెడెక్స్ తలవంచాల్సి వచ్చింది. ఫైనల్లో డెల్‌పొట్రో 2 గంటల 42 నిమిషాల్లో 6–4, 6–7 (8/10), 7–6 (7/2)తో ఫెడరర్‌ను ఓడించి తొలిసారి మాస్టర్స్–1000 స్థాయి టైటిల్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో 5–4తో ఆధిక్యంలో ఉండి తన సర్వీస్‌లో ఫెడరర్ 40–15తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే ఇదే గేమ్‌లో అతను మూడు సార్లు మ్యాచ్ పాయింట్లను కోల్పోవడం అనూహ్యం! ఫెడరర్ సర్వీస్ చేసిన పదో గేమ్‌లో డెల్‌పొట్రో బ్రేక్ సాధించడం... ఆ తర్వాత ఇద్దరు తమ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో ఆట టైబ్రేక్‌కు చేరింది. ఈ దశలో చెలరేగిన డెల్‌పొట్రో మరో అవకాశం ఇవ్వలేదు. తాజా ప్రదర్శనతో డెల్‌పొట్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. రెండేళ్ల పాటు గాయాలతో ఆటకు దూరమై ఒక దశలో 1,045 ర్యాంక్‌కు పడిపోయిన అతను 2016లో పునరాగమనం చేసి ఇటీవలే టాప్–10లోకి అడుగు పెట్టాడు. ఫెడరర్, డెల్‌పొట్రో మధ్య ఈ ఫైనల్‌కు ముందు 24 మ్యాచ్‌లు జరగ్గా... 18 సార్లు విజయం రోజర్‌నే వరించింది. విజేతగా నిలిచిన డెల్‌పొట్రోకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు) దక్కగా... ఫెడరర్ ఖాతాలో 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) చేరాయి.



4 ఫైనల్స్‌లో ఫెడరర్‌పై డెల్ పొట్రో సాధించిన విజయాల సంఖ్య. 2009 యూఎస్ ఓపెన్, 2012, 2013 బాసెల్ ఓపెన్ ఫైనల్స్‌లో ఫెడరర్‌ను ఓడించాడు.

ఫెడరర్



వారెవ్వా...ఒసాకా

ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన 20 ఏళ్ల జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా విజేతగా అవతరించింది. ఫైనల్లో ఒసాకా 6–3, 6–2తో 20వ సీడ్ దరియా కసత్‌కినా (రష్యా)ను ఓడించింది. తద్వారా సెరెనా విలియమ్స్ (అమెరికా–1999లో), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం–2005లో) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు), రన్నరప్ కసత్‌కినాకు 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఆఫ్రిది ఔదార్యం!

పాక్ హాకీ దిగ్గజానికి ఆర్థికసాయం



మన్సూర్ అహ్మద్... పాకిస్తాన్ హాకీ సూపర్‌స్టార్స్‌లో ఒకడు. 14 ఏళ్ల కెరీర్‌లో గోల్‌కీపర్‌గా 338 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతను పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన 1994 ప్రపంచ కప్ ఫైనల్లో చివరి పెనాల్టీని అద్భుతంగా ఆపి జట్టును చాంపియన్‌గా నిలపడంతో అతను జాతీయ హీరోగా మారిపోయాడు. ఆసియా క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీల్లో పతకాలు, 1992 బార్సిలోనా ఒలింపిక్స్ కాంస్యం కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అయితే ఇంత ఉజ్వలమైన కెరీర్ తర్వాత కూడా ఆర్థికపరంగా మన్సూర్ పరిస్థితి గొప్పగా లేదు. చాలా మంది క్రికెటేతర ఆటగాళ్లలాగే అతనూ ఓ మోస్తరు సంపాదనతోనే గడిపేశాడు. అయితే కొన్నాళ్ల నుంచి హృదయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ మన్సూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అరుదైన ఈ వ్యాధి కోసం ఆస్పత్రి వర్గాలు రూ.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశాయి! సొంత డబ్బు ఇప్పటికే దాదాపుగా ఖర్చు పెట్టేయగా, పాక్ హాకీ సమాఖ్య కొంత సహకరించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఈ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షాహిద్ ఆఫ్రిది నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా అతను మన్సూర్‌ను ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు. 'మన్సూర్ లాంటి దిగ్గజాన్ని ఇలాంటి స్థితిలో చూస్తూ ఊరుకోలేం. ఆయన మంచి చికిత్స తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్ అన్ని ఖర్చులూ భరిస్తుంది' అని ఆఫ్రిది ప్రకటించాడు. సహజంగానే పాకిస్తాన్‌లో క్రీడాకారుల ఆదాయం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఆర్జనపరంగా పాక్‌లో నంబర్‌వన్ స్పోర్ట్స్‌మన్ అయిన ఆఫ్రిది మరో ఆటగాడికి సహకరించేందుకు ముందుకు రావడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

రొనాల్డో 50వ హ్యాట్రిక్



మాడ్రిడ్: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన హ్యాట్రిక్‌ల రికార్డు సాధించాడు. ఆదివారం సాధించిన హ్యాట్రిక్ గోల్స్‌తో అతని హ్యాట్రిక్‌ల ఫిఫ్టీ పూర్తయింది. లా లీగా (స్పెయిన్) చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో రియల్ మాడ్రిడ్ 6–3 గోల్స్‌తో గిరోనా క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. రొనాల్డో 50 హ్యాట్రిక్స్‌లో 41 సార్లు మూడేసి గోల్స్, ఏడు సార్లు నాలుగు గోల్స్, రెండు సార్లు ఐదు గోల్స్ ఉన్నాయి. కేవలం లా లీగాలోనే ఏకంగా 34 సార్లు హ్యాట్రిక్ సాధించిన అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు సార్లు పోర్చుగల్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు చేసిన రికార్డు బ్రెజిల్ దిగ్గజం పీలే (92 హ్యాట్రిక్స్) పేరిట ఉంది.

ట్రాక్టర్ల కోసం నేతల తాకిడి

- వ్యవసాయ కమిషనరేటుకు ప్రజాప్రతినిధుల రాక
- స్పెషల్ కోటా కింద దక్కించుకుంటున్న వైనం
- అసలైన అర్హులకు దక్కడంలేదని రైతుల ఆరోపణ

సాక్షి, హైదరాబాద్: ట్రాక్టర్ల కోసం ఎక్కడైనా రైతులు క్యూలు కడుతుంటారు. కానీ, వాటి కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలి రావడం విశేషం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పోచారం నుంచి పైరవీ లేఖలతో వ్యవసాయ కమిషనర్ జగన్‌మోహన్‌ను కలవడానికి వస్తున్నారు. రోజుకు ఐదారుగురు వరకు ప్రజాప్రతినిధులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొందరైతే ఫోన్లుచేసి విన్నవిస్తున్నారు. పైగా ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ట్రాక్టర్ల కేటాయింపు మరింత ఊపందుకుంది. దీంతో ప్రజాప్రతినిధుల తాకిడి ఎక్కువైంది. ఒకవేళ కమిషనర్ అందుబాటులో లేకుంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి సిఫార్సు లేఖలను అందజేస్తున్నారు. దీంతో వ్యవసాయాధికారులకు ఇదో పెద్ద పనిగా మారింది. అయితే నిబంధనల ప్రకారం కలెక్టర్లకే వదిలేయకుండా స్పెషల్ రిజర్వు కోటా అంటూ మంత్రి విచక్షణ మేరకు వ్యవసాయ శాఖ కూడా మంజూరు చేసేలా కోటా పెట్టడంతో పైరవీలు జోరందుకున్నాయి.

భారీ డిమాండ్‌తో...

వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో యంత్రాలను సరఫరా చేస్తుంది. ఒకేసారి గ్రూపు లేదా వ్యక్తిగతంగా ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. సగం అంతకుమించి భారీ సబ్సిడీ ఉండటంతో గ్రామాల్లో డిమాండ్ ఏర్పడింది. రైతులు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్‌ల బృందం పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నవాటిని అర్హతగా గుర్తిస్తారు. అర్హుల జాబితాను జిల్లా వ్యవసాయ శాఖకు పంపిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి అర్హులైన రైతుల తుది జాబితాను రూపొందిస్తుంది. దాని ప్రకారం రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలి. కానీ ఈ తంతు కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రత్యేక కోటా పెట్టడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు అందడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే ట్రాక్టర్లను ఎగరేసుకుపోతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని కొందరు కిందిస్థాయి రాజకీయ నేతలు కమీషన్లు పుచ్చుకొని సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు అమ్మేస్తున్నారన్న విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రం ఎదురుచూపే మిగులుతోంది.





ఈఎల్స్‌కు బదులు గౌరవ వేతనం

పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్: 2016–17 విద్యా సంవత్సరం వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించినందుకుగాను ఉపాధ్యాయులకు గౌరవ వేతనం మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 25,109 మంది టీచర్లకు గౌరవ వేతనం కింద రూ.2.75 కోట్లను మంజూరు చేశారు. అయితే టీచర్లకు డైలీ అలవెన్స్ అయిన రూ.225లో పన్నెండో వంతు (రూ.22.40) మొత్తాన్ని రోజుకు మంజూరు చేశారని, ఇది తమను అవమానించడమేనని వివిధ ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. తాము వేసవి సెలవుల్లో పని చేసినందుకు ఎర్న్‌డ్ లీవ్స్ ఇవ్వాలని అడిగితే ముష్టి వేసినట్లు నామమాత్రం డబ్బు మంజూరు అవమానించారని విమర్శించాయి. వెకేషన్ డిపార్టుమెంట్ అయిన విద్యా శాఖలో పనిచేసే టీచర్లు వేసవి సెలవుల్లో పనిచేస్తే నిబంధనల ప్రకారం ఈఎల్స్ ఇవ్వాలని పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, రవి, ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్, పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, టీఆర్‌టీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి, టీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రఘునందన్ పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయుల శ్రమను దోపిడీకి గురిచేయడం లాంటిదేనని విమర్శించారు. తమను దినసరి కూలీల్లా చూస్తూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు.

‘లైసెన్సు’ డీలర్లపై చర్యలుండవ్

ఐజీ నాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: లైసెన్సు కంపెనీల విత్తనాలను విక్రయించే డీలర్లు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమని ఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. నకిలీ, కల్తీ విత్తనాలను నిరోధించేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ సోమవారం సమావేశం అయింది. విత్తన విక్రయాల విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను ఈ సారి జరగకుండా చూస్తామని ఆయన చెప్పారు. నకిలీ విత్తనాలతో పాటు బీజీ–3 పత్తి విక్రయాలను నిరోధించేందుకు కలసికట్టుగా పనిచేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాల్లో పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్, కేశవులుతో పాటు సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.

Published and Printed by K. Ramachandra Murthy, Editorial Director on behalf of Jagati Publications Limited, Published at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., and Printed at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., Editor: V. Murali, Phone No. 08682 248277, 248311, Fax No. 08682 247911. RNI Regn No. TELTEL/2008/23792